అనుదినం... జనస్వరం

నవతెలంగాణ

సోమవారం 26-3-2018 సమగ్ర తెలుగు దినపత్రిక

సంపుటి : 4 సంచిక : 87 | Published fromHyderabad, Rangareddy, Khammam, Karimnagar, Mahaboobnagar, Warangal | 14 + 16 పేజీలు వెల : 5.00

ఎలుకల స్కాంలో సీఎం!

- మహారాష్ట్రలో మరో కుంభకోణం
- 3లక్షలకు పైగా ఎలుకల్ని 7రోజుల్లో నిర్మూలించటంపై సర్వత్రా చర్చ
- ఫడ్నవీస్ ప్రభుత్వంపై శాసనసభలో బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ ఖాడ్సే ఆరోపణలు





ముంబయి : మహారాష్ట్రలో రాజకీయ నాయకులంతా ఇప్పుడు 'ఎలుకల కుంభకోణం'పై మాట్లాడుకుంటున్నారు. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం మహారాష్ట్ర సచివాలయంలో 3లక్షలకుపైగా ఎలుకలున్నాయా? ఉంటే వాటిని కేవలం 7 రోజుల్లో చంపేశారా ? అని స్వంత పార్టీ నాయకుడు ఏక్‌నాథ్ ఖాడ్సే పలు ఆరోపణలు చేశారు. మరోవైపు దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల నుంచి కూడా ఫడ్నవీస్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో 'ఎలుకల కుంభకోణం' అంశం పెద్ద చర్చనీయాంశమైంది. బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ ఖాడ్సే పలు అనుమానాల్ని వ్యక్తం చేయటమేగాక, విచారణ జరపాలని శాసనసభలో డిమాండ్ చేయటం సంచలనం సృష్టించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం ఎలుకల్ని చంపే పనిని కూడా సరిగ్గా చేయలేకపోయిందని, అవినీతికి పాల్పడిందని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పారదర్శక పాలన అందిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనేక పనుల్లో గుట్టుచప్పుడు కాకుండా అవినీతికి పాల్పడుతోందన్న అనుమానాలు తాజా ఉదంతంతో బలపడుతున్నాయి.

ఏదో మతలబు ఉంది : ఖాడ్సే

ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ఉన్న సాధారణ పరిపాలనా శాఖ ఓ ప్రయివేట్ కంపెనీకి ఎలుకల్ని చంపే పని అప్పజెప్పింది. ఇందుకుగాను ప్రభుత్వం ఆరునెలల సమయం కేటాయించింది. ఎలుకల నిర్మూలన మందుల్ని ఉపయోగించి సదరు కంపెనీ 3,19,400 ఎలుకల్ని కేవలం ఏడురోజుల్లో చంపేసింది. పని పూర్తిచేసినందుకుగాను సదరు ప్రయివేటు కంపెనీకి ప్రభుత్వం రూ.4.19 లక్షలు చెల్లించింది. 6లక్షల ఎలుకల్ని చంపడానికి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండేండ్లు పడితే, కేవలం ఏడు రోజుల్లో 3లక్షలకు పైగా ఎలుకల్ని ఆ కంపెనీ ఎలా చంపగలిగింది ? అని ఏక్‌నాథ్ ఖాడ్సే శాసనసభలో సందేహం వ్యక్తం చేశారు. "ఈ లెక్కన ఆ ప్రయివేటు కంపెనీ ప్రతీ గంటకు 31, ప్రతీ రోజూ 45,628 ఎలుకల్ని చంపి ఉండాలి. ప్రతిరోజూ చనిపోయిన ఎలుకలతో ట్రక్ నిండిపోయి ఉండాలి. మరి ఆ చనిపోయిన ఎలుకల్ని ఎక్కడ పారేశారు ? వంటివి ప్రస్తావనకు రావాలి. కానీ అలాంటిదేదీ రాలేదు. అంటే ఈ 'ఎలుకల నిర్మూలన' పనిలో ఏదో మతలబు ఉండి తీరాలి. నిజాలు బయటకు రావాలంటే విచారణ జరపాల్సిందే"నని ఖాడ్సే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

విదేశీ బాటలో.. సంపన్నులు



2014 నుంచి అధికమైన వలసలు ● యూకే, యూఎస్, కెనడాలకు అధికం

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెళ్లిన ప్రతీ విదేశీ పర్యటనలో అక్కడున్న భారత ఎన్ఆర్ఐలను ఉద్దేశించి.. దేశానికి తిరిగి రావాలని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భారీ స్థాయిలో ప్రసంగాలు చేయడం చూశాం. కానీ, దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా ఇక్కడున్న సంపన్నులే (మిలియనీర్లు) దేశం విడిచి వెళ్తున్నారు. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చాక ఈ సంఖ్య భారీగా పెరిగిందని దక్షిణాఫ్రికాకు చెందిన న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ సర్వే వెల్లడించింది. దీని ప్రకారం... 2014 నుంచి దేశం విడిచి వెళ్లిపోయిన మిలియనీర్ల సంఖ్య 23 వేలు. ఇందులో గతేడాదే 7 వేల మంది మిలియనీర్లు దేశం నుంచి వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వీరి పయనమెటు...?

ఈ మిలియనీర్లందరూ ఎటు వెళ్తున్నారు.? ఇదే అంశంపై ఢిల్లీలో ఇటీవల ఓ సదస్సును నిర్వహించారు. దీనికి హాజరైన వక్తలు మాట్లాడుతూ.. వందల ఏండ్ల క్రితం పంజాబ్‌లో ఏర్పడిన కరువు పరిస్థితుల దృష్ట్యా చాలామంది రైతులు కెనడాకు వలసవెళ్లారు. తర్వాతి కాలంలో దేశంలో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులు, చదువుకు తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం, సృజనాత్మకతను ప్రోత్సహించే విధానాలు ప్రభుత్వాలు అందివ్వకపోవడం, ఇతర అంశాలతో అత్యధిక మంది శాస్త్రజ్ఞులు, మేధావులు దేశాన్ని విడిచారు. ఇప్పుడు మూడో తరం.. వీరు ప్రభుత్వ విధానాల పట్ల విసిగి, దేశంలో వ్యాపారానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో దేశాన్ని వీడుతున్నారు. అంతేగాక అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతోన్న

ప్రభుత్వాల ధోరణి, విద్య, ఉపాధి అవకాశాలు, ఔత్సాహికులకు ఇక్కడికంటే విదేశాలు కల్పిస్తున్న సదుపాయాల కోసం ఆయా దేశాలకు వలస పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది యూకే, యూఎస్, కెనడా లకు తరలిపోతున్నారు. యూకే, యూఎస్‌లు.. భారత్ నుంచి వెళ్లే ఔత్సాహికులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈబీ-5 (ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమిగ్రెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్) పేరుతో వ్యాపారం చేసేవాళ్లకు ఆ దేశాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అంతేగాక వీరికి త్వరగా గ్రీన్‌కార్డులు మంజూరు చేయడం.. వారి పిల్లల చదువులు, భద్రతతో కూడిన జీవనం, ఇతర అంశాలకు ప్రాధాన్యతనివ్వడంతో అటు వైపు మొగ్గు చూపుతున్నారు.

యూఎస్, యూకేల తర్వాత అత్యధికులు ఎన్నుకునే దేశం కెనడా. విద్య, ఆరోగ్యం వంటి తదితర రంగాల్లో కెనడా కల్పిస్తున్న సౌకర్యాల రీత్యా అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఆ దేశం విస్తృతమైన అవకాశాలు కల్పిస్తోంది. మిగతా దేశాలతో పోలిస్తే కెనడాలో జీవన ప్రమాణాల స్థాయి అధికం. దీంతో చాలామంది అక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ఒక్కసారి ఆ సౌకర్యాలకు అలవాటు పడిన వారు తిరిగి మాతృ దేశానికి రావడానికి అనాసక్తి చూపిస్తున్నారని గ్లోబల్ మేనేజింగ్ పార్ట్‌నర్ ఆఫ్ డేవీస్ అండ్ అసోసియేట్స్ ప్రతినిధి మార్క్.ఐ.డేవీస్ తెలిపారు.



ఒడిషాలో ఎన్‌కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి

భువనేశ్వర్: ఒడిషాలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... కొరాపుట్ జిల్లాలోని నారాయణ పట్నంలో డిస్టిక్ వాలెంటరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కలిసి ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా ఐజీ ఆర్‌పి కొచ్చి తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మావోయిస్టుల క్యాంపులో భారీగా పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఎండ మంటలు



- 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరిన ఉష్ణోగ్రత
- గడప దాటడానికీ భయపడుతున్న జనం
- ఆస్పత్రులకు పెరుగుతున్న రోగుల తాకిడి

వివరాలు 9లో

సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానమే లేదు

శాసనమండలిలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి



నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

సింగరేణి కాలరీస్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వంటి విధానాలు ఏవీ అమల్లో లేవని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు ఎన్ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. టెండర్లు, ఉద్యోగులు, వేతనాలు, బోనస్ వంటి అంశాలన్నీ కోల్ ఇండియా పరిధిలో ఉంటాయన్నారు. అయితే కోల్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వానికి సభ్యత్వం లేదని చెప్పారు. శాసనమండలి సభ్యుడు అడిగిన ప్రశ్న ఈ విధంగా ఉంది. "సింగరేణి కాలరీస్‌లో ఒప్పంద మరియు పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికుల సంఖ్య ఎంత? ఇతర ప్రభుత్వ ...9లో

పేదల భూములు పెద్దలకు

అప్పగించేందుకే అసైన్డ్ చట్టం

పలు బిల్లులకు శాసన మండలి ఆమోదం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణలో లక్షా 41 వేల మంది పేదలకు పంచిన అసైన్డ్ భూములు పెద్దలకు అప్పగించేందుకే చట్టం చేసినట్టు తెలుస్తోంది. పేదలకు గుండె కాయలాంటి అసైన్డ్ చట్టాన్ని సవరించే ముందు ఏ మేరకు ఉపయోగమనే అంశాన్ని పరిశీలించలేదనే విమర్శలు వస్తున్నాయి. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించేందుకు పూనుకున్నప్పుడు హైకోర్టు చెల్లదని చెప్పడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.. ఇప్పుడు చేసిన ...9లో



(ఫైల్)

అసైన్డ్ బిల్లు సవరణ అన్యాయం

శాసనసభలో సున్నం రాజయ్య



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

అసైన్డ్ ల్యాండ్ బిల్లు చట్ట సవరణ అన్యాయమని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. ఈ సవరణతో బడాబాబులకు ప్రయోజనం చేకూరుతుందని, పేదలు, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం అసెంబ్లీలో న్యాయ శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ అసైన్డ్ భూములపై సేద్యం చేసుకుంటున్న బడుగులవర్గాలు ఉపాధికోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై లైంగికదాడి కేసుల్లోని బాధితులకు సత్వర న్యాయం అందించాలని రాజయ్య సభ దృష్టికి తెచ్చారు. ఏండ్ల తరబడి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉంచడం వల్ల బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో న్యాయమూర్తుల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం చొరవచూపాలన్నారు. ఒక లోకాయుక్తలోనే 3741 కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని ...9లో

ప్రత్యామ్నాయ విధానాలతోనే ప్రగతి



మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్

వివరాలు 12లో

నిర్లక్ష్యం ఖరీదు 11 ప్రాణాలు



నిజామాబాద్ జిల్లాలో

- అదుపు తప్పి వ్యవసాయబావిలో పడ్డ ఆటో
- మృతుల్లో నలుగురు చిన్నారులు, ఆరుగురు మహిళలు.. 8 మందికి గాయాలు
- నీళ్ల బాటిల్ కోసం డ్రైవర్ వంగడంతో ఘటన
- ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

వివరాలు 9లో



కొక్కొరోకో..

ఇలా నేరుగా వస్తే సారు స్పందించరమ్మ ఫేస్‌బుక్‌లో అకౌంటఓపెన్ చేసి ఫ్రెండ్స్ రిక్వస్ట్ పంపు..!!

మతోన్మాద బీజేపీ పతనం ప్రారంభం

అవిశ్వాసాన్ని అనుమతించాలి

- విధానాల ప్రాతిపదికనే ప్రత్యామ్నాయం
- ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటాం :


సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

ములాఖాత్

'దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ ప్రత్యామ్నాయం విధానాల ప్రాతిపదికనే రావాలి..దానిని స్వాగతిస్తాం..సీపీఐ(ఎం) జాతీయ మహాసభల్లో ప్రధానమైన సమస్యలపై చర్చించబోతున్నాం..త్రిపురలో బీజేపీ గెలుపు గొప్పదేమి కాదు..ఫెడరల్ ఫ్రంట్ ఆర్థిక విధానాలేంటి ?..గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు అలాగే వచ్చాయి..మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యం.. అందుకు ఓట్లు చీలకుండా విధానాల్లో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే...ఎన్నికల సమయంలో ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటాం..ఏపీ ప్రత్యేక హోదా విషయంలో గతంలో సీపీఐ(ఎం) పోరాటాలతో కలిసిరాకుండా ఇప్పుడు చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నాడు.. డేటా లీకేజీ వ్యవహారంలో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలి..పార్లమెంటులో అవిశ్వాసాన్ని అనుమతించాల్సిందే..గందరగోళంలో జనసేన పవన్‌కళ్యాణ్...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యమాలు, ప్రజల వ్యతిరేకత పెరిగాయి.. పోరాటాలు, ఉద్యమాల ఫలితమే బీఎల్ఎఫ్..15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని" సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఆ పార్టీ జాతీయ 22వ మహాసభల నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బి. బసవపున్నయ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

సీపీఐ(ఎం) జాతీయ మహాసభల ప్రాధాన్యతను చెబుతారా ?

ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభలు నిర్వహించనున్నాం. అత్యంత ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చలు జరగనున్నాయి. ఒకరో, ఇద్దరో కలిసి నిర్ణయాలు చేసే సంస్కృతి మా పార్టీలో ఉండదు. బహిరంగంగా వందలాది మంది ప్రతినిధుల సమక్షంలో సమగ్రంగా చర్చించి తీర్మానాలు ...9లో



బుల్లెట్లకు బాంబులతోనే సమాధానం: అమిత్‌షా



న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ దేశ సరిహద్దుల్లో పదే పదే కయ్యానికి కాలు దువ్వుతోన్న పాక్ తీరుపట్ల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ బుల్లెట్లకు బాంబులతో సమాధానమివ్వడమే ఏకైక పరిష్కారమని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాకిస్తాన్ చొరబాటుదారులను అడ్డుకోవాలన్నా, ఆ దేశ ఉగ్రవాదులు విసురుతున్న బుల్లెట్లకు బదులివ్వాలన్నా బాంబులే సరైన సమాధానమని చెప్పారు. బుల్లెట్లు, బాంబుల మధ్య శాంతి చర్చలకు ఆస్కారం లేదన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిపినా ఆ దేశం నుంచి చొరబాట్లు ఆగడం లేదని చెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ ఓటమిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అక్కడి స్థానిక సమస్యలు, చివరి నిమిషంలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఎన్నికల్లో ప్రభావం చూపాయన్నారు. రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 సాధారణ ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ సారథ్యంలో విజయం సాధిస్తామన్నారు.

మార్కులు కావాలంటే.. ముద్దివ్వాలి

- ముంబయిలో కీచక గురువు నిర్వాకం

ముంబయి: ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్‌కు మార్గ నిర్దేశకులు అంటారు. అంతటి గౌరవం కలిగిన వృత్తిలో ఉన్న కొంతమంది గురువులు ఆ బాధ్యత మరచి ప్రవర్తిస్తోన్నారు. ఇంటర్ చదువుతోన్న ఓ విద్యార్థినికి పరీక్షల్లో మార్కులు కావాలంటే తనకు ముద్దివ్వాలని.. ముంబయికి చెందిన ఓ కీచక గురువు వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... ముంబయికి చెందిన విద్యార్థిని (17) ఘటక్‌పూర్ లోని పాపులర్ సిటీ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ కళాశాలలో కామర్స్ సబ్జెక్టు బోధిస్తోన్న లెక్చరర్ (35).. ఈ నెల 8న ఆ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పరీక్షల్లో మంచి మార్కులు పొందాలంటే తనకు ముద్దివ్వాలని వేధించాడు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. ఘటన జరిగినప్పటి నుంచి ఇంట్లో ముభావంగా ఉంటోంది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు. కీచక లెక్చరర్‌ను శిక్షించడానికి సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నడిపారు.

రాజ్యసభలో కోటీశ్వరులు

- 90శాతం ఎంపీల ఆస్తులు కోట్లల్లో..
- 51మంది సభ్యులపై నేరపూరిత కేసులు

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీల ఆస్తులు కోట్లల్లో ఉన్నాయి. 90శాతం ఎంపీలు కోటీశ్వరులేనని ఢిల్లీలోని అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. రాజ్యసభలోని మొత్తం ఎంపీల సగటు ఆస్తి దాదాపు 55కోట్ల రూపాయలుగా ఉన్నదని వివరించింది. మొత్తం 233మంది సభ్యులకు గాను 229మంది సభ్యులు స్వతహాగా ప్రకటించిన ఆస్తుల వివరాలను పరిశీలించి నేషనల్ ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక ప్రకారం..229మంది రాజ్యసభ ఎంపీల్లో 201(88శాతం)మంది కోటీశ్వరులే. ఇందులో జనతా దళ్(యునైటెడ్)కు చెందిన మహేంద్ర ప్రసాద్ ఆస్తి 4078కోట్లతో అధికంగా ఉండగా తర్వాతి స్థానంలో 1001కోట్లతో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జయాబచ్చన్ నిలిచారు. పార్టీల వారీగా చూస్తే..బీజేపీ ఎంపీ(64మంది)ల ఆస్తులు సగటున 27కోట్లు, కాంగ్రెస్ ఎంపీలు(50మంది) 40కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా 229మంది రాజ్యసభ ఎంపీల్లో 51మంది సభ్యులు తమపై నేరపూరిత కేసులున్నట్టు ప్రకటించారు.

ప్రశ్నించే గొంతులపై అసహనం

- జేఎన్‌యూను నాశనం చేయాలన్నది మోడీ సర్కార్ ప్రయత్నం: విద్యార్థి సంఘం నాయకుడు ఉమర్ ఖలీద్
- ఒక్కొక్క విద్యార్థిపై 100 నుంచి 150 నోటీసులు, అనేక విచారణలు



న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థుల 'పార్లమెంట్ మార్చ్' దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యార్థుల్లో ఈ ఆవేశం, ఆగ్రహం ఒక్కరోజులో వచ్చింది కాదని విద్యార్థి సంఘం నాయకుడు ఉమర్ ఖలీద్ చెబుతున్నారు. నిరంతరం తమపై దాడులు జరగటం, వర్సిటీలో ప్రతిరోజూ యుద్ధపూరిత వాతారణాన్ని నెలకొల్పటం...ఇవన్నీ విద్యార్థుల 'పార్లమెంట్ మార్చ్'కు దారితీసిందన్నారు. పాలకపక్షాల్ని ప్రశ్నించే గొంతులు ఇక్కడ ఉన్నాయన్న ఉద్దేశంతో..జేఎన్‌యూను నాశనం చేయాలని మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే...

జేఎన్‌యూ విద్యార్థులు 'పార్లమెంట్ మార్చ్' ఎందుకు చేపట్టాల్సి వచ్చింది ?

ఉమర్ ఖలీద్ : 2015లో మోడీ సర్కార్ డబ్ల్యూటీవో ఒప్పందంపై సంతకం చేసింది. విద్యారంగం ప్రయివేటీకరణ అన్నది ఇందులోని ప్రధానాంశం. మార్కెట్లో ఒక వస్తువును ఎలాగైతే కొనుగోలు చేశామో..అలాగే దేశ ప్రజలు విద్యను కొనుగోలు చేయాలన్నదే ఆ ఒప్పందంలోని సారాంశం. దీనిపై జెఎన్‌యూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇక అప్పట్నుంచీ మోడీ సర్కార్ మమ్మల్ని లక్ష్యంగా చేసుకొంది. నిరంతరం దాడులు చేస్తోంది.

విద్యను ప్రయివేటీకరించాల్సిన అవసరమే ముందని జేఎన్‌యూ ప్రశ్నించింది. విద్యపై ఖర్చు వృథా అని మోడీ సర్కార్ భావిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నవారిపై 'జాతి ద్రోహులు'గా ముద్రవేస్తున్నది. దీనివెనుకున్న అసలు వ్యూహం... దేశ ప్రజలు కట్టిన పన్నులతో బడా కార్పొరేట్ వర్గాలకు లబ్ది చేకూర్చడం కోసమే ఇదంతా.

ప్రజలు కడుతున్న పన్నులతో విజయ్‌మాల్యా, నీరవ్‌మోడీ ఆర్థిక మోసాల్ని పూడ్చుతారు. ముఖేష్ అంబానీలాంటి బడా కార్పొరేట్లకు పన్ను సౌలభ్యాలు కల్పిస్తారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు విశ్వవిద్యాలయాల్లో చదుకునేందుకు మాత్రం డబ్బులుండవు. దీనిపై జేఎన్‌యూ గళమెత్తితే..జాతి వ్యతిరేకులు అన్న ముద్రవేస్తున్నారు.

విద్యార్థుల్ని భయానక వాతావరణంలోకి నెట్టారు

జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌తో సహా అనేకమంది వర్సిటీ అధికారులు విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. మాతో సమావేశమైనప్పుడు ఒకలా మాట్లాడతారు. మీడియా ముందు మరొకలా మాట్లాడతారు. ఒక్కొక్క విద్యార్థిపై 100 నుంచి 150 నోటీసులు, విచారణలు జరుగుతున్నాయి. మొత్తంగా విద్యార్థులందర్నీ లక్ష్యంగా చేసుకొని భయానక వాతావరణంలోకి నెడుతున్నారు. ఎవ్వరూ ఇక్కడ సంతోషంగా లేరు. నేను ఇక్కడ పీహెచ్‌డీ చేయడానికి వచ్చాను. మరో నాలుగు నెలల్లో పీహెచ్‌డీ పూర్తిచేసి వెళ్లిపోవాల్సి ఉంది. కానీ ఇక్కడ యుద్ధ పూరిత వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రతిరోజూ ప్రతి విద్యార్థి ఇక్కడ మోడీ సర్కార్ నుంచి గూండాగిరిని ఎదుర్కొంటున్నాడు.

తనకు వ్యతిరేకంగా నిరసన గళం వినపడొద్దు..అని మోడీ సర్కార్ అనుకుంటుందా ?

అవును, విద్యార్థులు, రైతులు, దళితులు, మహిళలు...ఎవరూ తనను ప్రశ్నించడానికి వీల్లేదన్నట్టుగా మోడీ సర్కార్ వెళుతోంది. తనను ప్రశ్నిస్తున్న విశ్వవిద్యాలయంపై, మీడియాపై జాతి వ్యతిరేక ముద్ర వేయటం ఏ తరహా రాజకీయం ? దేశంలోని అన్ని వర్గాల్లో ప్రస్తుత మోడీ పాలనపై వ్యతిరేకత మొదలైంది. 2019లో సరైన సమాధానం చెబుతారు.

ఈ దాడుల వెనుక కారణాలు ఏమై ఉంటాయి ?

జేఎన్‌యూకు గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ రాజకీయ చైతన్యం మోడీ వచ్చాక చూస్తున్నామా ? అంతకుముందు లేదా ? పోనీ కేవలం జేఎన్‌యూలోనే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయా? రైతుల ఆందోళనలు, నోట్ల రద్దు ఆందోళనలు మనం చూడటం లేదా? జేఎన్‌యూ నుంచి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్‌లగా ఎంపికయ్యారు. గొప్ప గొప్ప బ్యూరోక్రాట్స్ ఇక్కడ్నుంచి వచ్చారు. ఇలాంటి జేఎన్‌యూలో విద్యార్థులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. వారి కలల్ని చిదిమేసే ప్రయత్నం జరుగుతోంది.

విద్యార్థులపై కేసు నమోదు

పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న జేఎన్‌యూ విద్యార్థులపై మోడీ సర్కార్ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. డిమాండ్లు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వ్యవసాయరంగం దేశానికి వెన్నెముక..

- అంబేద్కర్, గాంధీ ఆశయాలను సాధిద్దాం : మన్‌కీ బాత్‌లో మోడీ



న్యూఢిల్లీ: వ్యవసాయరంగం దేశానికి వెన్నెముకలాంటిదని..రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మహాత్మాగాంధీ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించిన 42వ మన్‌కీ బాత్‌లో వ్యవసాయం, ఆరోగ్యం, యోగా, తదితర అంశాలపై ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముకలాంటిదని, రైతులు తాము పండించిన పంటలకు సరైన ధర పొందేలా మార్కెట్ సంస్కరణలు చేపట్టినట్టు ప్రధాని తెలిపారు. పంట ఖర్చుకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర(ఎంఎస్‌పీ) ప్రకటిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీసహా పలువురు జాతీయ నేతలు దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం ప్రాధాన్యత గురించి చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ఆరోగ్య సంరక్షణపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దేశంలో పారిశుధ్య సౌకర్యాలను 80 శాతం ప్రాంతాలకు విస్తరించామని ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా త్వరలోనే ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసిందని ప్రధాని అన్నారు.

కాశ్మీర్‌లో పర్యాటకులకు కనువిందు చేస్తున్న తులిప్ పుష్పాలు



మళ్లీ ఫీజు పెంచిన ఐఐఎం అహ్మదాబాద్

అహ్మదాబాద్: మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సుకు సంబంధించిన ఫీజును ఐఐఎం అహ్మదాబాద్ మరోసారి పెంచింది. రెండేండ్ల ఈ పీజీ కోర్సుకుగాను ఫీజును 21లక్షల రూపాయలనుంచి 22లక్షలకు పెంచినట్టు విద్యాసంస్థ డైరెక్టర్ వెల్లడించారు. గతేడాది ఈ ఫీజును 19.5 లక్షల రూపాయలనుంచి 21లక్షలకు పెంచారు. సంస్థలో 53వ స్నాతకోత్సవం పాల్గొన్న ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఎరోల్ డిసౌజా విలేకరులతో మాట్లాడారు. ఐఐఎం-ఏ బోర్డు సభ్యుల సమావేశంలో ఫీజు పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా తాము ఫీజును ప్రతియేడాది 5శాతం పెంచుతున్నామని వెల్లడించారు. ఈ ఏడాది 22లక్షలకు ఫీజును పెంచారని తెలిపారు.

టాయిలెట్ల కోసం బాలిక నిరసన..

- దిగొచ్చిన మోడీ సర్కార్
- స్వచ్ఛ భారత్ కింద 550 మరుగుదొడ్ల నిర్మాణం



ఫైల్

జమ్మూ: బహిరంగ మల విసర్జనతో మహిళలు ఎదుర్కొంటున్న ఆత్మగౌరవ సమస్యను 14ఏండ్ల బాలిక లేవనెత్తింది. పిన్న వయస్సులోనే పోరాటపటిమను అలవ ర్చుకుని మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిరాహార దీక్షకు దిగింది. అంతేకాదు ఆమెతోపాటు మరో 35మంది సహ విద్యార్థులు నిరసనకు దిగేలా చేసింది. దాంతో ఆ గ్రామం లో దాదాపు 550 మరుగుదొడ్ల నిర్మాణాలు మొదల య్యాయి. ఎవరిపనుల్లో వారుంటే పదో తరగతి చదువు తున్న నిశా మాత్రం తన చుట్టూ ఉన్న సమాజం గురించి ముందడుగేసి అందరినీ ఆలోచింపజేసింది. తన కుటుంబీకులు, సంబంధిత ప్రభుత్వాధికారులనూ కదిలించింది. జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలోని కుడ్‌బస్తీ గ్రామానికి చెందిన నిశా పదో తరగతి చదువుతోంది. బహిరంగ విసర్జన వల్ల సమస్యలు, మరుగుదొడ్లతో కలిగే సౌకర్యాన్ని పాఠశాలలో తెలుసుకుంది. 'ఇవి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను కానీ మా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోయేసరికి చాలా నిరాశ పడ్డాను'అని నిశా చెబుతోంది. మరుగుదొడ్డి నిర్మించాలని ఈ నెల 14న నిశా నిరాహార దీక్ష మొదలుపెట్టింది. దాదాపు రెండు రోజులపాటు ఆమె నిరసన కొనసాగింది. దీంతో ఆమె కుటుంబీకులతో పాటు సంబంధిత అధికారులూ దిగొచ్చారు. నిశా ఇంటి ఆవరణలో టాయిలెట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కాలంలో ఆమెతోపాటు ఆమె సహవిద్యార్థులు 35మంది కూడా కలిసి నిరసన చేపట్టారు. దీంతో ఆ గ్రామపంచాయతీలో పెనుమార్పే సంభవించింది. నిశా నిరసన చేపట్టిన వారం రోజుల తర్వాత ఆ గ్రామంలో సుమారు 550 మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో నిరసన చేసిన 35మంది విద్యార్థుల ఇంటి ఆవరణల్లో ప్రారంభమైనవీ ఉన్నాయి. నిశా ఇంటి ఆవరణలో స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు స్థానిక మెడికల్ ఆఫీసర్‌నూ నియమించి, నిశా నిరసనను విరమింపజేసింది. నిశా దీక్షతో ఉదంపూర్ పాలనాకేంద్రం.. ఆ ప్రాంతంలో మరో 500 మరుగుదొడ్లను నిర్మించే లక్ష్యాన్ని చేపట్టింది.

అంతర్జాతీయం


నాన్‌స్టాప్ విమానం సర్వీసులు ప్రారంభించిన ఆస్ట్రేలియా

- 17గంటల్లో 14,498 కిలోమీటర్ల దూరం ప్రయాణం



మెల్‌బోర్న్ : నాన్‌స్టాప్ విమానం సర్వీసులను ప్రారంభించినట్టు ఆస్ట్రేలియా వైమానిక శాఖ పేర్కొన్నది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుంచి బ్రిటన్ రాజధాని లండన్‌కు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం నడుపుతున్నట్టు తెలిపింది. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైన్ విమానం కేవలం 17గంటల్లో 14,498 కిలోమీటర్లు ప్రయాణించి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి చేరుకుందని తెలిపింది. ఈ విమానంలో నలుగురు పైలట్లు, 230 మంది ప్రయాణించారని తెలిపింది. తమ సేవల పట్ల ప్రయాణికులంతా సంతృప్తి వ్యక్తం చేశారని, భవిష్యత్‌లో మరిన్ని నాణ్యమైన సేవలందించనున్నట్టు ఆస్ట్రేలియా వైమానిక శాఖ పేర్కొన్నది. కాగా, నాన్‌స్టాప్ విమానాలను ఆవిష్కరించడంలో ఖతార్ ఎయిర్‌లైన్స్ తొలిస్థానంలో నిలిచింది. దోహ నుంచి అక్లాండ్‌కు ఖతార్ ఎయిర్‌లైన్స్ నాన్‌స్టాప్ విమానం నడుపుతోంది. ఈ విమానం 14,535 కిలోమీటర్ల గమ్యాన్ని కేవలం 16గంటల్లో చేరుకోగలదు. ఈ నాన్‌స్టాప్ విమానం ప్రస్తుతం ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా ప్రారంభించిన విమానం ద్వితీయ స్థానంలో ఉంది.

దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధం : ఉత్తర కొరియా



(ఫైల్)

సియోల్: దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఉత్తరకొరియా ప్రకటించింది. వచ్చే వారం జరుగనున్న కీలక సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియాలోని కొరియా ఏకీకరణ మంత్రిత్వ శాఖ ఆదివారం ధ్రువీకరించింది. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నతస్థాయి అధికారులు, కీలక నేతలతో కూడిన బృందం సరిహద్దుల్లోని పన్‌ముంజుమ్ గ్రామంలో చర్చలు జరుపనుందని పేర్కొంది. అంతేగాకుండా, వచ్చే నెలలో జరుగనున్న అంతర కొరియా సదస్సు తేదీల ఖరారు, అజెండాపై చర్చించనుందని వెల్లడించింది. దక్షిణ కొరియాలోని కొరియా ఏకీకరణ మంత్రి చో మ్యోంగ్ గ్యాన్, ఉత్తర కొరియాలోని కొరియా ఏకీకరణ మంత్రి రీ సన్ గ్వాన్‌లు ఈ చర్చల్లో పాల్గొంటారని ఏకీకరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాల సమయాన్ని కుదించుకుంటున్నామని దక్షిణ కొరియా ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు మే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ముఖాముఖి చర్చలు జరిపే అవకాశముందని యూఎస్, ఉత్తరకొరియా మీడియాల్లో వరుస కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే.

అఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి

- ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు



కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...హెరాత్ నగరంలోని షియా ముస్లింల ప్రార్థనాలయం ఆవరణలో ఆత్మాహుతి దాడి జరిగింది.

ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మసీదులోకి ఇద్దరు ఆగంతకులు చొరబడేందుకు ప్రయత్నించగా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఆత్మాహుతులు మసీదులోకి ప్రవేశించి ఉంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని, భారీ ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటించుకుంది. గతవారం కాబూల్‌లో షియా ముస్లింల ప్రార్థనాలయంలో ఐఎస్ భారీ పేలుడుకు పాల్పడింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

సోమాలియా పార్లమెంట్ ఆవరణలో కారుబాంబు పేలుడు

- ఇద్దరు సైనికులు మృతి, 10 మందికి గాయాలు

సోమాలియా పార్లమెంట్ ఆవరణలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందారు. 10 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. కెప్టెన్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం...సోమాలియా పార్లమెంట్‌కు సమీపంలోని మిలిటరీ చెక్‌పాయింట్ వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా, 10 మంది పౌరులు గాయపడ్డారు. తనిఖీ కేంద్రానికి సమీపంలో నిలిపిన ఉన్న కారును సైనికులు తనిఖీ చేస్తున్న క్రమంలో బాంబు పేలింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. కాగా, సోమాలియా సైనికుల లక్ష్యంగా అల్‌షాబాబ్ ఉగ్రసంస్థ గతంలో భారీ పేలుళ్లకు పాల్పడింది. ఈ దురాగతానికి పాల్పడింది కూడా ఆ సంస్థ సభ్యులేనని అధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో అల్‌షాబాబ్ ఉగ్రవాదులు ట్రక్కుతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 500 మంది మృతి చెందారు.

అఫ్ఘాన్‌లో కొనసాగుతున్న ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్

- భద్రతా బలగాల కాల్పుల్లో 63 మంది మిలిటెంట్లు హతం

కాబూల్: అఫ్ఘాన్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతపై ప్రత్యేక దృష్టిసారించాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 63 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ప్రకటించాయి. మృతుల్లో 16 మంది ఐఎస్ ఉగ్రసంస్థకు చెందిన వారు కాగా, మిగతా వారి వివరాల తెలియాల్సి ఉంది. అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మొహ్మద్ రద్మానిష్ తెలిపిన వివరాల ప్రకారం...అఫ్ఘాన్ బలగాలు ఫరాహ్, కాందహార్, పాక్తియా, ఉరుజ్గన్, నంగర్‌హర్ ప్రావిన్స్‌లలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో 63 మంది మిలిటెంట్లు నేలకొరిగారు. ఉగ్రవాదులను మట్టుపెట్టిన తమ సిబ్బంది వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని రద్మానిష్ తెలిపారు. భద్రతా బలగాల ఆపరేషన్‌పై ఏ ఉగ్రసంస్థ కూడా స్పందించలేదని ఆయన వివరించారు.

పపువా న్యూగినియాలో భూకంపం

పోర్ట్ మోర్స్‌బీ : పపువా న్యూగిని యాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. న్యూ బ్రిటన్ ద్వీపకల్పానికి 180 కిలోమీటర్ల దూరంలో 68 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అన్నారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. గతనెల 26న పపువా న్యూగిని యాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.5గా నమోదైంది. ఈ భూవిలయంలో 100 మంది మృతిచెందారు. అనేక మంది గాయ పడ్డారు.

ప్రజల ప్రాణాలు కాపాడిన సైనికాధికారికి ఫ్రాన్స్ ఘన నివాళి

పారిస్: ఫ్రాన్స్‌లోని ట్రెబెస్ సూపర్ మార్కెట్‌పై జరిగిన దాడిలో ఒక మహిళను రక్షించేందుకు స్వచ్ఛందంగా బందీగా మారి ప్రాణాలర్పించిన సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఆర్నాడ్ బెల్‌ట్రేమ్‌కు ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం నాడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సూపర్‌మార్కెట్‌పై శుక్రవారం నాడు సాయుధులు దాడి చేసి కొందరిని బందీలుగా పట్టుకోవటంతో ఒక మహిళా ఖైదీని విడిపించేందుకు ఈ అధికారి తనకు తానుగా సాయుధులకు బందీ అయ్యాడు. అయితే తరువాత భద్రతా దళాలు, సాయుధులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తోటి పౌరుల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన బెల్‌ట్రేమ్ గౌరవార్థం జాతీయ స్థాయిలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించాలని అధ్యక్షుడు మేక్రాన్ ఆదేశించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో జరిగిన సంస్మరణ కార్యక్రమాలలో ఈ అధికారికి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం జరిగిన ఈ దాడిలో సాయుధుడు తనకు రక్షణ కవచంగా ఒక మహిళను బంధించినపుడు ఆమెను విడిపించేందుకు ఈ అధికారి తాను నిరాయుధుడిగా అతడికి లొంగిపోయాడు. అయితే వెళ్తూ తన మొబైల్ ఫోన్‌ను ఆన్ చేసి బయట టేబుల్‌పై విడిచి వెళ్లాడు. దీనితో సూపర్ మార్కెట్‌లో ఏం జరుగుతున్నదీ పోలీసులు తెలుసుకునేందుకు వీలుపడుతుందని ఆయన భావించాడు. తుపాకీ మోతలు విన్న తక్షణం స్పందించిన పోలీసులు కాల్పులు ప్రారంభించి సాయుధుడ్ని హతమార్చారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికాధికారి ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతూ మరణించారు.

జర్మనీలో కాటలోనియా మాజీ అధ్యక్షుడి నిర్బంధం



బార్సిలోనా : కాటలోనియా మాజీ అధ్యక్షుడు కార్లెస్ ప్యుగ్డెమాంట్‌ను జర్మనీ నిర్బంధించింది. ఫిన్లాండ్‌లో ఎంపీలతో రహస్య భేటీ నిర్వహించేందుకు వెళ్తున్న ప్యుగ్డోమాంట్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ధ్రువీకరించింది. జర్మనీలో తమ మాజీ దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేయడం పట్ల కాటలోనియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ నేతను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్యుగ్డోమాండ్‌ను తమకు అప్పగించాలని ఫినిష్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్మనీని అభ్యర్థించింది. కాగా, స్పెయిన్ నుంచి కాటలోనియా విడిపోయి స్వతంత్ర్య రాజ్యంగా అవతరించాలనే డిమాండ్‌ను ప్యుగ్డెమాంట్ తెరపైకి తెచ్చారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగినట్టు (బ్రెగ్జిట్) కాటలోనియా కూడా స్వతంత్ర్య రాజ్యంగా ఆవిర్భవించాలంటూ ప్రజల్లో చైతన్యం నింపారు. కాటలోనియన్లలో ఐక్యత పెంచేందుకు కృషి చేశారు. అయితే, ఆయన విధానాలను స్పెయిన్ జీర్ణించుకోలేకపోయింది. ప్యుగ్డోమాండ్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాకుండా, ప్రజల ఒత్తిడి మేరకు గతేడాది నవంబర్2న నిర్వహించిన కాటలోనియా రిఫరెండమ్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో, ప్యుగ్డెమాంట్ బెల్జియంలో ప్రవాసముంటున్నారు.

పోల్ 'గోల్' సబ్జెక్టు.. కాళేశ్వరం ప్రాజెక్టు..!



గోక్కోడానికీ తీరనంత బిర బిరా గాబరా

- నిర్మాణ సంస్థల మది నిండా సాగు నీటి మంత్రే
- లోతైన ప్రచారానికి 'ఎత్తిపోతల ఎత్తుగడ'
- 'ఇదిగో నీళ్లు..అదిగో ఓట్లు' పథక రచన

అన్నారం, కన్నెపల్లి బరాజ్‌ల నుంచి ఇల్లెందుల దుర్గాప్రసాద్

సిమెంటు కాంక్రీటులో, కను చూపునకు అందని దిమ్మెల్లో, సలాకల్లో, పైపుల్లో, పరికరాల్లో, టన్నెల్స్‌లో, పంపు హౌజుల్లో, సర్జ్‌పూల్స్‌లో, మెయిన్ కెనాల్స్‌లో, డిస్ట్రిబ్యూటరీల్లో, అణువణువునా, అడుగడుగునా ఆపాదమస్తకం ప్రభుత్వ పెద్దలే దర్శనమిస్తున్నంతలా మైండ్ సెట్ చేశారు. కలలోనూ, ఇలలోనూ సాక్షాత్కరిస్తున్నారు. పక్కనే ఉండి, వెంటపడి పురమాయిస్తున్నంతటి ఫీల్‌లో బంధించినంత పన్జేశారు. మదిలో మరేదీ ఉండకుండా ఫీల్డులోకి దించేశారు. విదేశాల నుంచి మోటార్లు, మెషీన్లను విమానాల్లోనైనా తెప్పించాలని డిసైడయ్యారు. కాలం ఒక్క క్షణమైనా స్తంభించనట్టుగానే..ఒక్క గంటైనా ఆగకుండా నిర్మాణం 'సాగు'తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. పాలకుల పోల్ 'గోల్' కదా అసలు సబ్జెక్టు!

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి గలగలలే కాదు..ఓట్ల పరవళ్లకూ ఉవ్విళ్లూరుతున్నది టీఆర్ఎస్ సర్కారు. కాబట్టే 'కారు' పార్టీ టాప్ గేర్‌కు మించిన వాయు వేగంతో ఆ ఎత్తిపోతల పథకాలను కట్టిస్తున్నది. వ్యవసాయదారులను మచ్చిక చేసుకునే ప్రణాళికలను దట్టిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, కన్నెపల్లి, మేడిగడ్డ, సుందిళ్ల చెంతన గోదావరి నదిపై కట్టడాలు కంటి మీద కునుకులేకుండా జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థలు, వాటి యంత్రాంగం ఒకే విధంగా అదే పనిగా తలమునకలయ్యాయి. 8 గంటల చొప్పున పొద్దున, సాయంత్రం, రాత్రి సమయాల్లో సిబ్బంది షిఫ్టుల వారీగా దినమంతా కష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన వారితోపాటు సైట్ ఇంజినీర్లు, సూపర్‌వైజర్లు, నిపుణులు పండగలు, పబ్బాలకూ దూరమయ్యారు. నెలల తరబడి ఇంటి ముఖం చూడడంలేదు. ఆ విధంగా యావత్ క్షేత్ర యంత్రాంగాన్ని కార్యోన్ముఖం చేశారు. ఇదంతా పాలనాధీశుడి మహిమ. నీళ్ల మంత్రి ప్రేరణ. తానెక్కడున్నా, మనసంతా అక్కడే అన్నట్టుగా త'న్నీరు' హరీశ్‌రావు ఫాలోఅప్‌ను తలుచుకొంటూ కాంట్రాక్టు కంపెనీల మందీ మార్బలం పనుల్లో మునిగితేలుతున్నది. నిరుడు సెప్టెంబరు నుంచి ఈ మార్చి ప్రథమార్థంలోగానే 2 కోట్ల బస్తాల సిమెంటును వినియోగించడాన్ని బట్టి స్పీడులోని తీవ్రతను గ్రహించొచ్చు. గోక్కుందామంటే తీరనంత బిర బిరా నిర్మిస్తున్న ఫలితమే దాదాపు 60 శాతానికి నిర్మాణాలు చేరుతుండడం. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సర్కారు పొలిటికల్ ప్లానింగ్ విశ్వరూపానికి ప్రత్యక్ష నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు.

ప్రాణమంతా ఆ ప్రాజెక్టులోనే..!

కోటి ఎకరాలను సాగుబడిలోకి తేవాలని కలలు కంటున్నట్టు సర్కారు అంటున్నది. దాంట్లో ఎంతో ప్రాముఖ్యమున్నది కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్. ప్రభుత్వ ప్రాణమంతా దానిలోనే ఉన్నది. ఆయా బరాజ్‌లకు రూపం తెచ్చేందుకు ఉరుకులాడుతోంది. కడమ రంగాల సంగతి ఎలా ఉన్నా..దీనికి మాత్రం నిధుల కటకట లేకుండా ఉదారంగా పెద్ద చెయ్యే ప్రదర్శిస్తున్నది. దేశంలో మరే రాష్ట్రం వాడనంత సిమెంటు కేవలం తెలంగాణలో, అందునా కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా అవుతున్నదంటేనే కాళేశ్వరంపై సర్కారు మనసు ఎంతలా కొట్టుకుంటున్నదో అంచనా వేయొచ్చు. 147 టీఎంసీల సామర్థ్య రచిత ఈ ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సేద్యపు నీరందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అంటే..యోచిత కోటి ఎకరాల మాగాణంలో మూడోవంతన్నమాట. అవిభాజ్య వరంగల్ జిల్లా మొదలు పూర్వ కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు పారించాలని తహతహలాడుతోంది. ఆ జిల్లాలతోపాటు ఇతర జిల్లాలనూ ప్రభావితం చేసేలా తమ కట్టుబాటుకు కాళేశ్వరాన్ని ఓ నమూనాలా చూపెట్టాలని తలపోస్తున్నది.

తద్వారా ముఖ్యంగా ఓటు బ్యాంకు పరంగా రైతులను స్వాధీనంలో ఉంచుకునే వ్యూహాలను రంగరిస్తోన్నది. ఇందుకు ఇప్పటికప్పుడు కాళేశ్వరమే తక్షణ ఉపాయంగా కండ్లెదుట గోచరిస్తున్నది. ఇదే కేలండరులోనైనా, రాబోయే కేలండరులోనైనా ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ఆలోగా కాళేశ్వరం ప్రాజెక్టును ఉనికిలోకి తెచ్చేదాకా కుదుటగా ఉండలేకపోతున్నది. కాళేశ్వరంలోని 9-10-11-12 ప్యాకెజీలకు టైమ్‌లైన్ ఫిక్సయింది. వచ్చే జూన్‌లోగా ఈ ప్రాజెక్టు పంపుల వెట్ రన్ చేసి చూపెట్టాలని ఇప్పటికే తేల్చిచెప్పడం గమనార్హం.

మొత్తానికి కోటి ఎకరాలకు నీరు ఇచ్చి తీరుతాం, దీనికి కాళేశ్వరమే సాక్ష్యం..అని అన్నదాతలకు ఓ రేంజ్‌లో నూరిపోయనున్నారు. ఈనోటా ఆనోటా లోతైన ప్రచారానికి పథక రచనలో పడ్డారు. ఇదిగో నీళ్లు.. అదిగో ఓట్లు..అన్నట్టుగా కాళేశ్వరం ఇప్పుడు అధికార పార్టీ రెన్యువల్‌కు ఓ ఉపాయమవుతోన్నది!

రూ.5 కోట్ల భవనానికి.. ప్రకటనల ఖర్చు రూ.7 కోట్లు

శాసనసభలో ఎన్‌వీఎస్ ప్రభాకర్

- ఇండ్ల ముందు చావు డప్పు కొట్టి పన్ను వసూలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్


రూ.5 కోట్లతో నిర్మించే గొల్ల, కురుమల భవన శంకుస్థాపన ప్రచారానికి ప్రభుత్వం ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ శాసనసభ్యులు ఎన్‌వీఎస్ ప్రభాకర్ విమర్శించారు. భవన నిర్మాణానికి కేటాయించిన నిధులు ఆదివారం శాసనసభలో సమాచార శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గత వార్షిక బడ్జెట్‌లో సమాచార శాఖకు కేటాయించిన నిధులకంటే ఎక్కువ నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. పత్రిక ప్రకటనల జారీలోనూ సర్కారు వివక్ష చూపుతున్నదన్నారు. పెద్ద పత్రికలకు మాత్రమే ప్రకటనలను జారీ చేస్తూ చిన్న పత్రికలను విస్మరిస్తున్నారని విమర్శించారు. చిన్న పత్రికలకు కూడా ప్రకటనలు జారీ చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. అన్ని పత్రికలను సమానంగా చూడాలని, ప్రకటనలో జారీలో వివక్ష చూపొద్దని తెలిపారు.

చావు డప్పు కొట్టి పన్ను వసూలు

ఇంటి పన్ను చెల్లించకపోతే నోటీసులు జారీ చేస్తారు.. లేదంటే కరెంట్ కట్ చేస్తారు.. అదీ కాదనుకుంటే ఇంటి ముందర కూర్చొని పన్ను కట్టాలంటూ దబాయిస్తారు.. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం పన్ను వసూలు కోసం ఇండ్ల ముందు చావు డబ్బు కొట్టి పన్నులు వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభ్యులు ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఆదివారం శాసనసభలో ఆర్థిక శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జీహెచ్ఎంసీ అధికారులు పన్ను వసూలు కోసం కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారని తెలిపారు. పేదలు పన్నులు చెల్లించే గడువు ముగియగానే నేరుగా ఇండ్ల ముందర గంటల తరబడి చావు డప్పు కొడుతున్నారని తెలిపారు. ఇండ్ల ముందు చావు డప్పు కొట్టడం అశుభమని తెలిసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు.

పత్రికా ప్రకటనలతోనే తెలంగాణకు ఖ్యాతి

- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : హరీశ్‌రావు



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పత్రికల్లో ప్రకటనల రూపంలో ప్రచారం చేస్తున్నందునే తెలంగాణ రాష్ట్రంకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆదివారం శాసనసభలో ఆర్థిక పద్దులపై జరిగిన చర్చల్లో మంత్రి మాట్లాడారు. పత్రికల్లో ఇస్తున్న ప్రకటనలపై సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు. చిన్న పత్రికలకు సైతం రూ.4.32 కోట్ల ప్రకటనలు జారీ చేస్తున్నామని తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

జర్నలిస్టుల సంక్షమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రూ.34.50 కోట్లతో జర్నలిస్టుల సహాయ నిధిని ఏర్పాటు చేశామని, ఈ బడ్జెట్‌లో మరో రూ. 20 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులను ప్రెస్ అకాడమీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిందన్నారు. డిపాజిట్ రూపంలో వచ్చిన వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టు మరణిస్తే ఆయన కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 150 మంది జర్నలిస్టులకు రూ.2.19 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. రాష్ట్రంలో 16,793 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేశామని వెల్లడించారు. పెద్ద పత్రికలకే యాడ్స్ ఇస్తున్నామన్నది నిజం కాదన్నారు. 100 చిన్న పత్రికలకు రూ. 36 లక్షల ప్రకటనలు ఇస్తున్నామని చెప్పారు.

ఇది నలుగురి పాలన కాదు.. అందరి పాలన

ఇది నలుగురి పాలన.. కొందరి పాలన .. హోదా ఉన్న వారికే అధికారాలు అంటూ సభ్యులు మాట్లాడటం బాధాకరమని భారీ నీటి పారుదల శాక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం శాసనసభలో ఆర్థిక పద్దులపై చర్చ సందర్భంగా సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. ఈ నలుగురి పాలన వల్ల రాష్ట్ర ప్రజలు నలుగుతున్నారని సండ్రవెంకట వీరయ్య విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది విశాలమైన హృదయంతో పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.

స్వపక్షం, ప్రతిపక్షం అనేది చూడకుండా అభివృద్ధి పనుల్లో శాసనసభ్యులందరికీ అధికారాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఒకే పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, సొంత పార్టీ అని చూడకుండా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎమ్మెల్యేలకు ఫండ్ రూ. 1.50 కోట్లు కేటాయించే వారని, అందులో నియోజకవర్గ మంత్రికి రూ.75 లక్షలు, ఎమ్మెల్యేకు రూ.75 లక్షలు కేటాయించే వారని తెలిపారు. తమ ప్రభుత్వంలో మంత్రులతో సంబంధం లేకుండా ఒకో ఎమ్మెల్యేకు రూ. 3 కోట్లు కేటాయించామన్నారు. షాదీముబారక్ చెక్కుల పంపిణీ బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించామన్నారు. రాష్ట్రంలోని 3.50 కోట్ల ప్రజలు, 119 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పారు.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి

- బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి
- దేశ సంపదను కొల్లగొడుతున్న బీజేపీ ప్రభుత్వం : బస్సుయాత్రలో ఎంఎ.గఫూర్, చెరుపల్లి



మాట్లాడుతున్న ఎం.ఎ గఫూర్

నవతెలంగాణ - నల్లగొండరూరల్

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అరాచక పాలన కొనసాగిస్తున్నాయని, వాటికి చరమగీతం పాడి ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉద్యమించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్, చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర నల్లగొండ జిల్లా చిట్యాల, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలకు చేరుకుంది. బస్సుయాత్రకు నల్లగొండ పట్టణంలోని పానగల్ బైపాస్ వద్ద బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. పట్టణంలో వివిధ వీధుల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో వారు మాటా ్లడారు. హైదరాబాద్‌లో అఖిలభారత జాతీయ మహాసభలు ఏప్రిల్ 18 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలు పార్టీ మహాసభలు కావని ప్రజా సమస్యలను చర్చించే మహాసభలని అన్నారు. విదేశాల్లోని డబ్బును తీసుకొస్తామన్న బీజేపీ ప్రభుత్వం డబ్బులు దోచుకునే పెట్టుబడిదారులను విదేశాలకు పంపే కార్యక్రమాన్ని కొనసాగిస్తోందన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 119 సీట్లలో పోటీ చేసి బహుజనులకు రాజ్యాధికారం వచ్చేలా కృషి చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు ప్రత్యామ్నాయంగానే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లా డుతూ..దళితులకు రాష్ట్రంలో 9లక్షల ఎకరాలు పంచాల్సి ఉండగా కేసీఆర్ ప్రభుత్వం 9వేల ఎకరాలను కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదల నుంచి ప్రాజెక్టులు, ఫ్యాక్టరీల పేరుతో 70వేల ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటుందోన్నారు. రైతు పెట్టుబడి పథకం భూ స్వాములకే లాభం చేకూరుస్తుందని, పోడు, కౌలు, దేవాదాయ భూముల రైతులకు వర్తించదని చెప్పారు. బస్సుయాత్ర కన్వీనర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జెండా అధి కారంలోకి వచ్చినా ఎజెండా మాత్రం పెట్టుబడి, ఆధిపత్యవాదుల చేతుల్లో ఉంటుందన్నారు.



రాబోయే ఎన్నికల్లో బీఎల్ఎఫ్ బీసీలకు 60సీట్లు కేటాయి స్తుందని, ఈ విధంగా కేటాయించే దమ్ము ఏ పార్టీకైనా ఉందా అని సవాల్ విసి రారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, మామిడి సర్వయ్య, పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్‌హాషం, బొల్ల నర్సింహారెడ్డి, ఎమ్‌డీ.సలీం పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నుంచి ఆదివారం ఉదయం ప్రారం భమైన మరో బస్సుజాతా ఆమనగల్ మండలంలో కొనసాగింది. ఈ సంద ర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు స్కైలాబ్ బాబు, కిల్లె గోపాల్, ఆశయ్య మాట్లాడారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల హామీలను నెర వేర్చకుండా సంపన్న వర్గాలకు ఎర్రతివాచీ పరిచి దేశ ఆర్థికవనరులను దోచి పెడుతున్నాయని విమర్శించారు.

పేదల భూములు కబ్జాదారులకు..

- అప్పగించడానికే అసైన్డ్ చట్టం సవరణ : రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల విమర్శ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్రంలోని 2.41 లక్షల ఎకరాల అసెన్డ్ భూములను రియల్‌ఎస్టేట్ భూకబ్జాదారులకు అప్పగించడానికే అసైన్డ్ చట్టం సవరణ చేశారని తెలంగాణ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీలు విమర్శించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల నుంచి కొనుగోలు చేసిన 84,706 మంది పేర్లు బహిరంగపరిచేవారని అన్నారు. లబ్ధిదారులు పేదలా, రియల్‌ఎస్టేట్ వ్యాపారులా, భూకబ్జాదారులా, ఎవరనేది తేల్చాలని సంఘం రాష్ట్ర కార్యదర్శులు టి.సాగర్, ఆర్.వెంకట్రాములు డిమాండ్ చేశారు. చట్ట సవరణ అప్రజాస్వామికంగా జరిగిందని విమర్శించారు. ప్రజలచేత ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు సైతం చెప్పకుండా, వారు అసెంబ్లీలో చర్చించకుండా చట్టాన్ని సవరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పేదలు, దళిత, గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. 2007లోనే చట్టసవరణ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత చట్టాలను అమలుచేస్తే పేదలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పేదల భూములను కాపాడాల్సిన ప్రభుత్వం, వాటికి వారిని దూరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కొని పంచుతామంటే నమ్మే పరిస్థితి లేదని సవరణతో తేలిపోయిందన్నారు. ప్రభుత్వ చర్య నేపథ్యంలో ఉద్యమాలు, పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

రైతు ఆత్మహత్య

నవతెలంగాణ-హాలియా

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం కొట్టాలలో ఆదివారం జరి గింది. స్థానికుల వివరాల ప్రకారం..పిట్టల ఉపేం దర్‌కు(34)కు ఎకరం పది గుంటల భూమి ఉంది. తన భూమితో పాటు అదే గ్రామానికి చెందిన గోపి శెట్టి మట్టయ్యకు చెందిన మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని మూడేండ్లుగా సాగు చేస్తున్నాడు. సరైన సమ యంలో వర్షాలు కురవకపోవడంతో పంట దిగుబడి సరిగా రాలేదు. పంట సాగు, ఇతర ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు రూ.6 లక్షలు అప్పులు చేశాడు. ఈ ఏడాది కూడా ఆశించిన దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలి యక మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఆది వారం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఉరేసు కున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

నవతెలంగాణ-ఎల్లారెడ్డిపేట

మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోరుట్లపేటకు చెందిన చడిమెల కాశయ్య (55) తన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన మోకినపల్లి శ్రీనివాస్ అన్నయ్య నందయ్య తొమ్మిదేండ్ల కింద అనారోగ్యంతో మృతిచెందాడు. దాంతో కాశయ్యనే మంత్రాలు చేసి చంపాడని శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గతేడాదికాలంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అనారోగ్యాల పాలవుతుండటంతో మళ్లీ మంత్రాలు చేస్తున్నాడని కాశయ్యపై పలుమార్లు దాడికి దిగాడు. ఆదివారం సాయంత్రం గ్రామంలోని అంబేద్కర్ కమ్యూనిటీహాల్ వద్ద ఉన్న కాశయ్యపై గొడ్డలితో నరికాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.


'కేజీబీవీ నాన్‌టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి'



నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

కేజీబీవీ నాన్‌టీచింగ్ మరియు సిబ్బంది సమస్యలను పరిష్కరించి, వారి జీవన ప్రమాణాలను పెంచాలని హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మాధవి ప్రభుత్వాన్ని కోరారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్రసదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మాధవి మాట్లాడుతూ. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న కేజీబీవీ నాన్‌టీచింగ్, సిబ్బందిపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతుందని చెప్పారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ...ఈ బడ్జెట్ సమా వేశాల్లోనే వేతనాల పెంపూ, వాటి అమలుకు సంబంధించిన ప్రకటనను విద్యాశాఖ మంత్రి చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఎస్ఎల్‌పద్మ, అరుణ్‌కుమార్, కేజీబీవీ వర్కర్స్ యూనియన్ నాయకులు సునీత, నాగమణి, స్వప్న, శ్రీలత పాల్గొన్నారు.

గతానికి వర్తమానానికి వంతెన



7 జూన్ 1934
19 మార్చి 2018

"చీమలన్నీ
తమ పుట్టలోకి తిరిగి వచ్చినట్టుగా
వడ్రంగి పిట్ట
తన చెట్టు తొర్రలోకి తిరిగి వచ్చినట్టుగా
ఒకదాని వెనుకగా మరొక
లోహ విహంగం అరుణ రెక్కలు సాచి
విమానాశ్రయానికి తిరిగి వచ్చినట్టుగా
ఓ నా మాతృభాషా
నేను నీ దగ్గరికే వస్తాను
నా ఆత్మను గాయపరుస్తూ
నా నాలుక నిశ్శబ్దంగా ఉండేంత గాయపడినప్పుడు"

ఇది సుదీర్ఘ అస్వస్థతతో బాధపడి మొన్న సోమవారం నాడు కన్నుమూసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కేదార్‌నాథ్ సింగ్ మాతృభాష కవితకి తెలుగు అనువాదం. కేదార్‌నాథ్ సాహిత్య జీవితమంతా గ్రామీణ పట్టణ భాషల మధ్య, గ్రామీణ పట్టణ సంస్కృతులమధ్య, గ్రామీణ పట్టణ జీవితాలమధ్య ఒక సంయమనం, ఒక సామరస్యం సాధించడం చుట్టూనే సాగింది. అతడు ఏకకాలంలో గతానికి, వర్తమానానికి, ఉద్వేగానికి, ప్రశ్నలకీ, ప్రేమకీ, పోగొట్టుకున్న భావాలకి తన కవిత్వంలో చోటిచ్చాడు, అతడి కవిత్వ శైలీ అనితరసాధ్యమైనది. అది అతడికే సొంతం. గతం వర్తమానం, గ్రామం పట్టణం రెండు కలసి దుఃఖం ఆశ అనే రెండు భావోద్వేగాలు ఒక దానిలో మరొకటి సంలీనమయ్యే మానవ స్థితిని ఒక దానిని సాధించే క్రమంలో అతడి కవిత్వం ఒక సాధనం అయింది. హిందీ కవిత్వ సీమలో నవ్య ధోరణులకు ప్రాతినిధ్యం వహించాడు. అతడు జన్మించిన ప్రాంతంలో మాట్లాడే హిందీని భోజపురి అంటారు. ఆ భాషలోని సౌందర్యం అంతా భాషలో వినిపించే సంగీతంలో వుంది. అంటే అది Language of Music అన్న మాట. అలాంటి భాషా సంప్రదాయం నుండి వచ్చిన కేదార్‌నాథ్, ఆ తరువాత ఎన్ని ప్రభావాలకు లోనైనా కవిత్వంలో సంగీతానికి లోటు లేకుండా చూసుకున్నాడు. నిజానికి అతడి భావనలో శుద్ధ హిందీ అనే అంశానికి అసలు ప్రాధాన్యత లేదు. హిందీ తనకు తానూ అసలు భాషే కాదు. అది రకరకాల మాండలికాల సంగమమం. హిందీకి మాత్రమే ప్రత్యేకమైన స్థానికత లేదు. వివిధాలైన మాండలికాలు దానిని సుసంపన్నం చేశాయి. రామచరిత మానస్ రాసిన కబీర్‌దాస్ తన దోహాలను ఖైరీ –బోరీ మాండలికం లోనూ, దోహాలను భోజపురీ లోను రాశాడు. కేదార్‌నాథ్ కూడా వివిధ మాండలిక ప్రాంతాలలోకి ప్రవేశించినా, వాటన్నిటికీ తన సాహిత్య సృజనలో స్థానం కల్పించినా, తన లోలోపల ఇంకి పోయినా, భోజపురీ నుండి ఒక పదచిత్రాన్నో, ఒక పలుకుబడినో, ఒక సామెతనో మరొక భాషా చమత్కృతినో తన కవిత్వంలో అనివార్యంగా పలికించే వాడు.

అతడి దృష్టిలో భాషంటే కేవలం ప్రజా సమూహాల మధ్య భావ వినిమయం మాత్రమే కాదు. కొన్ని పదాలు, వాక్యాలు, మరికొన్ని వ్యాకరణ సూత్రాలు మాత్రమే కాదు. భాషంటే మనిషికి ప్రతీక. మానవజీవన విధానానికి ప్రతీక. మనిషిలో అనివార్యంగా ఉండవలసిన జవాబుదారీ తనానికి ప్రతీక. భాష వచ్చినా మౌనంగా ఉండటమంటే అన్యాయాల పట్ల ఉదాసీనత ప్రదర్శించడమే. అది కేదార్‌కి ఎంత మాత్రమూ నచ్చదు.

చల్లదనంతో పదాలు మరణించవు
సాహస లేమితో అవి మరణిస్తాయి
అని కేదార్‌నాథ్ అనడంలో వున్న ఆంతర్యం అదే.

2

ఉత్తర ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియా జిల్లా చకియా గ్రామంలో 1934 జులై 1 న శ్వాసను అందుకున్న కేదార్ కాశీ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ, పిహెచ్‌డీ పట్టాలు పొందారు. బలియాలో కొంతకాలం లెక్చరర్‌గా పనిచేసిన తరువాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో, భారతీయ భాషా విభాగంలో ఆచార్యుడిగా, ఆ తరువాత హెడ్ అఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా పనిచేశారు. అభీ బిల్కుల్ అభీ, యహా సి దేఖో, అకాల్ మే సారస్, బామ్,ఉత్తర్ కబీర్ ఔర్ అన్య కవితాయే, జమీన్ పక్ రహీ హై లాంటి కవిత్వ సంపుటాలతో హిందీ కవిత్వాన్ని పండించారు. అతడు డిగ్రీ చదువుతుండగా ఒక సాహిత్య సమావేశానికి వెళ్లే అవకాశం కలిగింది. అక్కడ అతడు ఒక కవిత చదివాడు. సుప్రసిద్ధ హిందీ కవి ఆజ్ఞేయ ఆ కవితకి ముచ్చటపడి తాను సంపాదకత్వం వహిస్తున్న ప్రతీక్ అనే పత్రికలో ప్రచురించారు. బహుశా అదే అతడి మొదటి కవిత కావచ్చు. అప్పటికే అతడు ఇలియట్, ఎజ్రా పౌండ్ లాంటి పాశ్చాత్య కవుల గురించి విని వున్నా, తార్ సప్తక్ కవులను చదివిన తరువాత మాత్రమే అతడి నవ్య భావనలకు రెక్కలు వచ్చాయి. తార్ సప్తక్ 1943లో హిందీలో వచ్చిన ఒక సాహిత్య పత్రిక. అందులో రాసిన కవులు తార్ సప్తక్ కవులుగా గుర్తింపు పొందారు. హిందీ కవిత్వంలో ప్రయోగ వాదానికి, అస్తిత్వ వాదానికి ఆ పత్రిక అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తరువాత ఆ ధోరణులు హిందీలో నాయీ కవిత లేదా నవ్య కవితకి దారులు వేసింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో సృజన పత్రిక పోషించిన పాత్రను హిందీలో తార్ సప్తక్ పోషించింది. కేదార్‌నాథ్ లాంటి ఎంతోమంది యువకులకు ఆ పత్రిక దిశా నిర్దేశం చేసింది.



హిందీ కవిత్వంలో 1950 దశాబ్దాన్ని కవి అజ్ఞేయ, 60ల మధ్య ప్రాంతాన్ని కవి ముక్తి బోధ్ అపరిమితంగా ప్రభావితం చేశారు. మొదట్లో అజ్ఞేయా కవిత్వాన్ని ఇష్టపడిన కేదార్‌నాథ్ సింగ్ అజ్ఞేయా తరువాత తరువాత మార్మికత వైపు వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. తన వైయక్తిక స్పందనలకి అనుగుణంగా చాంద్ కా ముహ్ తేడా హై లాంటి ముక్తిబోధ్ కవిత్వాన్ని అతడు ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఈ విప్లవ సంప్రదాయంలో నుండే కేదార్‌నాథ్ మనిషిని తన కవిత్వ వస్తువుగా చేసుకున్నాడు. భాషని అతడికి ప్రతీకగా మలిచాడు.

కేదార్‌నాథ్ సింగ్ ఎప్పుడూ తన సమకాలీన కవుల కంటే భిన్నంగా ఉండేవాడు. 1960ల ప్రాంతాలలో అందరూ క్లాసికల్ హిందీ మైథాలజీని కవిత్వ వస్తువులుగా, ప్రతీకలుగా తమ కవిత్వంలో స్వీకరిస్తుంటే అతడు మాత్రం టమాటాలు అమ్ముతున్న వృద్ధ మహిళ లాంటి కవిత్వం రాస్తూ వచ్చాడు. తన సమకాలీన కవులంతా కవిత్వంలో దృక్పథం ముఖ్యం అనుకున్నప్పుడు, నైతిక దృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అతడు మాత్రం నైతిక దృష్టి కవిత్వంలో అంతర్లీనంగా ఉండాలి తప్పిస్తే పైకి లౌడ్‌గా వుండకూడదు అనుకున్నాడు. అవగాహనలని భావనలు చేయడాన్ని అతడు పూర్తిగా వ్యతిరేకించాడు. కవికి ఒక అంశం మీద ఉన్న అవగాహన దానికి అదే కవిత్వంలో ఒక భావన కావడాన్ని అతడు నిరాకరించాడు. ఈ దృక్పథం కారణం గానే అతడు కవిత్వంలో ముగింపు అనే భావనకి చాలా దూరం లో వుండిపోయాడు.

కేదార్‌నాథ్ కవిత్వంలో బజారు, ధూళి అనే పద చిత్రాలు పదేపదే కనిపిస్తాయి. కస్బా కి ధూళి అనే పేరుతో అతడు ఒక కవిత కూడా రాశాడు.

ధూళి మాత్రమే
ఈ భూమి మీద సజీవంగా వున్నది
ప్రేమాస్పదంగా వున్నది
ధూళి మాత్రమే
అశాంతితో విలవిలలాడుతున్నది
అమిత చురుకుగా కదలాడుతుంది
ధూళి మాత్రమే
ఈ భూమి మీద ఒక నవజాత
ఈ భూమి మీద అతి పురాతన

ఈ ధూళి మొత్తం భారతీయ జీవనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని కేదార్‌నాథ్ అంటాడు. చీకటి వెలుగులు రెండూ ధూళిలో వున్నాయి. అది నిరంతరం చలిస్తూ వుంటుంది. ఆ చలన వేగంలో వుండే నెమ్మదితనం భారత గ్రామీణ జీవితంలో కనిపించే లయకి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటాడు కేదార్‌నాథ్. ఈ నెమ్మదితనం అనేది అతడి బెనారస్ లాంటి కవితలలో కూడా కనిపిస్తుంది.

కేదార్‌నాథ్ సింగ్ రాసిన వస్తువులు, విరిగిన ట్రక్ లాంటి కవితలలో గతానికి వర్తమానానికి మధ్య ఉన్న ఒక అవిచ్ఛిన్న సంబంధాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నం సజీవంగా కనిపిస్తుంది. కేదార్‌నాథ్ ఒక చిన్న టౌన్‌లో రోడ్డు పక్కన విరిగి పడి ఉన్న ఒక ట్రక్‌ను చూశాడట. చాలా రోజుల నుండి రోడ్డు పక్కన అలాగే వున్న ట్రక్‌ను చూసిన అతడి స్నేహితుడు అది ఒక ప్రాకృతిక విషయంగా మారిపోయింది అన్నాడట. ఆ వ్యాఖ్య అతడి మనసులో అలాగే ఉండిపోయింది. అతడు ఢిల్లీ వచ్చిన తరువాత ఆ కవిత రాశాడు. మానవ జీవితంలోని స్తబ్దతకి ఆ ట్రక్ ఒక ప్రతీక. నిజానికి ట్రక్ మన మామూలు ఎడ్ల బండికి ఆధునిక రూపమే. కానీ అది విరిగి పోయి రోడ్డు పక్కన పడి ఉన్నాక అది స్తబ్ధమై పనికి రాకుండా పోయింది. అది మరమ్మత్తులు చేయలేనంత పాడై పోయిందా? ఆధునిక జీవితం కూడా అలాగే విరిగిన ట్రక్ లాగా మిగిలి పోయిందా లాంటి ప్రశ్నలని ఆ కవిత రేకెత్తిస్తుంది. గతానికి వర్తమానానికి మధ్య కుదరని వంతెన అది. బెనారస్ కవితలో కూడా ఎలా గతానికి వర్తమానానికి ఒక వంతెన వేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ఎందుకంటే గతం వర్తమానం రెండూ అవిచ్ఛిన్నం కనుక.

హిందీ కవిత్వంలో ఊహాచిత్రాలు (imajery)అనే అంశం మీద పరిశోధన చేసిన కేదార్‌నాథ్ తన కవిత్వంలో ఇమేజరీ పట్ల చాలా మెలకువతో ఉంటాడు. ఊహాచిత్రాల వలన భాష కొంత కోల్పోతుంది. మరికొంత పొందుతుంది. భాష తన సహజ లక్షణాలైన క్లుప్తత, నిర్మాణ పద్ధతులని పోగొట్టుకుంటుంది. అందుకు బదులుగా సౌందర్యాన్ని పొందుతుంది. కవి కవిత్వం రాసేటప్పుడు ఈ రెండిటికి మధ్య ఉన్న సంఘర్షణని మనసులో ఉంచుకోవాలి అంటాడు కేదార్‌నాథ్.

"అతడి చేయిని తన చేతిలోకి తీసుకున్నప్పుడు
ఆలోచించాను ప్రపంచం చేయి కూడా అతడి చేయి లాగే వెచ్చగా వుండాలని"

అని ఒక కవితలో అంటాడు కేదార్‌నాథ్.

మానవుడే నా సంగీతం అన్న మన శ్రీశ్రీ లాగే కేదార్‌నాథ్ కవిత్వం కూడా మనిషి చుట్టూనే పరిభ్రమిసుంది.

– వంశీకృష్ణ, 9573427422

వీల్ చైర్ పై విస్ఫోటనం

జైళ్లున్నాయని
కొన్ని భావాలు భయం ముసుగులు కప్పుకోవు
సంకెళ్ళున్నాయని
కొన్ని వేళ్ళు బిగియని పిడికిళ్ళై గిడసబారిపోవు
ఉరికొయ్యలున్నాయని
కొన్ని కంఠాలు మౌనగీతాలై మూగబోవు

బెదిరిన కళ్లల్లో
రంగుల స్వప్నాలను పొదిమేందుకు
దేహాన్ని చీల్చుకున్న గొంగళి పురుగువు నువ్వు
కదిలేందుకు కాళ్ళు లేకున్నా
ఎదిగేందుకు మాకు స్వేచ్ఛ రెక్కలు తొడగాలని
యుద్ధభూమిలో వాలిపోతున్న యోధుడవు నీవు

నిన్ను నిర్బంధించి నిరూపించుకుంది
రాజ్యం తన బౌద్ధిక వైకల్య వికృత రూపాన్ని

బహుశా
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ
నిబిడీకృతమైన భావ విస్ఫోటనా ప్రకంపనలేవో
శత్రువును భయకంపితున్ని చేసే ఉంటాయి
కదలికలుడిగిన మాంసం ముద్దను ఎత్తి
కటకటాల కోరల్లోకి కసిగా విసిరేశారు

చీకటి కొలనులో రెక్కలు రాల్చుకుంటున్న కలువ పువ్వా
వేకువకలలేవో మాకోసం కంటున్న వెరువని చిరునవ్వా
కదలలేని నీ శిథిల తనూలత
మృత్యువు పడగ నీడలో వడలిపోతున్నా
కాకుల గుంపై నీకోసం కూయని
లోకాన్ని మన్నిస్తావు కదా మిత్రమా !

ఇపుడంతా కలుగుల్లో కాయల్ని దాచుకుంటున్న కాలం
బతుకు చుట్టూ భద్రతావలయాన్ని గీసుకుంటున్న సమయం

హితుడా
నీ కోసం కార్చిన కన్నీటి లో
అభిషేకించిన గుప్పెడు అక్షరాల్ని
గుండె గుండెకూ తాకేలా
లోకం వాకిట్లోకి విసిరేస్తున్నాను
చూడాలి మరి
ఎన్ని నిరసనల నినాదాలు జైలు గోడల్ని చేరుతాయో

కలంతో తప్ప ఖడ్గధారినై యుద్ధం చేయలేని వాన్ని
సంకెళ్ళు తెగిన నీ కరచాలనం కై చూసున్న వాన్ని

– గాజోజు నాగభూషణం, 98854 62052

వచ్చింది పోయింది..


కొత్త చిగురుతో...
సరికొత్త ఆశలతో...
కోయిలమ్మ మధురగానంతో...
షడ్రుచులను రుచి చూపించి
వూరించి, వుడికించి...
వచ్చింది పోయింది ఉగాది
అయినా... ఎవరింటికి వచ్చింది ఉగాది
ఆరుగాలం కష్టించి చెమటోడ్చి
పండించిన పంటకు గిట్టుబాటు రాక
దళారులు రానీయక...
ఎరువులకు విత్తనాలకు
తీసుకున్న బ్యాంకు అప్పు తీర్చలేక
పురుగుమందునే పరమాన్నంగా సేవించి
నురగలు కక్కుతూ తుదిశ్వాస విడిచి
తను నమ్ముకున్న
నేలతల్లి ఒడిలో సేదతీరుతున్న
అ రైతన్న ఇంట ఏది ఉగాది?
కోట్లు కొల్లగొట్టి
బ్యాంకులు లూఠీ చేసిన
బడాబాబులకు సెండాఫ్ ఇచ్చి
విమానమెక్కిస్తున్నావు
నీ కడుపుకింత అన్నం పెట్టే
రైతన్న బతుకును మాత్రం
రొడ్డుకీడుస్తున్నావు.
బంగారు తెలంగాణ
రైతు రాజ్యం అంటూ
నూచెబుతున్న కట్టుకథలు
ఇంకెన్నాళ్లో సాగవు
గుర్తొస్తున్నదా..?



మరాఠా రైతన్న పోరాటం
తెలుస్తున్నదా..?
అన్నం పెట్టే రైతన్న
కడుపు కొడితే జరిగే విధ్వంసం
రైతన్న గుండెల్లో నూపెడుతున్న చిచ్చు
ఎప్పటికైనా కాక తప్పదు నీ రాజ్యానికి ముప్పు.

– సలీమ, 9490099083

ఈ పిల్లకు పెళ్ళవుతుందా?



చదువు, డబ్బు, హోదా అన్నీ వుండి కూడా అదే కులంలో సరియైన జోడీ కుదరక పెళ్ళిళ్ళు జరగడం కష్టమైపోతున్న రోజులివి. ఇలాంటి దశలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారి సంతతికి పెళ్ళి జరగడం ఇంకా కష్టం. మన పురుషాధిక్య సమాజంలో కులాంతర వివాహం చేసుకున్నవారి పిల్లలను చాలా వరకు తండ్రి కులానికి చెందినవారిగా పరిగణిస్తారు. తల్లి అగ్రవర్గానికి, తండ్రి నిమ్నవర్గానికి చెందితే వారు ఎదుర్కొనే ఇబ్బందులు వేరు. ఇక మతాంతర వివాహాలు చేసుకున్నవారి పిల్లలను ఏదో ఒక మతానికి కట్టేయక తప్పదు. ఇలాంటి వారిని హిందూమతం స్వీకరించడానికి ఇష్టపడదు. ముస్లిం, క్రైస్తవ మతాలు మతం మారితే తప్ప అంగీకరించవు. వీళ్ళందరిని కాదని మతానికి అతీతంగా బతకడం కష్టం.

మతాంతర వివాహం చేసుకున్న దంపతులు తమ కూతురికి పెళ్ళి సంబంధాలు వెదకడంలో ఎదుర్కొన్న కష్టనష్టాల్ని, దేశంలో వేళూనుకున్న కుల వ్యవస్థ వికృత రూపాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించిన నవలే 'అనూహ్య పెళ్ళి'. ఇందులో ఒక బ్రాహ్మణ యువతి, ముస్లిం యువకుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఆ ముస్లిం యువకుడు సైఫ్, అతని కూతురు అనూహ్య బ్రాహ్మణ జీవన విధానానికి అలవాటు పడతారు. కాబట్టి సైఫ్ తన కూతురుకు బ్రాహ్మణ సంబంధాలు చూస్తూ అవమానాల పాలవుతుంటాడు. మ్యారేజ్ బ్యూరోలకు వెళ్ళి నిరాశపడతాడు. స్త్రీలను బానిసలుగా చూసే ముస్లింలకు పిల్లనివ్వలేడు. ఇక అనూహ్య ప్రేమించి పెళ్ళి చేసుకుంటుందనుకుంటే, ఆ అమ్మాయికి ప్రేమ పట్ల ఆసక్తి, పెండ్లి పట్ల ఇష్టం కానీ వుండవు. పెళ్ళికంటే తను ప్రయోజకురాలై తన కాళ్ళమీద తను నిలబడాలనీ, సమాజ సేవ చేయాలని తపించిపోతుంది. అనూహ్య పెళ్ళి కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతుండడం, ఇంకో వైపు అనూహ్య తన గమ్యం వైపు పయనిస్తుండడం మధ్య 'అనూహ్య పెళ్ళి' ఎంత అనూహ్యంగా జరిగిపోయిందో, ఎవరితో జరిగిపోయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ నవల చదవాల్సిందే.

**అనూహ్య పెళ్ళి (నవల), రచన : సలీం, పేజీలు : 256, వెల : 150/-,
ప్రతులకు : నవోదయ, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు.**

– కె.పి.అశోక్ కుమార్, 9700000948

భిన్నమైన కవిత్వం



పీడన నుంచి పుట్టిన భావం అక్షరంగా రూపొందితే, తమ ఉనికిని, తమ కష్టాన్ని గొంతెత్తి పాడే గొంతుకలు ఎన్నో. అస్తిత్వవాద కవిత్వంలో ముస్లింవాద కవిత్వం భిన్నమైనది. తమదైన సంస్కృతిని, ఉనికిని కాపాడుకునేందుకు ఎప్పటినుంచో కథా రూపాలుగా, కవిత్వ సంపుటాలుగా వెలువరిస్తూనే ఉన్నారు. అలాంటి కోవలోకి చెందినదే 'ముఖామి' ముస్లింవాద కవిత్వం. ఈ సంపుటిలో చాలావరకు చితికిన జీవితాలను, ముస్లిం మహిళ ఎదుర్కొంటున్న సమస్యలను అక్షరంగా మలిచినవే. హైదరాబాద్‌లో ముస్లిం అంటే గుర్తుకొచ్చేది 'పాతబస్తీ'. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతం "బాంబు ఘర్షణల హోరులో బిక్కు బిక్కు మంటూ, మహానగరంలో అనాగరికలా జీవిస్తుంది" అని ఆవేదన చెందుతాడు ఓ కవి. రోజా ఉండకపోవడానికి గల కారణాల్ని అల్లాహ్‌కి ఏకరువు పెడుతూ 'మాఫ్ కీజియే' లో "యా అల్లా యా మేరె ఖుదా, మైనే రోజా న రఖ్ సకి. ఎందుకంటే "ఖురానులా జీవితం, హదీనులా ప్రపంచం లేదు/ మనుషులని మనుషులు ప్రేమించడం లేదు" ఇంత భాధని తట్టుకోలేకనే ఉండటం లేదంటారు. (మాఫ్ ఖీజీయే)... బాల్యం ఎంత అందమైనది తల్లితండ్రుల చేతుల్లో వికసించాల్సిన బాల్యం ఎన్నో కష్టాలకి గురి అవుతుంది. 'ఇంకా ఎంత కాలం' ఈ బాల్య అరిష్టాలు అంటూ ప్రశ్నిస్తున్నారు


"ఏడ్చి ఊకుంటున్నందుకే, ఎదిరించడం నేర్వనందుకే/ మిమ్మల్ని ఇంకా ఏడ్పిస్తున్నార్రా" అవును ఒకసారి తిరగబడితేనే గాని చెల్లి కష్టాలు తీరవు. పితృస్వామ్య వ్యవస్థ పాతుకుపోయిన ముస్లిం సమాజంలో భర్తకి అనుకూలంగా భార్య ఉండటాన్ని ప్రశ్నిస్తారు. 'అతడు X ఆమె' లో ....అతడు 'తలాఖ్' ఇస్తాడట, ఆమె 'ఖులా' ఇవ్వాలట/ అతడు సమాజాన్ని జయిస్తాడట/ ఆమె అతడి ఇల్లు చూడాలట ఇక ఈ పద్ధతి కి స్వస్తి చెప్పాల్సిందే" అంటారు. అందుకే చివరలో తేల్చిపాడుస్తుంది "అతడిపై అతడికే నిగ్రహం లేదు/ సమాజోద్ధరణకేల బయలుదేరాడు. ఒక కమ్యూనిటీకి చెందిన వారినే విధ్వంసకారులుగా పేర్కొనడం అంత విషాదం మరోటి ఉండదు. కొందరు చేసిన తప్పుకి అందరిని దోషిగా చేయడం సరి కాదంటారు. అయినా కూడా 'నా పేరు' ఎలాంటి విధ్వసం చెయ్యబోదని నన్ను నమ్మమని తన అస్తిత్వాన్ని చెప్పుకోవాల్సి రావడం ఎంత దారుణం. "నమ్మరా నన్ను, నా పేరు చివర మహ్మాహాదో/ ఆహమ్మాదో, సయ్యద్ ఖానో ఉన్న నేను మంచి బాలున్ని రా. ఇలా మానవత్వాన్ని ప్రకటించుకోడం విచారించాల్సిందే. నా మతం ఏదైనా నేను భారతీయుడనే. మనిషి చూస్తే మతమో, కులమో కనిపెట్టే యంత్రం ఉంటె బాగుండు" అని ఓ యువ కవి వాపోతాడు. తనని మనిషిగా కాక కులం గానో వర్గంగానో గుర్తించడం బాధిస్తుంది అంటాడు.

'ముఖామి' వాయిస్ అఫ్ ముస్లిం పోయెట్స్ పేరుతో వెలువరించిన ఈ కవితా సంపుటిలో ఎంతో మంది ప్రముఖులైన ముస్లిం కవులు రచించిన కవితలు ఉన్నాయి. స్కై, బాబా, షాజహానా సంపాదకులుగా వ్యవహరించిన ఈ సంపుటిలో అన్ని కవితలు మనసుకి హత్తుకునేవే, ఆలోచింపచేసేవే.

– పుష్యమీ సాగర్, 9032215609

యుద్ధం

యుద్ధానికి సిద్ధం అయ్యాక
విజయమో వీర విజయమో
సంసిద్ధం కావాలి
జీవితంలో –
పోరు అనివార్యం అయినప్పుడు
ఇటు నిప్పుల గుండం
అటు వీటి సుడిగుండమై
ఒక వ్యూహం చుట్టుముట్టినా



వెన్ను చూపక
దూసుకు పోవడం వీరత్వం
నడకలోని నేల కుంగినా
బాటలు బీటలు వారినా
ధైర్యాన్ని పూరించు
శాంతి సమరం సాగించు
ఓటమి శకలం కాదు నీవు
ఎదిరించి పోరాడు
పోరాడి జీవించు.

**– ఎస్.సుమిత్రాదేవి,
7207550867**

నేడు ఉగాది ప్రతిభా పురస్కారాలు

శ్రీసిరి కల్చరల్ ఫౌండేషన్, శ్రీ త్యాగరాయ గానసభ, కళారాజ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల ప్రముఖులకు విళంబి – ఉగాది ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నేడు త్యాగరాయ గాన సభలో సాయంత్రం 5.40 గంటలకు జరుగుతుంది. ములుగు కుమారస్వామి, డా॥ఇందారం శ్రీనివాసరావు, తిప్పినేని రామదాసప్పనాయుడు, అంబల్ల జనార్ధన్, కె.నాంచారయ్య, డా॥దేవసేన ఈ పురస్కారాలను అందుకుంటారు. ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య హన్మంతరాయ శర్మ, కళా వి.ఎస్.జనార్దనమూర్తి పాల్గొంటారు.

'భారతీయ సాహిత్యంపై అంబేద్కర్ ప్రభావం' జాతీయ సదస్సు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, అంబేద్కర్ ఛైర్, ఎపి.బహుజన రచయితల వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో భారతీయ సాహిత్యంపై అంబేద్కర్ తాత్వికత ప్రభావం అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారతీయ సాహిత్యంలోని వేర్వేరు ప్రక్రియల మీద తాత్వికత ప్రభావంపై పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నారు. వివరాలకు : ఎన్.రవికుమార్ – 9966990797, 9848187416

30న పుస్తకావిష్కరణ

డా॥వి. గీతానాగరాణి పరిశోధన గ్రంథం 'ఆధునిక తెలుగు సాహిత్యంలో ముస్లిం జీవన చిత్రణ', సలీం నవల 'అనూహ్యపెళ్ళి' ఆవిష్కరణ సభ ఈనెల 30 వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు శ్రీత్యాగరాయగానసభలో జరుగుతుంది. జగన్నాథశర్మ, ఎస్వీ సత్యనారాయణ, నిడమర్తి నిర్మలాదేవి, వాడ్రేవు చినవీరభద్రుడు, యాకూబ్, కళా జనార్దనమూర్తి పాల్గొంటారు.

కవి సమ్మేళనం

తెలంగాణ సారస్వత పరిషత్తు 75 సంవత్సరాల మహోత్సవాన్ని మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ హాల్లో ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో డా॥కె.వి.రమణాచారి, బండారి భాస్కర్, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య ఎస్వీ రామారావు, వల్లపురెడ్డి మనోహర్‌రెడ్డి, బుర్రి వెంకట్రామారెడ్డి, మంత్రి రామారావు, గడియారం ధృవకుమార్ మైత్రేయ, జలజం సత్యనారాయణ, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, భీంపల్లి శ్రీకాంత్, వి.బాగన్నగౌడ్, వి.నారాయణ పాల్గొంటారు.

మహిళలకు గాజులకు విడదీయరాని బంధం. గాజుల గొప్పతనాన్ని, రంగుల్లోన్ని ఔన్నత్యాన్ని ప్రముఖ రచయిత, సరోజిని నాయుడు తన కవితలో వివరిస్తారు. ఆచారవ్యవహారాల్లో ఒకటిగా నాటి మహిళలు గాజులు ధరిస్తే.. నేటి ఆధునిక మహిళ తాను ధరించే దుస్తులకు మ్యాచింగ్ అలంకరణ వస్తువులుగా గాజులను భావిస్తున్నారు. పూర్వకాలంలో జంతువుల కళేబరాలతో, చెట్ల బెరడుతో తయారుచేసేవారు. ఆ తర్వాత లక్కతో, సీసంతో తయారుచేసే గాజులు వేసుకునేవారు. ఆ తర్వాత ప్లాస్టిక్, మెటల్ గాజులు మార్కెట్‌ను హస్తగతం చేసుకున్నాయి. బంగారు గాజులు సంపన్న మహిళల చేతికి అందాన్నిస్తే... రంగురంగుల గాజులు మనసులను దోచేస్తాయి. మరి మహిళల చేతులకు అందాన్నిచ్చే ఈ గాజులకు మరిన్ని సొగసులు అద్ది అందుబాటులోకి తీసుకువస్తున్నారు **సుష్మిత బెల్డే.** సృజనాత్మకతే పెట్టుబడిగా పెట్టి, సోషల్‌మీడియాను మార్కెట్‌గా మలుచుకున్న ఆమె స్వయంఉపాధితో లక్షల్లో టర్నోవర్‌ను సాధిస్తున్నారు. 'మిటాస్ బ్యాంగిల్ ' పేరుతో ఆమె రూపొందిస్తున్న థ్రెడ్ బ్యాంగిల్స్, కళంకారి బ్యాంగిల్స్, ఇక్కత్ బ్యాంగిల్స్ లేటెస్ట్ ట్రెండ్‌గా మారాయి. గృహిణి వ్యాపారవేత్తగా మారిన వైనం ఆమె మాటల్లోనే..



సృజనాత్మకతే పెట్టుబడి..

నేను పుట్టిపెరిగింది ముంబయిలో. ఉమ్మడి కుటుంబం కావడంతో బయట ప్రపంచంతో అంతగా పరిచయం లేదు. బడి, ఇల్లు ఇవే నా ప్రపంచం. చిన్నతనం నుంచి పెయింటింగ్, టాయ్స్ చేయడం నా హాబీ. పుట్టినరోజులకు, ఫంక్షన్లకు చిన్నచిన్న గిఫ్ట్స్ చేసి ఇచ్చేదాన్ని. ముంబయిలోనే చదువుకున్నాను. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే హైదరాబాద్ సంబంధం వచ్చింది. డిగ్రీ పూర్తి చేయడానికి అంగీకరించారు.. కానీ, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదన్నారు. పెండ్లయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. అత్తింట్లోనూ అంతా కలిసే ఉండేవాళ్లం. ఇంటిబాధ్యతలు, ఇద్దరు పిల్లల, పెంపకం, చదువులతో రోజు గడిచిపోయేది.









ఇల్లంతా ఆర్ట్‌పీస్‌లతో ..

ఏ మాత్రం ఖాళీసమయం ఉన్నా.. పెయింటింగ్స్ వేసేదాన్ని. ఎంబోజింగ్ మీద దృష్టి పెట్టాను. ఆర్ట్ పీస్‌లను తయారుచేసి ఇంట్లో అలంకరించేదాన్ని. ఇతరులకు గిఫ్ట్‌లుగా ఇచ్చేదాన్ని. నేను చేసిన ఆర్ట్‌పీస్‌లకు చూసి మరికొంతమంది తమకు అలాంటి వస్తువే కావాలని వచ్చేవారు. ఎంతో సంతోషంగా చేసిఇచ్చేదాన్ని. నాలో ఉన్న అభిరుచిని, ఆసక్తి ఆదాయంగా మలుచుకోవచ్చని ఎప్పుడూ అనుకోలేదు.



టెక్నాలజీ ఉపయోగపడింది..

ఒకరోజు మా పాపకు స్కూల్లో ఫంక్షన్ ఉంది. ఆమె డ్రస్‌కు మ్యాచింగ్ గాజుల కోసం చాలా షాపులు తిరిగాను. చివరికి చార్మినార్ కూడా వెళ్ళాం. అయినా డ్రస్‌కు సరిపోయే గాజులు దొరకలేదు. అయితే ఒక షాపులో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూశాను. అయితే వాటిని ఎలా తయారుచేయాలో తెలియదు. గూగుల్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ గురించి సెర్చ్ చేశాను. ఎంతో వివరంగా ఉన్న వీడియోలను చూడగానే నేను కూడా వాటిని తయారు చేయాలనుకున్నాను. వెంటనే..పాప డ్రస్‌కు మ్యాచింగ్ సిల్క్‌దారాలు, ఇతర మెటీరియల్ తీసుకుని.. స్వయంగా గాజులు తయారుచేశాను. వాటిని చూసి మా అమ్మాయి ఎంతో సంతోషించింది. స్కూల్‌లోనూ తన ఫ్రెండ్స్‌కు గాజులు చూపించి..'నా కోసం మా అమ్మ సొంతంగా చేసింది' అంటూ మురిసిపోతూ.. చెప్పడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. మా పాప గాజులను చూసిన నా స్నేహితురాలు తన పట్టుచీరకు మ్యాచింగ్ గాజుల కోసం ఎన్నో షాపులు తిరిగినా దొరకలేదని, ఆ చీరకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ చేసిఇవ్వమని అడిగితే.. చేసిచ్చాను. పట్టుచీరకు మ్యాచింగ్ కదా అని.. గాజులపై కొద్దిగా వర్క్ కూడా చేశాను. ఎంతో బాగావచ్చాయి. వాటిని చూసి నా స్నేహితురాలు 'నీ చేతుల్లో ఎంతో ఆర్ట్ ఉంది. చాలా బాగా చేశావు' అని మెచ్చు కుంటూ...వద్దన్న వినకుండా డబ్బులు ఇచ్చింది. అంతే కాదు.. మరిన్ని చీరలు తీసుకువచ్చి.. వాటికి కూడా మ్యాచింగ్ అయ్యేలా గాజులు చేసివ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అలా ఆ స్నేహితురాలి ఫ్రెండ్స్ మరికొంతమంది ఆర్డర్స్ ఇచ్చారు.



సరదా.. బిజినెస్‌గా మారుతుందని..

నేను సరదాగా చేసినా గాజులు ఆ తర్వాత నా బిజినెస్‌గా మారుతుందని అనుకోలేదు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వీడియోలు చూస్తూ.. గాజులతో పాటు, చెవులకు కమ్మలు, హ్యాంగింగ్స్ చేశాను. ఆ తర్వాత వాటికి మ్యాచింగ్‌గా నెక్లెస్‌లను చేయడం మొదలుపెట్టాను. పెండ్లిండ్ల సీజన్‌లో కొన్ని ఆర్డర్స్ వచ్చినా.. అవి తక్కువే. నా ఫ్రెండ్ 'మిసెస్ ఇండియా' రుచికా శర్మ నేను చేసే వస్తువులను రెగ్యులర్ తీసుకునేవారు. ఆమెతో పాటు టీవీ సీరియల్స్ ఆర్టిస్టులు కూడా రెగ్యులర్‌గా కొంటారు. ఒకరోజు రుచికా కాల్ చేసి 'నువ్వు ఎంతో కష్టపడి క్రియేవిటీతో తయారుచేస్తున్న వస్తువులు న్యూలుక్‌తో ఉంటున్నాయి. దీన్ని బిజినెస్‌గా మలుచుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేస్తే చాలా మందికి తెలుస్తుంది. ఆర్డర్స్ వస్తాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారికోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. నీకు ఇంట్రస్ట్ ఉంటే వెళ్లు' అని చెప్పారు. ఉద్యోగం చేయడానికి ఇంట్లో వారు ఒప్పుకోరు. పిల్లలు ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ఇంట్లో ఖాళీగా ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అనిపించింది. సరే అని టీ-హబ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి స్పెషల్‌గా ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌కు వెళ్లాను. అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇంటికే పరిమితం అనుకున్న నేను ఇప్పుడు సోషల్‌మీడియా ద్వారా చాలామందికి తెలుసంటే దానికి కారణం వర్క్‌షాప్‌లో ప్రముఖులు ఇచ్చిన సూచనలే. వారిచ్చిన ఇనిస్పిరేషన్‌తో ఫేస్‌బుక్‌లో 'మిటాస్' పేరుతో పేజ్ క్రియేట్ చేశాను. నేను చేసిన వర్క్ అన్నీ.. అందులో పోస్ట్ చేసేదాన్ని. సన్నని గాజుల నుంచి 30 ఇంచుల గాజు నేను ఎన్నో రకాల డిజైన్స్ చేశాను. నెక్లెస్, ఇయర్‌రింగ్స్, బ్యాంగిల్స్ సెట్‌గా చేసి పోస్ట్ చేసేదాన్ని. అలా ఫేస్‌బుక్ వాల్‌పై ఎన్నో ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి.

ఉపాధినిస్తూ..

ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే చేయడం కష్టం. ఇంటి చుట్టూ ఉన్నవారికి శిక్షణ ఇచ్చాను. వారిలో కొందరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. మరికొంతమంది ఆర్డర్స్ ఉన్నప్పుడు వస్తారు. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలామంది తయారుచేస్తున్నారు. మనకంటూ స్పెషలైజేషన్ ఉన్నప్పుడే ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. వెరైటీగా చేయడం, చెప్పిన టైమ్‌కు ఆర్డర్ అందించడం చాలా ముఖ్యం. ఈ బిజినెస్ కోసం నేను సృజనాత్మకతనే పెట్టుబడిగా పెట్టాను. సోషల్‌మీడియాను వేదికగా చేసుకుని ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌తో పాటు కలంకారి, ఇక్కత్ బ్యాంగిల్స్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది.

వి. యశోద

జర్మన్ మహిళల ఉద్యమ పాట



లూయిస్ ఒట్టో పీటర్స్
(26 మార్చి 1819 -13 మార్చ్ 1895)

అక్షరాలతో అలజడి సృష్టించే రచయితలు చాలాకొద్ది మంది ఉంటారు. వారిలో లూయిస్ ఒట్టో పీటర్స్ ఒకరు. ఆమె చిన్నతనంలోనే ప్రారంభించిన రచనావ్యాసంగం దినదిన ప్రవర్ధమనమై జర్మన్ మహిళల హక్కుల కోసం ఉద్యమించేలా చేశారు. ఆమె కలం నుంచి వెలువడిన మొట్టమొదటి సామాజిక-రాజకీయ నవల 'లూయిస్ ది వెయిటర్ (1843) సంచలనం సృష్టించింది. నల్ల జాతీయురాలుగా ఆమె జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు ఆమెకు ప్రేరణనిచ్చేవి. నవలలు, కవిత్వం, వ్యాసాలు ఏ ప్రక్రియలో రచనలు వచ్చినా మహిళా హక్కుల ప్రస్తావన ఉండేది. అందుకే ఆమెను ఆమె స్నేహితులు జర్మన్ మహిళల హక్కుల కార్యకర్తగా, ఉద్యమ పాటగా("సాంగ్ బర్డ్ ఆఫ్ ది జర్మన్ ఉమెన్స్ మూవ్‌మెంట్") అభివర్ణిస్తారు. మహిళల కోసం జర్మన్ ఉమెన్స్ అసోసియేషన్‌ను ఆమె ప్రత్యేకంగా స్థాపించారు.

ఓట్లో తండ్రి ప్రముఖ న్యాయవాది. ఆమె 17ఏండ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రి, అక్క ఒక ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆమె తన అక్కల వద్దే పెరిగారు. నవలలు, కథలు, కవిత్వంతో పాటు రాజకీయవ్యాసాలు కూడా ఆమె రచించేవారు. జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె తన జీవితకాలంలో చేసిన రచనలను ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ కాంటినెంటల్ ఉమెన్ రైటర్స్‌గా పిలుస్తారు. ఆమె చేసిన సామాజిక సేవను గుర్తించిన ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.

ఇట్లచేద్దాం

తల స్నానం చేసిన తర్వాత తల తడిగా ఉంటే చుండ్రు ఎక్కువగా వస్తుంది. అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటివాటితో జుట్టు అరబెట్టుకోవడం మంచిది కాదు. తడి జుట్టును నెమ్మదిగా టవల్‌తో తుడిచి పొడిగా అయ్యేవరకు ఉంచాలి.

ఎండలో బయటకు వద్దు..



ఎండకాలంలో వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత మనపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో, మన ఇంట్లో పెరిగే పెంపుడు జంతువులపై కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. అవి తమకు కలిగే అసౌకర్యాన్ని చెప్పలేవు అందుకే వాటికోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చాలామంది తమ పెంపుడు కుక్కలను తీసుకుని వాకింగ్‌కు వెళ్తారు. పొద్దున తొమ్మిది దాటిన తర్వాత, సాయంత్రం ఐదు లోగా వాకింగ్‌కు తీసుకువెళ్లవద్దు. ఎండ వేడిమి వలన వాటి చర్మం కమిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేడి వాటికి ఇబ్బందిగా అనిపించినప్పుడు, అసౌకర్యానికి గురైనప్పుడు వాటి ప్రవర్తన విచిత్రంగా కనిపిస్తుంది. ఎండతో అసౌకర్యానికి గురైనప్పుడు మంచు ముక్కని దాని ముందుంచాలి. దీన్ని తిన్న తర్వాత, ఎండ వేడిమి తగ్గడంతో పాటు అది ఎంతో చలాకీగా ఉంటుంది. ఎండాకాలం పెంపుడు జంతువుల ఆహారపదార్థాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాటికి ఎప్పుడు నీటిని అందుబాటులో ఉంచాలి. ఇంట్లోని పెంపుడు జంతువులతో పాటు బయట తిరిగే పక్షులు, పిచుకల కోసం బౌల్‌లో నీటిని పోసి ఆరుబయట పెట్టాలి.

పక్కటెముకలు విరిగేలా...!

సెల్ఫ్ డిఫెన్స్

అల్లరిమూకల సంఖ్య పెరిగిపోతున్నది. అడవిలో వానరుల బెడద, జనారణ్యంలో నరుల బెడద తప్పడం లేదు. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. అల్లరిచేసే ప్రయత్నం చేస్తారు. వెకిలి నవ్వులతో, మాటలతో, చేతలతో కోతుల్లా మారిపోతారు. వారి నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే.. మహిళలు క్షేమంగా ఉంటారు. దాడులకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పినప్పుడే మరొకరిని వేధించే ప్రయత్నం చేయరు. చేయి పట్టి లాగే ప్రయత్నం చేసిన వ్యక్తిని పక్కటెముకలు విరిగేలా ఎలా ఎదురుదాడి చేయవచ్చో ఈ వారం తెలుసుకుందాం.!



పార్క్‌లో జాగింగ్ చేస్తున్న యువతి తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించలేదు. ఎదురుగా వచ్చిన వ్యక్తి చేయి పట్టి లాగే ప్రయత్నం చేసాడు. ఉలిక్కిపడి చుట్టూ చూస్తే..ఎవరూ లేని ప్రదేశం. వెంటనే ఆమె మెదడు పాదరసంలా పనిచేసింది. తాను నేర్చుకున్న కొన్ని ట్రిక్స్ వెంటవెంటనే గుర్తుతెచ్చుకుంది.



ఆ వ్యక్తి పట్టుకున్న తన చేతిని వదలమని పెనుగులాడే ప్రయత్నం చేయకుండా.. ఆ వ్యక్తి చేయిని గట్టిగా పట్టుకుంది. తన మరోచేయిని సపోర్ట్‌గా తీసుకుని రెండు చేతులతో ఆ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకోని... కిందికి వంచాలి.

తాను అల్లరి చేద్దామనుకుంటే.. తన చేయిని గట్టిగా పట్టుకుని బాధతో విలవిలలాడేలా చేస్తున్న ఆ అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలుసని అతడికి అర్థమైంది. ఒకవైపు బాధపెడుతున్న చేయి.. మరోవైపు ఆమె ఎదురుదాడి.. దాంతో అతడు విలవిలలాడిపోతూ.. కిందపడిపోతాడు.



బ్యాలెన్స్ తప్పి కింద పడి పోయిన ఆ వ్యక్తిని అంతటితో వదలకుండా అతడి పక్కటెముకపై వెంటవెంటనే కిక్స్ ఇవ్వాలి. బాధతో విలవిలలాడుతూ..మరే అమ్మాయిపై చేయి వేయాలన్న భయపడేలా చేయాలి.



కష్టాలు వచ్చినప్పుడు, వేధింపులు, దాడులు జరిగినప్పుడు ఎవరో వస్తారని ఎదురుచూస్తే ప్రయోజనం ఉండదు. ఆత్మధైర్యంలో వాటిని ఎదుర్కొన్నప్పుడే జీవితంలో నిలబడగలుగుతారు.



ఎన్. లక్ష్మీ రవి,
ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్,
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్,
గాంధీనగర్, హైదరాబాద్.
9490239170,
9949039049

పిప్పల్ల వెంకటేశ్

లెనిన్ పట్ల ద్వేషం, భారత మార్క్సిస్టులపై కపటప్రేమ

బీఎన్ఆర్


ఒక దినపత్రికలో రామచంద్రగుహ ఒక వ్యాసం రాసారు. అర్ధ సత్యాలు, అసత్యాలతో అది నిండి ఉంది. తన ప్రస్తావనలో "భారతీయ కమ్యూనిస్టు రాజకీయవేత్తలు మిగతా వారికంటే భిన్నమైన వారు. ప్రపంచగమనం పట్ల మెరుగైన అవగాహనతో వ్యవహరిస్తారు. మతతత్వ ధోరణులు వారిలో కన్పించవు. అవినీతి పరులూ కాదు. కుటుంబ సభ్యులను రాజకీయ వారసులుగా ప్రోత్సహించరు" అన్నారు. ఇది సత్యం. దాంతోపాటు "వారు కాలం చెల్లిన సిద్ధాంతాలు అనుసరిస్తున్నారు" అన్నారు. పేద, ధనిక అనే తారతమ్యాలు లేని సమాజం కోరుకోవడం, దాని కోసం తమ జీవితాలను అర్పించి, పోరాడటం, పాలక వర్గ కుట్రలకు బలైపోవడం ఆయన దృష్టిలో కాలం చెల్లిన సిద్ధాంతాలు కావచ్చు. దోపిడీ నానాటికీ తీవ్రమవుతున్నది, అందుకు కారకులైన కార్పొరేట్ శక్తులను కాపాడటం కోసం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం, దేశ సమగ్రత, సమైక్యతకు ముప్పుగా పరిణమించటం తన దృష్టిలో కాలం చెల్లిన సిద్ధాంతం. ఎవరెవరి మాటల వెనుక వారి వర్గ ప్రయోజనాలు దాగుంటాయి. అవి గమనించనంత కాలం ప్రజలు పదేపదే మోసపోతూనే ఉంటారని మహనీయుడు లెనిన్ చెప్పారు. లెనిన్ దోపిడీ వర్గ గుట్టును బట్టబయలు చేశారు. పీడిత వర్గంగా ఉన్న 'జార్ చక్రవర్తి' పాలనను ప్రజల భాగస్వామ్యంతో కూలదోసారు. ప్రజలంతా తమను తాము విముక్తి చేసుకోవడం కోసం ఫలితం వచ్చేదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. మార్క్సిజం వెలుగులో లెనిన్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గ పోరాటాలు జరుగుతున్నాయి. లెనిన్, స్టాలిన్‌ల ఆచరణాత్మక కృషి, ప్రజా చైతన్యం సోవియట్ రష్యాను అట్టడుగు స్థాయి నుంచి అగ్రస్థానానికి తీసుకెళ్లింది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని కట్టడి చేయడం కోసం ఎదురొడ్డి నిలబడింది. వలసపాలనకు వ్యతిరేకంగా భారతదేశం సహా అనేక దేశాల ప్రజలు పోరాటల్లోకి వచ్చారు. స్వాతంత్ర్యం సాధించుకున్నారు. నైతిక మద్దతు ఇవ్వడంతోనే సోవియట్ రష్యా ఆగిపోలేదు. మన దేశ స్వావలంబనకు దన్నుగా నిలబడింది. మన దేశం పరాధీనంగా ఉండాలని కోరుకున్న అమెరికా నాటి నుండి నేటి వరకు మన అభివృద్ధికి మోకాలడ్డుతూనే ఉంది. జాతీయోద్యమంతో సంబంధంలేని బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్, ఆర్ఎస్ఎస్‌లు కమ్యూనిస్టు వ్యతిరేకత, సామ్రాజ్య వాద అనుకూలతను ఏనాడూ దాచుకోలేదు. నాడు బ్రిటన్, నేడు అమెరికా ప్రయోజనాల కోసం మన దేశ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు, పెడుతున్నారు.

లెనిన్, స్టాలిన్‌లు నిరంకుశులు, క్రూర పాలకులు అయితే వివిధ దేశాల ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే ఎందుకు మద్దతిచ్చారు. మార్కెట్ల కోసం అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండు లాగా ప్రపంచ యుద్ధాలలో ఎందుకు మునిగితేలలేదు. హిట్లర్, నాజీ జర్మనీ ప్రమాదం నుండి తమ దేశాన్ని ప్రపంచాన్ని కాపాడటం కోసం సోవియట్ రష్యా ఎర్రసైన్యం, ప్రజలు అపారమైన త్యాగాలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల మంది చనిపోతే రష్యాలోనే 2 కోట్ల ప్రజలు చనిపోయారు. 'మానవాళి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం కృషి చేసిన, పోరాడిన వారు ఏ దేశం వారైనా మనం గౌరవించాలన్న' రచయిత ఈ వాస్తవాన్ని ఎందుకు మరుగుపరిచారు! త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని పరోక్షంగా సమర్థించడం కోసమే లెనిన్ వ్యక్తిత్వాన్ని మసకబార్చే ప్రయత్నం చేశారు. బోల్షివిక్ పార్టీ పాలనను, నియంతృత్వ పాలనగా అభివర్ణించారు. అసమానతలు లేని దోపిడీ రహిత సమాజమంటూ ప్రపంచంలోని మేధావులు, కవులు, రచయితలు, కళాకారులనే కాదు ఆనాటి యువతరాన్ని సోవియట్ రష్యా ఉత్తేజితులను చేసింది. తమ దేశంలో కూడా అటువంటి సోషలిజం సాధించుకోవాలని నాటి యువతరం ప్రతినిధులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో యువకులు విప్లవోద్యమాలు నిర్మించారు. భగత్‌సింగ్ ఉరితీయబడటానికి కొన్ని క్షణాల ముందు వరకు లెనిన్ గురించి చదివారంటేనే ఒక విప్లవకారుడు, మరో విప్లవకారుడిని చదివారని అర్థమవుతుంది. షహీద్ భగత్‌సింగ్ అపారమైన అధ్యయనం పట్ల కూడా రామచంద్రగుహ అనుమానం వ్యక్తం చేశారు. ఆనాటి ప్రముఖ విప్లవకారులు, అధ్యయన శీలురలో భగత్‌సింగ్ కూడా అగ్రగణ్యులు అనేది గుర్తించ నిరాకరించారు. సోవియట్ రష్యా కమ్యూనిస్టు పార్టీ, స్టాలిన్ నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారని ఈ నాటికీ ఇటువంటి వారు ప్రచారంలో పెడుతూనే ఉన్నారు. తమ పాలనలో తప్పులేమీ జరుగలేదని నాడు స్టాలిన్ కానీ, నేడు ఆయన సమర్థకులు గాన చెప్పబోవటం లేదు. తమ దేశాన్ని కబలించడానికి కాచుకొని ఉన్న సామ్రాజ్యవాద ప్రమాదం, దేశంలో వర్గ శత్రువుల ప్రతిఘాత విప్లవాల నుండి శైవదశలో ఉన్న సోషలిజంను కాపాడుకోవడం కోసం తీసుకున్న రక్షణ చర్యలు కొన్నిసార్లు శృతిమించాయి. వాటిని సామాన్యులతోపాటు కమ్యూనిస్టులు తప్పుబట్టారు. వారు కూడా అంగీకరించారు. మొత్తం సాధించిన విజయాలు, ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా లెనిన్, స్టాలిన్ పాలనను క్రూర పాలనగా అభివర్ణించడాన్ని ఎవరూ సమర్థించరు. అంత క్రూరమైతే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దేశ సంక్షుభిత సమయంలోనే స్టాలిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చి ఉండేవి. కానీ దేశం మొత్తం ఏకతాటిపై నిలబడింది. స్టాలిన్ నాయకత్వంలో ఫాసిజాన్ని జయించింది.

భగత్‌సింగ్‌ను భారతీయ మార్క్సిస్టులు స్వంతం చేసుకోలేదని వారికి జఢత్వం ఉందని, తమ పార్టీ సభ్యుడు కానందునే భగత్‌సింగ్ చిత్రపటాన్ని పార్టీ వేదికలపై పెట్టడం లేదని అన్నారు. పైగా బీజేపీ ఆయనను స్వంతం చేసుకున్నదన్నారు. అంత ప్రేమ వారికి ఉంది కాబట్టే పంజాబ్, హర్యానా విమానాశ్రయానికి పెట్టిన భగత్‌సింగ్ పేరు మార్చివేసి ఆర్ఎస్ఎస్ వ్యక్తి పేరు పెట్టారు. కానీ దానికి భిన్నంగా వామపక్ష భావాజాలంతో పని చేస్తున్న యువజన సంఘాలన్నీ భగత్‌సింగ్‌ను రోల్‌మోడల్‌గా స్వీకరించి ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తున్నాయి. ఆయన సహచరుడు శివవర్మ సుభాష్‌చంద్రబోస్ ఉద్యమ సహచరి కెప్టెన్ లక్ష్మిసెహగల్ సీపీఐ(ఎం)లో కడదాకా ఉండి సేవలందించారు. దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతన్న ప్రజలకు మార్క్సిజం అనే మహత్తర సైద్ధాంతిక ఆయుధాన్ని మార్క్స్, ఎంగెల్స్ అందించారు. దానిని పరిపుష్టం చేయడమే గాక తమ దేశంలో అమలు చేసిన ఫలితాలు సాధించినందునే లెనిన్, స్టాలిన్‌లు కూడా మార్క్స్, ఎంగెల్స్‌తోపాటు ప్రపంచ నలుమూలలా ఉద్యమకారుల నుండి గౌరవాలు అందుకున్నారు. రచయిత మార్క్సిస్టు పార్టీ, మార్క్సిస్టులపై కపటప్రేమను ప్రదర్శించారు. ఆ పార్టీ ఆచరణను సైతం వక్రీకరించారు. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలను, పాలనా బాధ్యతలను నిర్వహించగలిగినప్పుడు పాలనపై పూర్తిపట్టు ఉండే విధంగా తగినంత బలం ఉన్నప్పుడు మాత్రమే పాలనా బాధ్యతలు తీసుకోవాలని మార్క్సిస్టు పార్టీ నిర్ణయించుకుంది. దానిని పార్టీ ప్రయోజనాల కోసమే అధికారం చెలాయించడంగా రాసారు. అది తప్పు. తానే విశ్లేషించినట్టుగా జ్యోతిబసు ప్రధానిగా సీపీఐ(ఎం) అధికారం చేపట్టి ఉంటే తక్కువ కాలమే మనుగడ సాగించేది. పెట్టుబడిదారీ, భూస్వామ్య శక్తుల ప్రతినిధులుగా ఉన్న మెజార్టీ పార్టీయేతరులతో ప్రజానుకూల పాలన సాగించడం సాధ్యం కాదు. జ్యోతిబసు నీతి, నిజాయితీ కలిగిన మార్క్సిస్టు పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి కూడా. ఆయనకు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయినా పార్టీ నిర్ణయాన్ని అంగీకరించి అమలు చేశారు. ఆచరణలో పార్టీ నిర్ణయం సరైందని కూడా నిరూపించబడింది. స్వంత బలంతో పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళలలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రజానుకూల పాలన సాగించాయి. మొన్నటివరకు త్రిపుర, నేటికీ కేరళలో మార్క్సిస్టులు ఆదర్శవంతమైన పాలనను అందించారు.

రచయిత మనదేశంలో బీజేపీ దానిని వెనుకుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ పాలన గురించి ప్రస్తావించలేదు. గత నాలుగేండ్లుగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ దోపిడీ తీవ్రమైంది. అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. 1శాతంగా ఉన్న శతకోటీశ్వరుల చేతిలో జాతి సంపద 58.4శాతం వరకు పోగుబడింది. ప్రకృతి వనరులు, సంపద, ప్రజల కష్టార్జితాన్ని స్వయంగా మోడీ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెట్టుబడిదారులు దోచుకుంటున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను, దివాళా తీయించటం, ఆర్థిక నేరగాళ్లను దేశ సరిహద్దులు దాటించడం వంటి విషయాలు తన దృష్టి పథంలోకి రాలేదనుకోలేం. లెనిన్ విగ్రహం కూల్చడానికి తను విదేశీయుడని సాకు చెప్పేవీరు డా.అంబేద్కర్, పెరియర్ వంటి సంఘ సంస్కర్తల విగ్రహాల విధ్వంసానికి కారణం ఏం చెబుతారు. మహాత్మాగాంధీ హత్యను ఖండిస్తారు. హంతకుడైన గాడ్సేని కీర్తిస్తారు. అంతర్జాతీయంగా అమెరికా సాగిస్తున్న మానవ హననం, అత్యాచారాలు, సైనిక జోక్యం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకంటే ఆ శక్తు ప్రయోజనాల కోసమే వీరి కలాలు, గళాలు పని చేస్తాయి కనుక. ఇటువంటి చరిత్రకారుల(?) రాతలకు చైతన్యవంతమైన ప్రజానీకం ధీటుగానే సమాధానమిస్తారు. ■

బీసీలంటే బిచ్చగాండ్లా..?




జంగిటి వెంకటేష్

ఈ దేశంలో సంపద సృష్టించాలన్నా.. సౌధాలు నిర్మించాలన్నా.. పార్టీలను గద్దెనెక్కించాలన్నా.. ప్రభుత్వాలను నిలపాలన్నా బీసీలే అత్యంత కీలకం. దేశ జనాభాలో 55 శాతంగా ఉన్న బీసీల శ్రమశక్తితోనే దేశం ప్రగతి పథాన సాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ బీసీల ఓట్లే కీలకం, కానీ.. సంపద సృష్టించడంలో సాగించిన కృషికి తగిన ఫలితం ఈ వర్గాలకు మొదటి నుండి దక్కడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఓ బీసీ ఆర్థిక మంత్రిగా కొనసాగుతుండటంతో మేలు జరుగుతుందనుకున్నా అదంతా ఓ కలగానే మిగిలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం 2018-19 వార్షిక బడ్జెట్‌లో బీసీలకు ఎంగిలి మెతుకులు విసిరింది. లక్షా 74 వేల కోట్ల బడ్జెట్‌లో 55 శాతంగా ఉన్న బీసీల సంక్షేమానికి కేవలం 5,919 కోట్లను మాత్రమే కేటాయించింది, బడ్జెట్‌లో కనీసం 10 శాతం కేటాయించినా 17వేల కోట్లయ్యేవి. కానీ.. మూడు శాతానికి మించలేదు. గత బడ్జెట్‌లో 5,070 కోట్లు కేటాయించినా పూర్తిస్థాయిలో ఖర్చు చేసిన దాఖాలాలు లేవు. బీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నప్పటికీ ఈ బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు. నిజానికి ఈ బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక అభివృద్ధి నిధిని కేటాయిస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. సీఎం కేసీఆర్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి బీసీల స్థితిగతులపై ప్రత్యేక నివేదికను కూడా తయారు చేయించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపుల పరంగా ఎక్కువ మేలు జరుగుతుందనే భావన నెలకొంది. ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ టర్మ్‌లో ఇదే చివరి బడ్జెట్ కావడం.. రానున్నది ఎన్నికల సంవత్సరం కావడంతో బీసీలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులే ఉంటాయని ఈ వర్గాలు ఆశపడుతూ వచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నా జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీల పట్ల వివక్ష చూపుతుందనడంలో అనుమానం లేదు. దీనంతటికీ కారణం ఈ వర్గాలకు చెందిన నాయకుల స్వార్థం. వీరిలో ఆర్థికంగా ఎదిగిన వాళ్లదే రాజ్యం. మిగిలిన వారిది నేటికీ ఎట్టి బతుకులే. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు నేతలుగా ఎదిగి ప్రభుత్వంలో భాగస్వాములుగా మారుతున్నారు. అయినా బడ్జెట్‌లో తమ వర్గాలకు నిధులు కేటాయించుకోవడంలో తమవంతు పాత్ర నిర్వహించలేకపోతున్నారు. ఓ బీసీ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ఈ వర్గాలకు నిధుల కేటాయింపులో సముచిత న్యాయం జరగడం లేదంటే ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నా.. బడ్జెట్ రూపకల్పనలో ఆయన పాత్ర నామమాత్రమేనని స్పష్టమవుతున్నది. సీఎం సూచనలకు అనుగుణంగానే బడ్జెట్ తయారవుతుంది. 55 శాతం ఉన్న బీసీలకు 4 శాతంలోపు నిధులు కేటాయించడాన్ని బట్టి బీసీలు వచ్చే ఎన్నికల్లో అదే తరహాలో తీర్పు ఇస్తే ఎట్లా ఉంటుంది. అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు కావస్తున్నాయి.. మరి బీసీలకు ఇంకెప్పుడు సబ్‌ప్లాన్ ప్రకటిస్తారు. ప్రత్యేక నిధులను ఎప్పుడు కేటాయిస్తారు. అంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి ఓటువేసి గెలిపిస్తే అప్పుడు చేస్తామంటారేమో. ఏమో అప్పుడు కూడా చేస్తారనే గ్యారెంటీ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈసారి గెలిపించినప్పుడే పట్టించుకోని ప్రభువులు వచ్చేసారికి చూస్తామనడం అర్థరహితం. ఒకవేళ ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమే ఉంటే 20వేల కోట్లతో సబ్ ప్లాన్‌ను ప్రకటించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఈ విషయంలో బీసీ మంత్రులు.. ఎమ్మెల్యేలు సీఎంపై వత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది. మన కోసం మరో అంబేద్కరో.. మరో పూలే.. పెరియర్ రామస్వామి నాయకర్‌లు ఎవరూ పుట్టరు. బీసీ సబ్ ప్లాన్ కోసం పోరాడుదాం.. వచ్చేది ఎన్నికల కాలం కాబట్టి మన పోరాటంతో ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది.

సెల్ : 9052889696

బహుజన లెఫ్ట్ ఫ్రంటే ప్రత్యామ్నాయం




కాలువ మల్లయ్య

భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలున్నా ఇందులో నాలుగు ప్రధాన భాగాలు కనబడుతాయి. అందులో బీజేపీ లాంటి పూర్తి రైటిస్ట్ మతవాద పార్టీ ఒకటి. ఇది పూర్తి మను వాద పార్టీ కూడా. గెలువడానికి మతాన్ని, కులాన్ని, దేవున్ని, సంకుచిత జాతీయతను రెచ్చగొట్టి హింస, ధనం, మాఫియా, మీడియాలను నిరభ్యంతరంగా ఉపయోగించుకుంటుంది. ఈ పార్టీ దేశాన్ని మధ్యయుగంలోకి తీసుకెళ్తుంది. ఇక రెండో పార్టీ వంద పాతిక సంవత్సరాలపై చరితున్న కాంగ్రెస్. ఈ పార్టీ పైకి లౌకికత్వాన్ని నాడు వల్లించినా ఇతర మతాలకు సమాన స్థానం ఇచ్చినట్టు కనిపించినా అంతరాంతరాల్లో హిందూత్వ లక్షణాలను పొదిగించుకున్నదే. బ్రాహ్మణమతం సృష్టించిన కుల, వర్ణ వ్యవస్థనుసరిస్తూ ద్విజవర్ణాల పాలనను స్థిరీకరించిన పార్టీయే కాంగ్రెస్. దళితులకు ఈ దేశ బహుజనులకు ఈ పార్టీ ఇచ్చిన స్థానం స్వల్పాతిస్వల్పం. భారతదేశానికి స్వతంత్ర్యమొచ్చిన 70 ఏండ్లలో నాలుగైదేండ్లు వదిలిపెడితే కేంద్రంలో ఈ రెండు పార్టీలే రాజ్యమేలుతున్నాయి. వివిధ రాష్ట్రాలలోనూ ఈ పార్టీలే ఎక్కువ కాలం పాలనలో ఉన్నాయి. పైకి ఏం చెప్పినా ఈ రెండు పార్టీల పాలనలో దేశానికి చీడపురుగుల్లాంటిదైన కుల సమస్య పరిష్కారం కాలేదు. భారత జాతికే తలవంపులు తెచ్చే అంటరాని సమస్య దూరం కాలేదు. పేదరికం దూరం కాలేదు. సంపదంతా కొంతమంది అగ్రకులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. పేదలు నిరుపేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులయ్యారు, అవుతున్నారు. మతతత్వం, కులతత్వం, హింస రచన, తీవ్రవాదం, తీవ్రతరమవుతూ మనిషి బతుకు దినదిన గండంగా మారుతుంది. కనీసం అక్షరాస్యత, ఆకలి, నిలువ నీడ వంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అభివృద్ధి పేరుతో పిడికెడు మంది వందలు, వేలు, లక్షల కోట్లలో ఆస్తులు కలిగి ఉంటే కోట్లాది మంది బహుజనులు నిరుపేదలుగా, కూడు, గూడు కూడా లేక సామాజిక న్యాయం కరువై అలుమటిస్తున్నారు.

ఈ రెండు పార్టీల వైఫల్యాలు, పక్షపాతం పాలన ఆయా రాష్ట్రాలలోని సమస్యలు, అవసరాల రీత్యా ప్రాంతీయ పార్టీలు కుప్పలుతెప్పలుగా ఆవిర్భవించాయి. తెలుగు దేశం, టీఆర్ఎస్, అస్సాం గణసంగ్రామ పరిషత్, జార్ఖండ్ ముక్తిమోర్చా, అకాలీదళ్, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, బజరంగదళ్ లాంటి ప్రాంతీయ పార్టీలకు, పై రెండు పార్టీలకు పెద్దగా తేడా ఏం లేదు. ఐడియాలజీ తేడా కూడా పెద్దగా లేదు. తాము అధికారంలో ఉండడమే వీరికి కావాల్సింది. అందువల్ల ఈ ప్రాంతీయ పార్టీల నుంచి పైపార్టీల్లోకి, పైపార్టీల నుంచి ఈ పార్టీలకు వస్తుంటారు, పోతుంటారు. కొన్ని పార్టీలు కాంగ్రెస్‌నూ, మరికొన్ని బీజేపీని బలపరుస్తూ ఇవే పార్టీలు తమ మద్దతును అటు ఇటు మారుస్తూ పబ్బం గడుపుతున్నాయి. ఇక మూడో విభాగానికి చెందిన రాజకీయ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు. ఇందులో అనేక గ్రూపులున్నా సోషలిజం స్థాపనకు సాయుధ పోరాటమే శరణ్యమన్న పీపుల్స్‌వార్ రాజకీయాలు, సోషలిస్టు స్థాపనకు అనివార్యమైతే తప్ప సాయుధ పోరాటం, కానీ పార్లమెంటరీ, ప్రజాస్వామ్య రాజకీయాలను ఉపయోగించుకుంటామన్న పంథాతో నడుస్తున్న పార్టీలున్నాయి. సాయుధపోరాట పంథానొదిలిపెడితే మిగతా పార్టీలు సోషలిజం సాధించడం ఆ తర్వాత కమ్యూనిస్టు సమాజ స్థాపన ధ్యేయంగా ముందుకెళ్తున్నాయి. వామపక్షవాద పార్టీలుగా చెప్పబడే ఈ పార్టీలు బలహీనవర్గాల, పేదల పక్షం వహించేవి. వామపక్ష భావజాలం ప్రపంచమంతటా వ్యాపించడమే కాకుండా ఓ మానవీయ కోణాన్ని, మనిషి కోణాన్ని, బలహీనుల పక్షం వహించాలన్న కోణాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేసింది. భారతదేశంలో దేశవ్యాప్తం కావడమే కాకుండా 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి దశాబ్దాల పాటు ఏలింది. కేరళ మోడల్ పూర్తి అక్షరాస్యతతో, నిరు ద్యోగాన్ని జయించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. అయితే భారతదేశ కులసమాజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వర్గం మాత్రమే గాక కులాల్ని కూడా గుర్తించి ఉంటే వామపక్ష పార్టీలు ఈ పాటికి కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చి ఉండే వి. సీపీఐ(ఎం) ఆ పనిని గత కొద్ది కాలంగా గుర్తిస్తూ క్రమక్రమంగా మందుకు పోతు న్న సూచనలు కలిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతాలు ఈ దేశ బహుజనుల పేదరికంతోపాటు సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపే విధంగా సవరించు కుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక నాలుగో విభాగానికి చెందిన రాజకీయపంథా బహుజన రాజకీయాలు. ఈ దేశ మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు సామాజిక న్యాయానికి దూరమై అలమటిస్తున్నారు. మను వాదుల చేతుల్లో పాలితులుగా మారి అంగలారుస్తున్నారు. పూలే, అంబేద్కర్ భావ జాల ప్రభావంతో ఈ దేశ మెజారిటీ ప్రజల రాజ్యాధికారం ధ్యేయంగా బహుజన పార్టీ లు పుట్టాయి. ఈ దేశ బహుజనులకు సామాజిక న్యాయం తద్వారా సామాజిక మార్పు ఈ పార్టీల లక్ష్యం. అయితే స్వాతంత్ర్యానంతరం సామాజిక న్యాయం ధ్యేయంగా పుట్టిన సోషలిస్టు సిద్ధాంత ప్రభావిత పార్టీలు సమాజ్‌వాదీపార్టీ, ఆర్‌జేడీ, జేడీయూ మరికొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. సువిశాల బహుజనవాద సిద్ధాంతబలం ఈ పార్టీలకు లేదు. డీఎంకే ద్రవిడ రాజ్యాధికార నాన్ బ్రాహ్మణ సిద్ధాం తంతో బలంగానే వచ్చినా దక్షిణాదికైనా విస్తరించకుండా రాష్ట్రానికే పరిమితమైంది. అయినా ఇవన్నీ పూలే, అంబేద్కర్, పెరియార్, లోహియా, నారాయణగురు లాంటి బహుజన సిద్ధాంతకర్తల సిద్ధాంతబలంతో వచ్చినవే. పూర్తి బహుజనవాద సిద్ధాంతంతో అంబేద్కరిజాన్ని ప్రాక్టికల్ రాజకీయాలకు అన్వయించి బహుజన రాజ్యాధికార సాధన కోసం ఏర్పడిన పార్టీ కాన్షీరాం బీఎస్పీ ఇది దేశవ్యాప్తంగా వ్యాపిం చినా కాన్షీరాం మరణం తర్వాత బలహీనమైంది. అయితే ఎన్ని పార్టీలు వచ్చినా ఈ 70ఏండ్లుగా బీజేపీ, అనుబంధ పార్టీలు, కాంగ్రెస్ అనుబంధ పార్టీలు రాజ్యమేలు తున్నాయి. బహుజనుల బతుకులు మారడ లేదు. ఇప్పుడు దేశానికి కావాల్సింది బహుజనుల పాలన. అది ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీల, బహుజన పార్టీల ఐక్యతతోనే సాధ్యమవుతుంది. కమ్యూనిస్టు పార్టీల ఆర్థిక సమానత్వం భావన, బహుజన పార్టీల సామాజిక సమానత్వ భావన జోడించి రెండు గ్రూపులు అసలైన ప్రత్యామ్నాయంగా ఏర్పడడం నేటి సామాజిక, చారిత్రక, రాజకీయ అవసరం కూడా. ఈ పని తెలంగాణలో మొదలైంది. కేసీఆర్ చెబుతున్న మూడో ఫ్రంట్ ఓ బూటకం. ప్రజలను తప్పుదారి పట్టించేదే. ఈ ఫ్రంట్‌కు ఓ సిద్ధాంతం లేదు. బీజేపీ లాంటి అగ్రవర్ణ మనువాద పార్టీ పాలన వల్ల రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నాయి కానీ బహుజన ప్రభుత్వాలుంటే అలా జరగదు. ఏది ఏమైనా సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని తెచ్చే లౌకిక భావాల స్ఫూర్తి ఉన్న బహుజన లెఫ్ట్ ఫ్రంటే మనువాద బీజేపీ, అవకాశవాద కాంగ్రెస్‌లకు అసలైన ప్రత్యామ్నాయం.

సెల్ : 9849377578

సంఘ్‌పరివార్ దాష్టీకాలను కేంద్రం ఆపలేదా?




జి.గంగాధర్ సిర్ప

త్రిపురలో 25 ఏండ్లుగా పరిపాలించిన లెఫ్ట్‌ఫ్రంట్‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని సంఘ్‌పరివార్‌కు చెందిన కొంతమంది నాయకులు కలలుగన్నారు. త్రిపురలో అధికారం చేపట్టకముందే తమ దాడులను ఉధృతం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు వ్లదిమీర్ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. ప్రగతిశీల భావాలు కలిగిన ప్రతీ ఒక్కరిపై దాడులు చేస్తున్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తలను వేటాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అనేక కార్యాలయాలను మంటలకు ఆహుతి చేశారు. ఇలా ఎందుకు జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం ఈ దాడులను ఎందుకు అరికట్టలేకపోతున్నది. దేశంలోనే పేద, నిజాయితీగా పని చేసిన సీఎంగా ప్రసిద్ధి చెందిన మాణిక్ సర్కార్ పరిపాలనకు మనం ఇచ్చే బహుమానం ఇదేనా? ఒకప్పుడు ఉపాధి అవకాశాలు లేనందున అలమటించిన జనానికి బతుకుపై భరోసా కల్పించిన త్రిపుర సర్కార్‌ను దుయ్యబట్టడం సమంజసమేనా? త్రిపుర లో 25 సంవత్సరాల కమ్యూనిస్టుల పాలన తరువా త బీజేపీ ఫ్రంట్‌కు ప్రజలు అధికారమిచ్చారు. లెనిన్ విదేశీయుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూల్చామని కొంతమంది కాషాయ నేతలు వాదిస్తున్నారు. మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రపంచంలోని పలు దేశాల్లో నెలకొల్పారు. గాంధీ విదేశీయుడని ఆయన విగ్రహా న్ని ఆ దేశాల్లో కూల్చివేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోలేం. నిరసన తెలుపుతాం. ఆందోళన చేస్తాం. అందువల్ల ఎవరి అభిమానాలు వారికుంటా యి. ప్రజల నమ్మకాలను మనం గౌరవించాలి. త్రిపు రలో వామపక్ష కూటమిని ఓడించాలనే ప్రయత్నం మూడు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం చిత్తశుద్ధితో చేసిన మం చి పనులు కలకాలం నిలిచిపోతాయి. వాస్తవానికి త్రిపురలో ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీకి 43 శాతం ఓట్లు రాగా, సీపీఐ(ఎం)కు 42.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలను అనురించి సీపీఐ(ఎం) ఓ టు బ్యాంకు చెక్కు చెదరలేదు. స్వల్ప తేడాతోనే బీజే పీ 36 స్థానాలను సంపాదించుకున్నది. సీపీఐ(ఎం) కు 16 స్థానాలు లభించాయి. ఇటీవల 19 ఏండ్ల యువతి సామాజిక మాధ్యమాల్లో పంపించిన సంక్షిప్త సందేశం త్రిపుర రాష్ట్రంలోని సంఘ్‌పరివార్ దాష్టి కాలకు అద్దం పడుతున్నది. అంతేకాకుండా బీహార్‌లో ఒక ఐఏఎస్ అధికారిని బీజేపీకి చెందిన నాయకు డు రోడ్డుపై ఆయనను దూషిస్తూ చేయి చేసుకున్న సంఘటన మార్చి 8న సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలి పిస్తే అనేక దారుణాలు జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు శాస్త్రీయ దృక్పథంతో తమ దేశాల్లోని సహజ వన రులను చక్కగా ఉపయోగించుకుని ప్రజల ఆకలిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందరికీ ఉపాధి కల్పిస్తున్నాయి. అందుకు భిన్నంగా దేశంలో కేంద్ర పాలకులు మాటల్లో అభ్యుదయాన్ని వల్లె వేస్తూ చేత ల్లో మాత్రం అభివృద్ధి నిరోధక పనులు చేస్తున్నారు. కొంత మంది పెట్టుబడిదారుల కోసం పని చేస్తున్నా రు. లక్ష రూపాయల అప్పు ఇవ్వడానికి బ్యాంకుల చుట్టూ సామాన్య ప్రజలను అనేక పర్యాయాలు తిప్పించే వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. నీరవ్ మో డీ వంటి పెట్టుబడిదారులకు మాత్రం రూ.11,400 కోట్లు ఎలా ఇచ్చారు? ఇప్పటికే విజయ్‌మాల్యా రూ.9,000 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి లండన్‌లో దర్జాగా బతుకుతున్నారు. మన దేశంలో అన్నదాతలు మాత్రం తమ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. దేశంలో ఈ పరిస్థితి మారాలి. ప్రగతిశీ ల శక్తులకు తాత్కాలికంగా కొన్ని ఓటములు ఎదురు కావచ్చు. ఈ సంఘటనలు ఆ శక్తులకు తమ బలాన్ని కూడదీసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఒక బలమైన శత్రువుకు వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికపై మన దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. లౌకిక శక్తుల ఐక్యతపైనే మన దేశంలోని మె జార్టీ ప్రజల మనుగడ ఆధారపడి ఉన్నది. ఇటీవల తమిళనాడులో ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రారంభించిన పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తున్నది. తెలంగాణ సీఎం ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించదగినవే. అయితే ఈ పనిలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చిత్తశుద్ధి ప్రదర్శించాలి. తనకు మిత్రులెవరో, శత్రువులె వరో గుర్తించాలి. రాష్ట్రాభివృద్ధికి తెలంగాణలోని వామపక్ష పార్టీల సహకారం తీసుకోవాలి. ఇక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివిధ రా ష్ట్రాలకు నిధులను కేటాయించే పనికి కేంద్రం స్వ స్తి పలకాలి. నిధుల కేటాయింపులో హేతుబద్ధత ఉం డాలి. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, మిగిలిన రాష్ట్రాలకు అతి తక్కువ నిధులు కేటాయించడం కరెక్టు కాదు.

సెల్ : 9010330529

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-వామపక్షాల కర్తవ్యం



బీరయ్య

ఎన్నికల ఫలితాలకు, కేసీఆర్ మూడో ఫ్రంట్ ప్రకటనకీ ఏ మాత్రం సంబంధం లేదని భావిస్తే పొరపాటవుతుంది. చంద్రబాబునాయుడు కూడా బీజేపీ ప్రమాదాన్ని పసిగట్టాడు. రాష్ట్ర విభజన చట్టాలకు లోబడి ప్రత్యేక రాష్ట్ర హోదాను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోరడం ప్రారంభించింది. బెంగాల్‌లో కమ్యూనిస్టులపై నిప్పులు చెరిగే మమతా బెనర్జీ త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేతను ఖండించింది. తమిళనాడులో అధికార పార్టీలో బీజేపీ చీలికలను ఏ రకంగా ప్రోత్సహించిందో ప్రజలందరికీ తెలుసు. సమీప భవిష్యత్తులో బీజేపీ ప్రమాదాన్ని పసిగట్టిన వీళ్లంతా ఈ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాంరమేష్ త్రిపురలో సీపీఐ(ఎం) ఓటమిపై వ్యాఖ్యానిస్తూ వామపక్షాలు దేశంలో అంతరిస్తే మంచిది కాదనీ, ఒక రాజకీయపక్షంగా కాంగ్రెస్ పార్టీ, సీపీఐ(ఎం) పాత్రను ఎప్పుడూ పోషించలేదని ప్రకటించాడు. ఈ ఫలితాలను చూసిన తర్వాత దేశంలో బీజేపీ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంతర్మథనం అన్ని రాజకీయపక్షాల్లో ప్రారంభమైంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రమాదాన్ని ఎదుర్కోవటంలో అత్యంత ఘోరంగా విఫలమైంది. మార్క్స్ సైద్ధాంతిక పునాదిపై పని చేసే వామపక్ష ప్రభుత్వం, హిందూ మత సైద్ధాంతిక పునాదిపై పని చేసే బీజేపీని ఎదుర్కోవటంలో ఎందుకు విఫలమైందన్న విమర్శలు బయలుదేరాయి. 70 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో కాంగ్రెస్ పార్టీ మౌలికంగా ప్రజల జీవితాల్లో మార్పులు తేలేకపోయింది. కార్పొరేట్ శక్తుల ఒత్తిళ్ల మేరకు దేశంలో నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చింది. ఆర్థిక సంస్కరణల రూపంలో జరిగే ఆర్థిక దోపిడీని భారత కార్మికవర్గం అంతకంతకూ నిలువరించటం ప్రారంభమైంది. ఈ ప్రతిఘటనోద్యమాల నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలను ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఏ తాత్విక పునాదుల మీద తమ ఆధిపత్యం నిలబడుతున్నదో రాజకీయరంగంలో ఆ తాత్విక పునాదులను రక్షించే శక్తిగా భారతీయ బూర్జువా, కార్పొరేటు వర్గానికి బీజేపీ కనబడింది. సామాజిక సాంస్కృతికరంగంలో అంతరాలను కాపాడేది హిందూమతం. ఆర్థిక, రాజకీయ అంతరాలను కాపాడమని దీని సారాంశం. అందుకే భారతీయ కార్పొరేటు వర్గాలు బీజేపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. హిందూమత తాత్విక పునాదులు భారతీయ సమాజంలో బలంగా విస్తరించి ఉన్నాయి. తన రాజకీయాధికారం కోసం హిందూమత చట్రంలో తిరోగమన భావాలను, భావోద్వేగాలను బీజేపీ రెచ్చగొట్టడం ప్రారంభించింది. అభ్యుదయవాదులు, ప్రగతిశీలురు దీన్నే మనువాదమనీ, ఆధిపత్య భావాజాలమనీ అంటారు. సామాజిక అణచివేత, ఆధిపత్యం, సామాజిక, ఆర్థిక అసమానతలు, కుల, మతాధిపత్యాలు, దోపిడీ ఇవన్నీ హిందూమత దృక్పథంలో సామాజిక రుగ్మతలు కావు. ఈ తిరోగమన తాత్వికతనే బీజేపీ రాజకీయంగా మలిచింది. నిజానికి హిందూమతం పట్ల విశ్వాసం కలిగి ఉండడం వేరు, తన రాజకీయాధికారం కోసం మత విశ్వాసాల పట్ల సానుకూలత నటించడం వేరు.

శత్రువుపై గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యమని బీజేపీ అంటున్నది. కులం, మతం, జాతి, ప్రాంతం, సామాజికం, సాంస్కృతికం, ప్రజలు, నీతి, న్యాయం, చట్టం మొదలగు వేటినైనా ఉపయోగించి రాజకీయాల్లో నెగ్గాలన్న సూత్రీకరణతో ఎన్నికల రంగలో దిగుతున్నది. హిందూమత చట్రంలోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నియమాలేవీ చెడిపోకుండా సెంటిమెంట్లను రెచ్చగొట్టి రాజకీయ రణరంగం చేస్తున్నది. ఈ పద్ధతిలో జరిగే పోరాటంలో ఆధిపత్యవర్గాల ప్రయోజనాలు చెక్కుచెదరకుండా కాపాడబడుతున్నాయి. అందుకే ఈ రోజు కార్పొరేటు శక్తులన్నీ (సామాజిక ఆధిపత్య వర్గాలు) బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయి. కార్పొరేటు వర్గాలందించే ధన సహాయంతో ఒకవైపు రాజకీయాధికారాన్ని నిలుపుకుంటూనే మరోవైపు ఆ అధికారం ద్వారా కార్పొరేటు వర్గ ప్రయోజనాలను కాపాడుతున్నది. ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు అమలు చేస్తున్న జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు వంటివి వేగంగా అమలు చేస్తున్నది. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దారిమళ్లించడానికి సామాజిక, సాంస్కృతిక అంశాల్లో జోక్యం చేసుకుంటున్నది. ఈ రాజకీయ ధోరణులు బీజేపీని గెలుపిసున్నాయి. బీజేపీ అధికారంలోకొచ్చిన ఈ మూడేండ్లలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. కానీ మార్క్సిస్టు సైద్ధాంతికతతో పనిచేసే సీపీఐ(ఎం)ని త్రిపురలో ఓడించింది. ఎన్నికల ముందు నుంచే ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని వార్తలు వచ్చాయి. గత 5 ఏండ్లుగా బీజేపీ, ఆరెస్సెస్‌లు ఇక్కడ పాగా వేసి ఎంతో గ్రౌండ్‌వర్క్ చేశాయని వార్తలు వచ్చాయి. 2013 త్రిపుర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.5శాతం ఓట్లు పొందింది. 2018 ఎన్నికల్లో 2శాతానికి తగ్గిపోయింది. అంటే ఈ ఎన్నికల్లో 34.5శాతం ఓట్లు దారి మళ్లి బీజేపీ ఖాతాలో చేరిపోయాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 43శాతం ఓట్లను పొందింది. సీపీఐ(ఎం) 42.7శాతం ఓట్లను పొందింది. ధన బలం, కండబలం కారణంగా ఇది జరిగిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్వయంగా ప్రకటించాడు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటింగు మొత్తం బీజేపీ వైపు మళ్లి ఉండవచ్చు. డబ్బులు వెదజల్లి కాంగ్రెస్ ఓట్లను కొనగలిగింది కానీ సైద్ధాంతిక పునాది కలిగిన సీపీఐ(ఎం) ఓట్లను కొనలేకపోయింది. 25 సం॥లుగా అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓట్లను తన వైపు ఎందుకు తిప్పలేకపోయింది? ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రమైన త్రిపురను మరో ముక్కగా విడగొట్టాలని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతున్న "ఇండిజనస్ పీపుల్స్ పార్టీ ఆఫ్ త్రిపుర"తో బీజేపీ పెట్టుకున్న అపవిత్ర పొత్తును ప్రజలు ఎందుకు స్వీకరించారు? ఇప్పుడు 25 సం॥ల వయసున్న యువకుని ఆకాంక్షలకనుగుణంగా పాలన సాగించడంలో ఏమేరకు సఫలీకృతమైంది? సీపీఐ(ఎం) ఓటింగ్ చెక్కు చెదరలేదన్న నిజాన్ని గ్రహించిన బీజేపీ, సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు ప్రారంభించింది. భయోత్పాతాన్ని సృష్టించి క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని సడలించాలని దాడులు చేస్తున్నది. కార్యకర్తల ఇండ్లపై, పార్టీ ఆఫీసులపై దాడులు చేయడమే కాకుండా లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. ప్రతి చిన్న మార్పునూ పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చేయాలి.

కాంగ్రెస్ పొత్తుద్వారా, ప్రాంతీయ పార్టీలతో పొత్తుల ద్వారా రాజకీయంగా పార్టీ పునాది బలహీనపడి పోయిందన్న విషయాన్ని 21వ అఖిలభారత మహాసభల నాటికి సీపీఐ(ఎం) గుర్తించింది. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా సామాజిక, సాంస్కృతిక రంగంలో పోరాటాలను బలోపేతం చేసి ప్రజా పునాదిని పెంచుకొని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని నిర్ణయించింది. తెలంగాణలో సామాజిక, సాంస్కృతికరంగంలో వర్గపోరాటాలను సీపీఐ(ఎం) ఉధృతం చేసింది. ఈ క్రమంలో టి-మాస్ ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సామాజిక శక్తులతో కూడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణలో ప్రారంభమైంది. సామాజిక శక్తులతో కూడిన రాజకీయ పోరాటాలు మాత్రమే బీజేపీని ఎదుర్కోగలవు. ఈ పోరాటాలే దేశంలో వామపక్ష పార్టీ పునాదులను బలోపేతం చేయగలవు.

సెల్ : 9441731670

పోలీసు నిర్బంధంలో ఉస్మానియా



ఆర్ఎల్.మూర్తి

ఉస్మానియా ఓ విజ్ఞానపు భాండాగారం, ఉద్యమాల పురిటిగడ్డ, భిన్న ఆలోచనలతో నిత్యం ప్రజ్వరిల్లే కాంతిరేఖ. పాలకులు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఉస్మానియానే. అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలకు జీవం పోసింది. నాడు వందేమాతరం పోరాటం నుంచి నేటి స్వరాష్ట్ర సాధన ఉద్యమం వరకు కొట్లాడింది ఉస్మానియానే. వందేండ్ల ప్రస్థానంలో ప్రజాస్వామ్య వాతావరణం విలసిల్లాల్సిన యూనివర్సిటీ పాలకుల కక్షతో నిర్బంధానికి గురవుతున్నది. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిపై పాలకుల జోక్యం మితిమీరింది. ఉద్యమాలకు, చైతన్యానికి ఐక్యతగా కనిపించే ఆర్ట్స్ కాలేజీ నేడు పోలీసు సంకెళ్లలో బంధించబడింది. అడుగడుగున సీసీ కెమెరా కనుసన్నలలో యూనివర్సిటీ యంత్రాంగం పని చేస్తోంది. 2 కోట్లకు పైగా ఖర్చు చేసి సీసీ కెమెరాలు క్యాంపస్ మొత్తం పెట్టారు. ఆనాడు అంత పెద్ద ఎత్తున జరిగిన తెలంగాణ పోరాటంలో లేని సీసీ కెమెరాలు ఇప్పుడెందుకు? ఆనాటి ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజీ ముందు జరిగిన సభలు, ఉద్యమాలలో పాల్గొని నేటి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎన్నికై నేడు ఆర్ట్స్ కాలేజీ ముందు సభలు, సమావేశాలు నిషేధం అని సర్క్యులర్ ఇప్పించటం ఎంత వరకు కరెక్ట్. యూనివర్సిటీ సమస్యలపై విద్యారంగంలో వస్తున్న మార్పులపై, పాలకుల పని తీరుపై, దేశ ఆవశ్యకతపై యూనివర్సిటీలో గాక ఇంకా ఎక్కడ మాట్లాడతారు. మాట్లాడితే, నిరసన తెలిపితే అరెస్టులు, కేసులు అనడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించడమే కదా? ఇది రాజ్యాంగానికి విరుద్ధమే. రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానని దర్జాగా చెప్తున్నారు. మరి మా ఉద్యోగాల కోసం మా యూనివర్సిటీ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నావు, ఇదే రాజనీతి. వందేండ్ల చరిత్ర ఉన్న యూనివర్సిటీ అభివృద్ధిపై శ్రద్ధ ఏది? శతాబ్ది ఉత్సవాలకు కేటాయించిన రూ.220 కోట్లు సగం కూడా రాకపోయే? 600 పైగా ప్రొఫెసర్ల నియామకాలు ఏమైనాయి? కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఎటుపోయే? మా పాలక మండలి ఏమైంది? మెస్ బిల్లుల పరిస్థితి ఏమైంది. ఇక్కడికి వచ్చే 80 శాతంపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర నిర్బంధం అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తూ మరోపక్క ప్రైవేటు యూనివర్సిటీలకు స్వాగతం చెప్పడం దేనికి సంకేతం. ఉస్మానియా ఒకనాడు 2000 ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉంటే నేడు 1400 ఎకరాలు మాత్రమే ఉంది. ఇంత కబ్జా అయినా భూమి గురించి పాలకులు ఎందుకు మాట్లాడటం లేదు. శతాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం ఏం చేసింది? గోడలకు సున్నాలు, రోడ్లు, లైట్స్ తప్పా. నేడు మా మెస్ చార్జీలు రూ.2500పైగా వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చేది రూ.1,050 మాత్రమే. అదనంగా రూ.1,500 కట్టాలి. ఇలా పీజీ పూర్తయిన రెండేండ్లకు లెక్కిస్తే రూ.25వేల వరకు ఒక్కొక్క విద్యార్థి కట్టాల్సి ఉంది. దీంతో కోర్సు పూర్తయిన తరువతా సర్టిఫికెట్స్ తీసుకోవడం గగనమవుతుంది. అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు అవుతున్నా 600కు పైగా ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోతిరి. ప్రొఫెసర్లు లేక డిపార్టుమెంట్స్ మూతపడే పరిస్థితికి వచ్చింది. ప్రొఫెసర్లే లేకపోతే ఎలా చదువుకోవాలి. పరిశోధలు ఎలా జరుగుతాయి. గుడులు, చండీయాగాల పేర వందల కోట్లు ఖర్చు పెట్టే మీకు చదువు నేర్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉస్మానియా మీద ఎందుకింత కక్ష. నిర్బంధంతో పోలీసుల క్యాంపులతో ప్రశ్నించే నాయకులను అణచివేస్తానంటే అది దొర అనాలోచితమే అవుతుంది. ఇకనైనా విధానాలు మార్చుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో తగిన గుణపాఠ జరగక తప్పదు.

సెల్ : 9652198782

ఈ పేజీ మీ అందరిది

ఇక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలు వ్యాసకర్తల వ్యక్తిగతం. నవతెలంగాణ అభిప్రాయాలు కానవసరం లేదు. 4000 క్యారెక్టర్ల లోపు ఉన్న వ్యాసాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోను 6000 క్యారెక్టర్లకు మించకుండా పంపించండి. వివిధ ప్రజాసమస్యలపై రాసిన వ్యాసాలకు ప్రాధాన్యత ఉంటుంది. వ్యాస రచయితలు వారి ఫొటో, సెల్‌నెంబర్ ఇవ్వాలి.

\- ఎడిటర్

మీ రచనలు పంపవలసిన చిరునామా :

email: vedika@ navatelangana.com Postal Addres: M.H.Bhavan,plot No,21/1, Azamabad, Near RTC Kalayana mandapam,Hyderabad500020.
Ph:27665420,27673787,9490099077/78.
Fax:040-27652228

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు

- ఆర్థిక లావాదేవీలే కారణం
- పోలీసుల అదుపులో నిందితుడు


తుపాకీ కాల్పుల్లో గాయపడిన రియల్ ఎస్టేట్ యజమాని అప్పలరాజు

విజయనగరం : విజయనగరంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పోలీసుల కథనం మేరకు..ట్యాంక్‌బండ్ రోడ్డులోగల మయ నీహోమ్స్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో తగాదాలకు చెందిన యజమాని నమ్మి అప్పలరాజుపై విజయనగరం పట్టణం లోని తోటపాలెంకి చెందిన పాత నేరస్తుడు బొత్స రామ్మోహన్ శనివారం రాత్రి తుపాకీతో ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతనిని విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారైన నమ్మి అప్పలరాజు మామయ్యకు, నిందితుడు రామ్మోహన్‌కు మధ్య ఓ భూమి విషయమై 2016 నుంచి వివాదం నడుస్తోంది. దీన్ని సెటిల్ చేసే బాధ్యతను తన అల్లుడు అప్పలరాజుకు అప్పగించినట్టు తెలిసింది. సెటిల్‌మెంట్ కోసం రామ్మోహన్‌తో మాట్లాడేందుకు రాత్రి 9 గంటల సమయంలో తన కార్యాలయానికి అప్పలరాజు పిలిపించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య సుమారు గంటసేపు చర్చలు జరిగినట్టు సమాచారం. మాటా మాటా పెరిగి అప్ప లరాజుపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపి, అక్కడి నుంచి రామ్మోహన్ పరారైనట్టు తెలిసింది. ఆ సమయంలో కార్యాల యంలో పనిచేస్తున్న బంగారుప్పుడును యజమాని అప్పలరాజు ఏదో పనిమీద బయటకు పంపాడు. పని చూసుకొని వచ్చిన బంగారుప్పడుకు కాల్పులు శబ్దం వినిపించగా, ఆఫీసులోకి వచ్చిచూశాగాని వెళ్లాడు. దీంతో బంగారుప్పడుపై కూడా కాల్పులు జరిపేందుకు నిందితుడు ప్రయత్నించగా, అతడు పరుగెత్తుకుని మరో ఐదుగురిని ఘటనా స్థలానికి తీసుకొచ్చాడు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న అప్పలరాజును పక్కనే ఉన్న తిరుమల నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌పీ ఎ.వెంకటరమణ, సీసీఎస్ డీఎస్‌పీ చక్రవర్తి ఆస్పత్రికి, తరువాత ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు రామ్మోహన్‌ను ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు. నిందితుడు పాత నేరస్తుడుగా గుర్తించారు.

కరెన్సీ కష్టాలకు 500 రోజులు

- 50 రోజుల్లో అద్భుతమన్నారు..
- సామాన్యులను చితగ్గొట్టేశారు..
- బ్యాంకుల్లో నగదు డిపాజిట్లకు ఖాతాదారుల నిరాసక్తత
- 70 శాతం ఏటీఎంల మూత



గుంటూరు : దేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన కరెన్సీ కష్టాలు 500 రోజులైనా తొలగిపోలేదు. కేవలం 50 రోజులు ఓపిక పట్టండి.. దేశంలోని నల్లధనాన్ని వెలికి తీస్తాం.. మీరు 50 రోజులు సహకరిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.. అని ప్రజలను నమ్మించి ప్రయత్నం చేసిన ప్రధాని మోడీ 500 రోజులుగా కష్టాలు కొనసాగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం వందల సంఖ్యలో ఉన్న కుబేరులు, నల్లధనం అధికంగా ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు, అధికారులు, రాజకీయ పెద్దలను నియంత్రించలేక కోట్లాది మంది ప్రజలను ఏదాదిన్నరగా ముప్పతిప్పలు పెడుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కేవలం రూ.2 లక్షలకు మించి డిపాజిట్ ఉంటే వెంటనే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వస్తుండటంతో ప్రజలు డిపాజిట్లు చేసేందుకు భయపడుతున్నారు. 2016 నవంబరు ఎనిమిది రాత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారు. శనివారం నాటికి 500 రోజులు అయింది. అప్పటి ఇప్పటి బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు రావడం, బ్యాంకు లావాదేవీలపై నియంత్రణతో ప్రజలు బ్యాంకులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఖాతాదారులు తమ ఖాతాల్లోని సొమ్ము తీసుకునేందుకు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఏటీఎంలకు వెళితే నగదు అందుబాటులో ఉండటం లేదు. 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. పనిచేస్తున్న ఏటీఎంల్లో ఎప్పుడు నగదు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియడం లేదు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కొన్ని రోజులపాటు నియంత్రణ విధించాలని చెప్పిన సీఎం చంద్రబాబు సైతం ఐదేళ్ల పార్టీ శ్రేణులు, రైతులు, సామాన్యులు నుంచి కరెన్సీ కష్టాలపై వ్యతిరేకత వస్తుండటం గ్రహించడంతో వల్లే ముందుగా మేల్కొని నిర్ణయం లేదని సాకుగా చూపి బీజేపీకి దూరమయ్యేందుకు టీడీపీ వర్గాల్లో ప్రచారమవుతోంది. బ్యాంకుల్లోని డిపాజిట్లనూ ప్రజలు క్రమంగా ఉపసంహరించుకుంటున్నారు. కొత్తగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు ప్రజలు గతంలో మాదిరిగా ఉత్సాహంగా ముందుకు రావడం లేదు. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌డీఐ బిల్లును ఆమోదిస్తే బ్యాంకుల్లోని తమ డిపాజిట్లకు రక్షణ ఉండదన్న ప్రచారం జోరుగా సాగడంతో అనేక మంది డిపాజిట్లు తమ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లను ఉపసంహరించుకుంటున్నారు. కనీస నిల్వల మొత్తాలను పెంచడం, కనీస నిల్వ లేని వారికి జరిమానాలు పెంచడం, ఏటీఎం వినియోగం, బ్యాంకుల సేవలపై యూజర్ ఛార్జీలు అమలు చేయడం తదితర కారణాలతో ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థపై ఏమాత్రం కూడా ఇప్పటి వరకు ఉన్న నమ్మకాన్ని ఇపుడు క్రమంగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

మున్సిపల్ కార్మికుల వేతనాలను ప్రభుత్వమే పెంచాలి


- మరోసారి కార్మికులను మోసం చేయొద్దు : మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్

నవతెలంగాణబ్యూరో–హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న పట్టణ నగరపంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వమే వేతనాలు పెంచి, జీవో నెం 14లో పేర్కొన్న వేతనాలను చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. గతంలో చెల్లించిన విధంగా కాకుండా గత సాంప్రదాయానికి తిలోదకాలిస్తూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమార్ అలీ, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకుండా మున్సిపాలిటీలే పెంచుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సూచన మేరకు రాష్ట్రంలో ఇటీవల మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు సంఘం అధ్యక్షుడు, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో జరిగిందని పేర్కొన్నారు. వేతనాలు పెంపుదల నిర్ణయం మనమే తీసుకోవాలని కొందరు, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపిందన్నారు. కొంత మందికి జీవోనెంబర్ 14 కంటే ఎక్కువ వేతనాలు పెంచుతామని, ఇంకొందరు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం సాధ్యం కాదని కార్మికులను రాజకీయ చదరంగంలోకి నెట్టివేస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు 2014 జూన్ 2న పెంచాల్సి ఉన్నా అమలు చేయలేదన్నారు. 2015లో కేసీఆర్ సమ్మె విరమిస్తే వేతనాలు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. 2017 ఆగస్టులో దసరపండుగ సందర్భంగా వేతనాలు పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. మార్చి 15, 16, 17 తేదీల్లో సమ్మె సందర్భంగా అధికారులు అసెంబ్లీ సమావేశాల ముగిసేలోపు వేతనాలు పెరుగుతాయని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మేయర్లు, చైర్మన్లు పెంచుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నారని మున్సిపల్ కార్మికులకు మరోసారి మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

మీ కుమారుడి సంగతేంటి?

అమిత్‌షాకు చంద్రబాబు ప్రశ్న



అమరావతి : 'ప్రజల ఆకాంక్షను చెప్పి, ఎన్డీఏ నుండి బయటకు వస్తే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అమిత్ షా కుమారుడు జైషా సంగతేంటి? ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై అమిత్ షా మాట్లాడరా?' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తన కుమారునిపై వస్తున్న ఆరోపణలకు అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీడీపీ నేతలతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'మనపై ఆరోపణలు చేస్తున్న వారు రాజ్యసభ ఎన్నికల్లో ఎంతగా దిగజారారో ప్రత్యక్షంగా చూశాం' అని అన్నారు. యూపీ, గుజరాత్‌లో బలం లేకున్నా అదనపు రాజ్యసభ సీటు కోసం కుయుక్తులు పన్నడాన్ని దేశమంతా చూసిందన్నారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు తక్కువున్నా తాము మూడో స్థానానికి పోటీ పడలేదని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకనుగుణంగా కేంద్రాన్ని హోదా అడిగితే బీజేపీకి నచ్చడంలేదన్నారు. హోదాకు సమానంగా ఆర్థిక సాయం చేస్తామంటేనే అంగీకరించామన్నారు. ఈపీఏలకు నిధులిస్తామని చెప్పి కనీసం మెమో కూడా ఇవ్వలేదన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్‌టీలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక లబ్ధి చేకూర్చుతున్నారని, ఆయా రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి కూడా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. కేంద్రం తొలి బడ్జెట్‌లోనే గొడవ పడితే రాజకీయం అంటారనే ఇన్నాళ్లు ఆగామన్నారు. విధి లేని పరిస్థితిలోనే ఎన్డీఏ నుంచి బయటకొచ్చి పోరాటమార్గం పట్టామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటికీ యూసీలు ఇచ్చామన్నారు. యూసీలివ్వనందునే నిధులు నిలుపుదల చేశామని కేంద్రం చెప్పడం అబద్ధమన్నారు. అమరావతికిచ్చిన రూ. 1000 కోట్లకు యూసీలిచ్చామని, గుంటూరు, విజయవాడకు ఇచ్చిన నిధుల్లో రూ. 350 కోట్లకు కూడా యూసీలిచ్చామన్నారు.

విజయసాయిరెడ్డి ఆర్థిక నేరస్తుడే

విజయసాయిరెడ్డికి ఒక న్యాయం, విజయమాల్యాకు మరో న్యాయమా అని ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇద్దరూ ఆర్థిక నేరస్థులేనని, వారి మధ్య వ్యత్యాసం ఏమిటని ప్రశ్నించారు. విజయమాల్యా దేశం వదిలి పరారయ్యాడని, విజయసాయిరెడ్డి పీఎంఓలో ఉంటున్నారన్నారు. విజయమాల్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తే, విజయసాయిరెడ్డి సభ్యత్వాన్ని మాత్రం కొనసాగిస్తున్నారన్నారు. కావాలనే బీజేపీ నేతలు టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ పార్టీల ప్రజలు ఏపీ కష్టమా, కేంద్ర పక్షమా అనే పార్టీల నేతలే తేల్చుకోవాలన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీలు సీఎం రమేష్, అవంతి శ్రీనివాస్ తదితరులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

లెక్కలేనితనం

- నాలుగేళ్లల్లో 248 అంటూ ప్రకటన
- ఎన్‌సీఆర్‌బీ నివేదికల్లో మూడేళ్లకే 915
- వ్యవసాయ కార్మికులు మరో 1,497
- ఎక్స్‌గ్రేషియా ఎగవేతకే ఏపీ కోతలు



గణాంకాల్లో తేడా

ఏడాది	ఎన్‌సీఆర్‌బీ	ఏపీ
2014	160	18
2015	516	160
2016	239	51
2017	250*	19

* ఇంకా అధికారికంగా వెల్లడించలేదు

అమరావతి: జాతికి అన్నం పెట్టే అన్నదాతల ఆత్మహత్యలు పెను విషాదం కాగా వాటి లెక్కింపులో చంద్రబాబు సర్కారు చూపుతున్న పిసినారితనం కసాయితనాన్ని మించిపోయింది. వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల్లో నిండా మునిగిన రైతులు వేరే దారి లేక మరణమే శరణ్యంగా భావించి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు గత ప్రభుత్వం రూ.లక్షన్నర ఎక్స్‌గ్రేషియా ఇవ్వగా టీడీపీ సర్కారు రూ.ఐదు లక్షలకు పెంచినట్లే పెంచి, బిల్లేల మేరకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను తగ్గించుకునేందుకు ఆత్మహత్యలను అధికారికంగా గుర్తించ నిరాకరిస్తోంది. ప్రతి రోజూ ప్రతిక, ప్రసార మాధ్యమాల్లో రైతుల ఆత్మహత్యల కథనాలు వెల్లువెత్తుతున్నప్పటికీ సర్కారు వాటిని నిర్లక్ష్యంగా తిరస్కరిస్తోంది. సాధ్యమైన మేరకు బలవన్మరణాల సంఖ్యకు కోతలు పెడుతోంది. అందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుంది. తాము నవ్యాంధ్రలో అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం 248 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టం చేశారు. ప్రశ్నోత్తరాల్లో చర్చ సందర్భంగా మంత్రులు సైతం ఇదే సమాధానాన్ని వల్లె వేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు సాగును లాభసాటి చేసిందని, రుణమాఫీ సహా పలు సంక్షేమ పథకాలు అమలుచేయడం వల్లనే ఆత్మహత్యలు బాగా తగ్గించామని పేర్కొన్నారు. కాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు, వాటి ఆధారంగా ఇప్పుడే పార్లమెంట్‌లో మోడీ సర్కారు దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలను ప్రకటించింది. ఏపీలో 2014, 2015, 2016 ఈ మూడేళ్లలో 915 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని తెలిపింది. ఇదే సమయంలో వ్యవసాయ కార్మికులు 1,437 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది.

రాష్ట్ర సమాచారమే

ఈ నెల 20న దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలపై అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్రం రాతపూర్వక జవాబు చెప్పింది. ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను ఆధారం చేసుకున్నట్లు పేర్కొంది. కాగా ఆత్మహత్యల విషయంలో ఎన్‌సీఆర్‌బీ, ఏపీ ప్రభుత్వ లెక్కలకు భారీ వ్యత్యాసం నెలకొంది. ఎన్‌సీఆర్‌బీ ప్రతి ఏడాదీ ప్రమాద మరణాలు, ఆత్మహత్యలపై ప్రత్యేక నివేదికలు వెలువరిస్తుంది. ఆత్మహత్యల కేటగిరిలో రైతుల ఆత్మహత్యలను వేరుగా లెక్కిస్తుంది. ఎన్‌సీఆర్‌బీ నేరుగా వివరాలు సేకరించదు. రాష్ట్రాల నుంచి సమాచారం తీసుకొని క్రోడీకరిస్తుంది. జాతీయ స్థాయిలో నేరాల నమోదుకు ఎన్‌సీఆర్‌బీ ఉన్నట్టుగానే రాష్ట్ర పరిధిలో స్టేట్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ) ఉంటుంది. సాధారణంగా ఈ విభాగాన్ని క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) నిర్వహిస్తుంది. సీఐడీ వివరాలనే ఎన్‌సీఆర్‌బీ ప్రకటిస్తుంది.

అంత వ్యత్యాసమా?

రైతు ఆత్మహత్యల నిర్ధారణకు పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ ముగ్గురు అధికారులతో త్రిసభ్య కమిటీ ఉంది. ఆత్మహత్య వ్యవసాయ సంబంధమైనదో కాదో విచారణ జరిపి తేలుస్తుంది. ఆ కమిటీ నిర్ధారించిన వాటినే ప్రభుత్వం రైతు ఆత్మహత్యగా గుర్తిస్తుంది. ఆ కమిటీ నిర్ధారించిన వాటినే ప్రభుత్వం రైతు ఆత్మహత్యగా దానికే ప్రభుత్వ సాయం అందుతుంది. పిల్లల చదువు కోసం, పెళ్లిళ్ల కోసం, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం అప్పు చేసి వాటిని చెల్లించలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటే వ్యవసాయ సంబంధం కాదు. రైతులను తాగుబోతులుగా, మాదకద్రవ్యాలు వాడే వ్యసనపరులుగా చిత్రీకరించి ఆత్మహత్యలను నమోదు చేయట్లేదు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు సంక్షోభం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ వాటిని త్రిసభ్య కమిటీ అస్సలు గుర్తించట్లేదు.

సర్కార్‌కు 2నెలల డెడ్‌లైన్

- వెయ్యి కోట్లతో ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి
- లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు : తురుక కాశల రాష్ట్ర సదస్సులో కంచ ఐలయ్య


మాట్లాడుతున్న కంచ ఐలయ్య

నవతెలంగాణ – యాదాద్రిభువనగిరి ప్రతినిధి


బండ రాళ్లు కొట్టి సంచార జీవనం సాగిస్తున్న తురుక కాశ సామాజిక తరగతి వారి సమస్యలను రెండు నెలల్లోగా పరిష్కరించాలని, వారి కోసం వెయ్యి కోట్ల ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని టీ మాస్ ఛైర్మెన్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తురుక కాశ రాష్ట్ర సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ అన్వర్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంబీసీ ఫెడరేషన్‌లో తురుక కాశలను చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు మాదిరిగానే తురుక కాశలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీషు విద్య, రూ.10లక్షల ప్రమాద బీమా, స్థిర నివాసం, పని చేసే చోటుకు రవాణా వ్యవస్థ, 200 జనాభా కలిగిన తురక కాశ గూడలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణలోని నాలుగు లక్షల తురుక కాశల కుటుంబాలు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటు వేయవన్నారు. సోషల్ మీడియాలో తురుక కాశలు తమ సమస్యలను సీఎంకు విరివిగా పోస్టు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రెండు నెలల్లోగా కేసీఆర్ సర్కార్ స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రూ.80 వేల వేతనం ఉన్న ఎమ్మెల్యేలకు రూ.2.50లక్షలు పెంచి ప్రజా ధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని విధంగా జీతం తెలంగాణ సీఎం కేసీఆర్ నెలకు రూ.4.50లక్షలు తీసుకుంటున్నారని విమర్శించారు. పేద ప్రజలకు సేవ చేస్తానని అధికారంలోకి వచ్చినవారికి జీతాలెందుకని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ అన్వర్ మాట్లాడుతూ..స్థిర నివాసం లేని తురుక కాశలకు ఓటు హక్కును కూడా కల్పించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సంచార జాతులకు ఓటు హక్కును కల్పించాలని కోరారు.

ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ తురుక కాశ సామాజిక తరగతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షచూపుతున్నాయన్నారు. తురుక కాశల అభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రూ.5లక్షల రుణం ఇచ్చి ఆర్థిక బాటలు వేయాలన్నారు.

టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బిచ్చం వేసిన మాదిరిగా కేసీఆర్ సర్కారు నిధుల కేటాయింపు చేసిందని విమర్శించారు. టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రేఖ మాట్లాడుతూ విడాకులు ఇవ్వకుండా భార్యను వదిలిపెట్టిన మోడీ ప్రధానిగా దేశానికి ఎలా పనికివస్తాడని ప్రశ్నించారు." దస్తులో తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహ్మద్ జీయాద్దీన్, ఫకీర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ హుస్సేన్, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు వెంకటనారాయణ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ లతీఫ్, రాష్ట్ర నాయకులు మీర్ ఖాజా అలీ, తురుక కాశ సంఘం జిల్లా అధ్యక్షులు ఇమాం, టీ మాస్ జిల్లా కన్వీనర్ కల్లూరి మల్లేశం, గీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సదస్సుకు సుమారు 3వేల మంది తురుక కాశ సామాజిక తరగతివారు హాజరయ్యారు.

భద్రాద్రికి పెండ్లి కళ

- నేడు శ్రీసీతారాముల కల్యాణం
- రేపు పట్టాభిషేకం
- సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు



నవతెలంగాణ–భద్రాచలం

భద్రాద్రికి పెండ్లి కళ వచ్చేసింది. కల్యాణం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక మిథిలా స్టేడియంలోని మండపాన్ని పూలతో అలంకరించారు. సుమారు లక్షన్నర మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. సోమవారం జరగనున్న రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మంత్రులు అందించనున్నారు. మంగళవారం పట్టాభిషేకం జరగనుంది.

శ్రీసీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేకంగా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 35 వేల మంది మాత్రమే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు స్టేడియం బయటనుంచి చూడాల్సిందే. వారి కోసం పెద్ద ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వసతిలో గోదావరి స్నానఘట్టాల్లో, విస్తా కాంప్లెక్స్ వెనుక, ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. భక్తులందరికీ తలంబ్రాలు ఉచితంగా అందజేసేందుకు 30 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి అదన క్వింటాళ్లకు పైగానే తలంబ్రాలు ఆలయ అధికారులు సిద్ధం చేశారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా మూడు లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు....

శ్రీసీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అందించనున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ దంపతులు అందించాల్సి ఉండగా వారి రాక ఖరారు కాకపోవడంతో మంత్రులు అందజేయనున్నట్టు తెలుస్తోంది.

రేపు మహాపట్టాభిషేకం

మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలోనే మంగళవారం స్వామివారికి మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుక జరగనుంది.

విద్యలో మతతత్వ ధోరణులు ప్రమాదకరం

యూటీఎఫ్ భవన ప్రారంభ సభలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్


అరుణాంజలి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, నాయకులు

అమలాపురం : విద్యలో మతతత్వ ధోరణులు దేశానికి ప్రమాదకరమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అనేక ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఎంప్లాయీస్ హోం స్థానంలో నిర్మించిన నూతన భవనాన్ని వత్సవాయి సూర్యనారాయణరాజు స్మారక సభగా ఆదివారం ప్రారంభించారు. మినీ హాలును హైకోర్టు సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన అమరజీవులు అప్పారి వెంకటస్వామి, వత్సవాయి సూర్యనారాయణరాజు స్మారకోపన్యాస సభకు యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు డివి.రాఘవులు అధ్యక్షత వహించారు. సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ విద్యను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ విద్య ద్వారానే సామాజికన్యాయం అందుతుందన్నారు. పిల్లలకు శాస్త్రీయ దృక్పథం కలిగించే విద్యను బోధించాలన్నారు. పిల్లల్లో ప్రశ్నించే ఆలోచనను పెంపొందించే విధంగా బోధించాలన్నారు. దేశంలో మోడీ చిత్రపటాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ప్రశ్నించే ప్రజాశక్తులను నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత దేశాన్ని పాలిస్తున్న వారు దేశభక్తికి కొత్త అర్థాలు చెబుతున్నారని తెలిపారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఉద్యమానికి అండగా ఉంటామన్నారు. మహనీయుల త్యాగాలతో నిర్మితమైన సంఘం యూటీఎఫ్ అన్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలన్నారు. అనంతరం యూటీఎఫ్ ప్రచురించిన అరుణాంజలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ జానపద కళాకారులు జానపదగీతాలు ఆలపించారు. అనంతరం యుటీఎఫ్ హోం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ, ప్రధాన కార్యదర్శి టి.బాబురెడ్డి, సెంట్రల్ అడ్మినిస్ట్రేట్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ జడ్జి వత్సవాయి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


జొన్న నాను తిని 40 గొర్రెలు మృత్యువాత

నవతెలంగాణ–పాన్‌గల్

జొన్న నాను తిని 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నంది కొట్కూరు మండలం నాగ టూరు వద్ద ఆదివారం జరిగింది. బాధితుడు ఎ.బీరయ్య ప్రకారం వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన బీరయ్య గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలో మేత దొరక్క పోవడంతో వాటిని రెండు నెలల కింద కర్నూల్‌కు తరలించాడు. ఆదివారం జొన్న నాను తిని 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమాచారం తెలుసుకున్న పశువైద్యాధికారి శ్యాం అక్కడికి చేరుకుని వాటికి పంచనామా నిర్వహించారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు.

ఇన్‌సర్వీస్ కోటా రద్దు రాజ్యాంగ విరుద్ధం

- తక్షణమే 21, 22 జీవోలను రద్దు చేయాలి: మెడికల్ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో కోదండరామ్



నవతెలంగాణ - సిటీబ్యూరో

మెడికల్ పీజీ అడ్మిషన్లలో చట్టబద్ధంగా ఉన్న ఇన్ సర్వీస్ కోటాను జీవోల ద్వారా ఎలా రద్దు చేస్తారని జేఏసీ చైర్మెన్ కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెడికల్ విధానంలో నేషనల్ పూల్‌లో చేరితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఇన్‌సర్వీస్ కోటా ఇన్ మెడికల్ పీజీ అడ్మిషన్స్ అనే అంశంపై బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. అందులో కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రావతరణ తర్వాత ప్రభుత్వ వ్యవస్థలను బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యం మరింత నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ప్రభుత్వ వైద్యుల ఇన్ సర్వీస్ కోటాను రద్దుచేస్తూ జారీచేసిన 21, 22 జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాలలో ఇన్‌సర్వీస్‌లో ఉంటూ క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి చేసే ఉన్నత చదువుల ద్వారా ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ఇస్తారన్నారు. అంతేకాకుండా సర్వీస్‌లోకి వచ్చాకా చదువుకుంటే ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యాన్ని అందించొచ్చన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చట్టం రూపంలో ఉన్న ఇన్‌సర్వీస్ కోటాను రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ కంటి నొప్పికి, పంటి నొప్పికి ఢిల్లీ వెళ్లడం ఇక్కడి వైద్యులను చిన్నచూపు చూడటమేనన్నారు. జీవో 21, 22లను రద్దు చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి ద్వారా ప్రభుత్వానికి లేఖలు రాయిస్తానని చెప్పారు. సీపీఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ మాట్లాడుతూ ఇన్ సర్వీస్ కోటా ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందేందుకు ఆస్కారం ఉన్న అవకాశాలు భవిష్యత్‌లో లేకుండా పోతాయన్నారు. ఇన్ సర్వీస్ నిబంధనతో మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నట్టు తెలిపారు. ఇన్‌సర్వీస్ కోటాను రద్దు చేసే 21, 22 జీవోలు రద్దు చేసే దాకా జరిగే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ మెడికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శంకర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సరోజిని దేవి కంటి ఆస్పత్రి పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ నందకుమార్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ పల్లం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి బి.రమేష్, కోశాధికారి లాలూ ప్రసాద్, ఈఎస్ఐ విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాలిబన్లకు సాయం ఆరోపణలను ఖండించిన రష్యా

మాస్కో: ఆఫ్ఘన్‌లో తాలిబన్లకు సాయం అందిస్తున్నారంటూ అమెరికాకు చెందిన సైనికాధికారి చేసిన ఆరోపణలను రష్యా ఖండించిది. ఆఫ్ఘన్ తాలిబన్లకు రష్యా పూర్తి స్థాయిలో మద్దతునివ్వటంతో పాటు వారికి ఆయుధాలను కూడా అందచేస్తోందని అమెరికా సైన్యానికి చెందిన ఉన్నతాధికారి జనరల్ జాన్ నికల్సన్ గత వారం ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదం, మాదకద్రవ్యాలపై తాము తలపెట్టిన పోరుకు రష్యా చర్యలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు. 'ఆఫ్ఘన్ నేతలు తమకు అందచేసిన ఆయుధాలను తాము తీసుకు వచ్చామని, ఈ ఆయుధాలను రష్యా తాలిబన్లకు అందచేసినట్లు వారు చెప్పారని ఆయన వెల్లడించారు. 'ఇవి పూర్తిగా పసలేని ఆరోపణలని కాబూల్‌లోని రష్యా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి ఆరోపణలను గతంలో తాము పలుమార్లు ఖండించామని గుర్తు చేసింది. ఇటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనవని తాము మరోసారి గుర్తు చేస్తున్నామని, ఇటువంటి అవాస్తవాల గురించి మాట్లాడవద్దని తాము అధికారులను కోరుతున్నామని రష్యా దౌత్య కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

యువకులతో ఫ్రెండ్‌షిప్ వద్దు

యువతులను హెచ్చరించిన బీజేపీ ఎమ్మెల్యే

భోపాల్ : యువకులతో ఫ్రెండ్‌షిప్ మానేస్తే యువతులపై దాడులు తగ్గుతాయని బీజేపీ ఎంఎల్ఏ నోరుపారేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇందువలన యువతులపై దాడులు జరిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని మధ్య ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య యువతులను హెచ్చరించాడు. ఇక్కడ పిజి కాలేజిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతులకు బాయ్ ఫ్రెండ్స్ వద్దని, బాయ్ ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల వారిపై దాడులు జరిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం పాశ్చాత్యుల భావన అనిపాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్ళొద్దని, భారతీయ సంస్కృతిని అనుసరించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. నవరాత్రుల సందర్భంగా మహిళలను పూజిస్తామని, ప్రత్యేకించి మహిళా దినోత్సవం అవసరం లేదని అన్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. శాక్య గత ఏడాది కూడా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పెళ్ళి విషయంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. స్వదేశాభిమానం లేకపోవడం వల్లే వారు ఇటలీలో పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించి వివాదానికి గురయ్యారు.

వలసదారులపై ఇజ్రాయిల్ దాష్టీకం

- బహిష్కరణపై వెల్లువెత్తిన ఆగ్రహం

జెరూసలేం: చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఎరిత్రియన్లు, సూడానీలను సామూహికంగా బహిష్కరించేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందన్న వార్తలపై వేలాది మంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇజ్రాయిల్ ప్రయత్నాలను నిరసిస్తూ శనివారం నాడు సెంట్రల్ టెల్ అవీవ్‌లో వేలాది మంది ప్రజలు భారీయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. వలసదారులు, ఇజ్రాయిలీలతో కలిపి మొత్తం 20 వేల మందికి పైగా ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారని ఇజ్రాయిలీ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. ఈ ర్యాలీ దృశ్యాలను వైనెట్ న్యూస్ వెబ్‌సైట్ ప్రసారం చేసింది. 'మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి' అంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేస్తున్న దృశ్యాలను ఈ వెబ్‌సైట్ ప్రసారం చేసింది. 'మీకూ, మాకూ ఒకే రంగు నెత్తురుందని, మమ్మల్ని వివక్షతో చూడవద్దని' ఆందోళనకారులు నినదించారు. వలసదారులను తిప్పి పంపాలన్న ఇజ్రాయిల్ ప్రభుత్వ ఆదేశాలను ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం దీనిపై ప్రభుత్వ స్పందనను కోరింది. దీనిపై మరింత సమాచారాన్ని ఈ నెల 26లోగా తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లో బీఎస్ఎఫ్ జవాన్ అనుమానస్పద మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బరైచ్ ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనను మిహిపూర్వా గ్రామానికి చెందిన నారాయణన్‌గా గుర్తించారు. ఆయన జమ్ములో జవాన్‌గా పనిచేస్తున్నారని, సెలవులపై ఇంటికి వచ్చారని పోలీసులు తెలిపారు. నారాయణన్ నివాసానికి 500 మీటర్ల దూరంలో అనుమానస్పందగా మృతి చెందగా, అటుగా వెళ్ళిన ఓ వ్యక్తి చూసి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశాడు. మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

పట్టాలేదు..పనీ కాలేదు..!

- హౌస్‌బిల్డింగ్ అడ్వాన్స్‌ల ఉద్యోగుల్లో నైరాశ్యం
- ప్లాటు ఎక్కడో కూడా తెలియని వైనం
- బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం

రూ.రెండున్నర లక్షలు చెల్లించినా ఫలితం లేదు



నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

ఈ ఆవేదన కేవలం ఇద్దరు ఉద్యోగులదే కాదు..సర్కారు నుంచి హౌస్‌బిల్డింగ్ అడ్వాన్స్ పొందిన 60 మందిలో 55 మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. లక్షలు చెల్లించినా ఇప్పటికీ వారు తీసుకున్న ప్లాటు ఎక్కడో తెలియకపోగా, ప్రస్తుతం ఈ తంతుపై సర్కారు నుంచి విచారణను ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగుల తీరుతో మా కొలువులకే ఎసరొచ్చిందని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2017 సెప్టెంబర్‌లో హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే 60 మంది ఉద్యోగులు, అంతకు ముందు మరో 13మంది సొంతిండ్లు నిర్మించుకుంటామని సర్కారు నుంచి హౌస్‌బిల్డింగ్ అడ్వాన్స్‌లు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో మొదటి విడత, అక్టోబర్‌లో రెండోవిడత అడ్వాన్స్‌లు పొందారు. కొందరు మూడో విడత నిధులూ తీసుకున్నారు. వీరంతా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో బసేరా వెంచర్స్ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేశారు. కానీ అక్కడ పూర్తిస్థాయి లేఅవుట్ లేకుండానే అక్రమంగా సర్కారు నుంచి నిధులు ఉద్యోగులు నిధులు పొందారు. మొదటి విడతలో భాగంగా ఒక్కోఉద్యోగికి నుంచి రూ.1.02లక్షలు నేరుగా పే అండ్ అకౌంట్స్ ద్వారా వెంచర్ యజమానికి వెళ్లాయి. డీఈఓ ఆఫీస్‌లోని కొందరు ఉద్యోగులు స్థలం అభివృద్ధి కోసమంటూ రెండోవిడతలో రూ.1.05లక్షల నుంచి రూ.1.30లక్షల వరకూ ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ఇటీవల గ్రామపంచాయతీ పర్మిషన్ కోసమంటూ ఒక్కో ఉద్యోగి నుంచి మరో రూ.పది వేలూ గుంజారు. ఈ వసూళ్లలో వెంచర్ యజమాని పాత్ర ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఉద్యోగులకు ప్లాట్లు కూడా 136గజాల నుంచి 180 గజాల వరకూ కేటాయించినా, డబ్బులు మాత్రం అందరినీ సమానంగా ఇవ్వాలని ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి.

పట్టా లేదు..మార్ట్‌గేజ్ పత్రం లేదు..

ఒక్కో ఉద్యోగి రూ.రెండులక్షలకు పైగా డబ్బులు చెల్లించినా ఇప్పటికీ ఏ ఒక్క ఉద్యోగి చేతిలోనూ ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి ఆధారం లేదు. స్థలం పట్టాగానీ, మార్టిగేజ్ పత్రం కూడా డీఈఓ ఆఫీస్‌లోని కొందరు ఉద్యోగుల దగ్గరే పెట్టుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే కొందరికి ఇచ్చి, మళ్లీ తీసుకున్నట్టు సమాచారం. పట్టాల గురించి అడిగితే డీఈఓకు ఇచ్చామంటూ సమాధానమిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. జడ్చర్లలోని ఆ భూమిని కొద్దిమంది మాత్రమే చూసివచ్చినట్టు తెలిసింది. అదీ గతనెలలోనే.., ఆస్థలం చూసినా ఎవరి ప్లాటు ఎక్కడా అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియకపోవడం గమనార్హం. ఆరునెలల్లో పట్టాలు లేకపోగా, ప్రస్తుతం ఆ ఉద్యోగులంతా సర్కారు నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది ఎందుకు ఈ ప్లాట్లు తీసుకున్నామనుకుంటూ తలల పట్టుకుంటున్నారు. ఆ స్థలం చూసివచ్చిన వాళ్లు ముందే చూసివస్తే, స్థలం తీసుకునేవారిమి కాదనీ చెబుతున్నారు. అక్కడి స్థలం ఎకరా రూ.10లక్షలకు మించదనీ, అయినా ఒక్కో వ్యక్తి నుంచి ఇంతభారీగా వసూలు చేయడంతో మోసపోయినట్టు గుర్తించినట్టు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కొందరి ఇండ్లలో గొడవలూ అవుతున్నట్టు ఉద్యోగుల చెబుతున్నారు. అయితే పదో తరగతి పరీక్షల తర్వాత ఈవ్యవహారంలో కీలకపాత్ర పోశించిన ఉద్యోగులపై వేటుపడే అవకాశమున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారు.

> "జడ్చర్ల దగ్గర ప్లాటు తీసుకున్నా. అది ఎక్కడో కూడా సరిగా తెలియదు. నా తోటి ఉద్యోగులు తీసుకుంటున్నారనీ నేనూ తీసుకున్నా. ఇప్పటికీ రూ.రెండున్నర లక్షల వరకూ చెల్లించా. అయినా నాప్లాటు పట్టా కూడా నాదగ్గర లేదు. ముందే స్థలం చూస్తే తీసుకునే వాడిని కాదు.."
>
> \- ఓ ఉద్యోగి

> "నా తోటి ఉద్యోగి ఒత్తిడితో నేనూ హౌస్‌బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకున్నాను. సర్కారు నుంచి నేరుగా రూ.1.02లక్షలు వెంచర్ యజమాని ఖాతాలో పడితే, మరో రూ.1.15లక్షలు మా తోటి ఉద్యోగి ద్వారా ఆ యజమానికి అందించా. అయినా ఇప్పటికీ నా ప్లాట్ ఎక్కడో కూడా తెలియదు.."
>
> \- మరో ఉద్యోగి

పెట్టుబడిదారుల చేతుల్లో సోషల్ మీడియా

ప్రకటనకర్తలకు పాఠకుల్ని అమ్మేసే వ్యాపారం

- కృత్రిమ మేధస్సుతో వ్యక్తిగత ప్రొఫైల్స్ అనాలిసిస్
- అడ్డుకోవడం వామపక్ష కార్యకర్తల కర్తవ్యం: న్యూస్‌క్లిక్ సంపాదకులు ప్రబీర్ పుర్కాయస్థ



నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

సోషల్ మీడియా పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నదని న్యూస్‌క్లిక్ సంపాదకులు ప్రబీర్‌పుర్కాయస్థ అన్నారు. సోషల్ మీడియాను నియంత్రించే చట్టాలు కూడా ఎక్కడా అమల్లో లేవని చెప్పారు. ఓపెన్‌థింక్ ఫోరం (ఆలోచన లోచన) ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సోషల్ మీడియా-రాజ్యాంగ హక్కులు' అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. సోషల్ మీడియాను మాస్ మీడియాగానే చూడాలని, అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే చర్చ ఎంతమాత్రం కాదని విశ్లేషించారు. తప్పుడు వార్తలు అనేవి కొత్తగా వచ్చినవి ఏమీ కాదని, అయితే అవి ఇప్పుడు విస్తృతమయ్యాయని చెప్పారు. భూర్జువా మీడియా ప్రజాందోళనలను రిపోర్టు చేయదని, ఒకవేళ చేసినా తమ ప్రకటన కర్తల ఆకాంక్షల మేరకే వక్రీకరిస్తుందని చెప్తూ...ఇటీవల మహారాష్ట్రలో జరిగిన మహాపడావ్ రైతాంగ పాదయాత్రను ఉదాహరణగా చెప్పారు. ప్రకటనకర్తలకు పాఠకుల్ని అమ్మేసే వ్యాపారాన్ని బూర్జువా మీడియా చేస్తున్నదని, అయితే అది ఎక్కడా దాన్ని వ్యాపారంగా చూపదని చెప్పారు. దూరదర్శన్ వంటి వాటిపై ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉంటుందని, ఇప్పుడు కూడా మీడియా అనేది భూర్జువా గుత్తాధిపత్యంలోనే ఉన్నదని వివరించారు. వార్తాపత్రికల్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీ ఉన్నదని, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకు అలాంటివి లేవని తెలిపారు. వార్తాపత్రికలు ఉన్నవారే ఛానల్స్‌ను కూడా నిర్వహిస్తున్నారని, కానీ కొన్ని దేశాల్లో ఈ తరహా అవకాశాలు లేవని చెప్పారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సోషల్ మీడియా నుంచి ప్రొఫైల్స్ సేకరించి, కృత్రిమ మేధస్సుతో వాటిని విశ్లేషించి, ఓటర్లను తనవైపు తిప్పుకొని, విజయం సాధించేందుకు ప్రయత్నిం చారని, ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు దీనిపై ప్రపంచానికి తాజాగా క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. భారతదేశంలో కూడా బీజేపీ ఇదే పంథాను అనుసరిస్తున్నదని, ఇప్పటికే నాలుగురాష్ట్రాల్లో దీన్ని అమలు చేసిందని వివరించారు. అందుకే కేంబ్రిడ్జ్ అనలిటికాను ప్రశ్నించే సాహసాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేయట్లేదని విమర్శించారు. సోషల్ మీడియా విస్తృత మయ్యాక, బూర్జువా రాజకీయపార్టీలు ఓటర్లను నేరుగా కొనుగోలు చేయట్లేదని, కంపెనీలకు డబ్బు చెల్లించి వారి ప్రొఫైల్స్ ద్వారా ప్రభావితం చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియా పేరుతో జరుగుతున్న వ్యాపారం మొత్తం ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి మూడు బహుళజాతి కంపెనీలకే వెళ్తున్నదని చెప్పారు. ఈ పరిణామాల్ని అడ్డుకొని, ప్రజలకు వాస్తవాల్ని తెలపాల్సిన బాధ్యత వామపక్ష కార్యకర్తలపై ఉన్నదని దిశానిర్దేశం చేశారు. ప్రజాఉద్యమాలకు సోషల్ మీడియా ఊతమిస్తుందే తప్ప, ఉద్యమాలను సృష్టించదని స్పష్టంచేశారు. వదంతుల విస్తరణను నిరోధించి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత వామపక్ష కార్యకర్తలపైనే ఉన్నదన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం వామపక్ష, అభ్యుదయభావాలు ఉన్నవారు సంఘటితమైతేనే ఉద్యమాల రూపకల్పన జరుగుతుందని చెప్పారు. కార్యక్రమానికి ఓపెన్‌థింక్ గ్రూప్ మోడరేటర్ కాశీవిశ్వనాథ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయకుమార్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

పథకం ప్రకారం జేఎన్‌యూ నాశనం

- రొమిల్లా థాపర్ ఆవేదన


న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని (జేఎన్‌యూ) ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నారని ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో జెఎన్‌యును స్థాపించగా...ఇప్పుడు ఆ ఉద్దేశ్యాన్నే చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఊహాజనితమైన అంశాలను జొప్పించే ప్రమాదాన్ని ప్రస్తుతం చరిత్ర ఎదుర్కొంటోందని అన్నారు. జేఎన్‌యూను స్థాపించినప్పుడు చేరిన మొదటి అధ్యాపకుల్లో ఒకరైన థాపర్ మొదటి వైఎస్ ఛాన్సలర్ గోపాలస్వామి పార్థసారధితోపాటు ఇతర విద్యావేత్తలు ఈ వర్సిటీని ఎంతో జాగ్రత్తతో నిర్మించారని చెప్పారు. జేఎన్‌యూతోపాటు ఇతర వర్సిటీల్లో హేతుబద్ధంగా ఆలోచించే అధ్యాపకులపై దాడులు చేస్తూ విమర్శనాత్మక ఆలోచాలను తొక్కిపట్టేలా, అసమ్మతి గొంతు నొక్కేసేలా కేంద్ర పభుత్వ చర్యలు కొనసాగుతున్నాయంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో థాపర్ పై వ్యాఖ్యలు చేశారు. జెఎన్‌యు కేవలం డిగ్రీలు ప్రధానం చేయడానికే కాకుండా సందేహాలు లేవనెత్తడం, విమర్శనాత్మకంగా పరిశీలించడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించే కర్తవ్యాన్ని కూడా నిర్వర్తిస్తుందన్నారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవని, జేఎన్‌యూను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచ వాణిజ్య యుద్ధం వల్ల ఇండియాకూ నష్టమే..

- ఎగుమతులపై ప్రభావం: అసోచామ్

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పరిశ్రమల సంస్థ అసోచామ్ తెలిపింది. ప్రత్యేకించి ఎగుమతులపై ప్రభావం చూపనున్నట్టు అసోచామ్ అంచనావేసింది. సుంకాల యుద్ధం పూర్తిస్థాయి ప్రపంచ వాణిజ్య యుద్ధంగా మారితే భారత ఆర్థిక వ్యవస్థకు సైతం నష్టం వాటిల్లుతుందని,దేశ ఎగుమతులను దెబ్బతీస్తుందని అసోచామ్ ఓ ప్రకటనలో తెలిపింది. కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి ఉంటుందని, జీడీపీ వృద్ధి వెనకపట్టు పడుతుందని అసోచామ్ తెలిపింది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు ప్రతిగా అమెరికా వస్తువులపైనా సుంకాల పెంపునకు చైనా సిద్ధమవుతోంది. ఈ రెండు బలమైన ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా చేపట్టే నష్ట నివారణా చర్యలు భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపకపోయినా సెంటిమెంట్‌పై ప్రతికూలంగా పని చేయనున్నట్టు అసోచామ్ తెలిపింది. దిగుమతుల విషయంలో భారత్ చర్యలు చేపట్టినా, విదేశీ మారకపు ధరలు పెరగటం వల్ల ఎగుమతుల విషయంలో నష్టపోతామని అసోచామ్ తెలిపింది. ముందస్తు ప్రణాళిక ద్వారా కీలక భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యానికి చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వానికి అసోచామ్ సూచించింది.

ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులను సంఘటితం చేయాలి : సీఐటీయూ



కోజికోడ్: ఐటీ, ఐటీ ఆధారిత ఐటీఈఎస్ ఉద్యోగులను సంఘటితం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) జనరల్ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. ఈ రంగాలలోని ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ రెండు రంగాలలోని ఉద్యోగుల సమస్యలపై జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సీఐటీయూ నిర్ణయించింది. ఐటీఈఎస్ ఉద్యోగుల కనీస వేతనాలను రూ.30,000కు పెంచాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ నెల 23 నుంచి కేరళలోని కోజీకోడ్‌లో సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం సమావేశాలు ముగియనున్నాయి.

రోహింగ్యాల రక్షణకు చర్యలు చేపట్టాలి

శరణార్థుల విషయంలో అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా రోహింగ్యాల రక్షణ కోసం కేంద్రం చర్యలు చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. భారత సంతతికి చెందిన రోహింగ్యాలు మయన్మార్ నుంచి శరణార్థులుగా వస్తుంటే వారిపై దుష్ప్రచారం సాగిస్తూ ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తున్నదని సీఐటీయూ విమర్శించింది. రోహింగ్యాలకు మతం రంగు పులమడాన్ని సీఐటీయూ తప్పు పట్టింది.

డీజీపీ ఎంపికలో ఇక కేంద్రం పెత్తనానికి చెల్లు?

నియమించే అధికారాన్ని తీసుకుంటూ రాష్ట్ర సర్కార్ చట్టం

- అసెంబ్లీ, శాసనమండలిల ఆమోదంతో ఆచరణలోకి
- ఇక యూపీఎస్సీకి అర్హులైన డీజీపీల జాబితా పంపించక్కర్లేదు: ఐపీఎస్ వర్గాలు



నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర డీజీపీ ఎంపికకు సంబంధించి ఇకపై కేంద్ర ప్రభుత్వ పెత్తనానికి చెల్లుచీటి పలికినట్టేనా? అవునని చెబుతున్నాయి రాష్ట్ర ఐపీఎస్ అధికార వర్గాలు. కారణం పోలీసు బాస్(డీజీపీ)ని ఎంపిక చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్ట బెడుతూ సర్కార్ తీసుకు వస్తున్న చట్టం త్వరలోనే అమలులోకి రానున్నది. దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు. అలాగే శాసనమండలిలోనూ ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుని చట్టం తీసుకు రావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. డీజీపీ ఎంపికకు సంబంధించి గత ప్రభుత్వాలు సీనియార్టీని పక్కన బెట్టి జూనియర్ అధికారులను నియమిస్తూ రావడం, దీనిపై కేంద్ర అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్(సీఏటీ)లో సీనియర్‌లు సవాల్ చేయడం వంటి ఘటనలు అనేకం గతంలో చోటు చేసుకున్నాయి. మరో వైపు పోలీసు శాఖలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై రెబిరో, పద్మనాభయ్య తదితర కమిటీలు చేసిన సిఫారసులను అమలు చేయాలంటూ దాదాపు పదేండ్ల కితం పంజాబ్ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పలు సంస్కరణలను అమలు చేయాలంటూ రాష్ట్రాలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే డీజీపీల ఎంపికకు సంబంధించి సీనియార్టీకి సంబంధించి వస్తున్న వివాదాలపై అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను ఆ సమయంలో న్యాయస్థానం కోరింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ ఎంపికకు సంబంధించి స్టేట్ సెక్యూరిటీ కమిషన్(ఎస్ఎస్సీ) ను ఏర్పాటు చేసుకోవాలని ఆ సమయంలో సూచించింది. అంతేగాక ఎస్ఎస్సీలో ఆయా రాష్ట్రాల సీఎంలు, సీఎస్ తోపాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి అనుకూల, ప్రతికూల స్పందనలు వచ్చాయి. తర్వాత కొత్త డీజీపీ ఎంపిక విషయంలో అర్హులైన ఐదు నుంచి ఆరుగురు డీజీపీ స్థాయి అధికారుల పేర్లు, వారి బయేడేటా, సమర్థత, అనుభవాలను వివరిస్తు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి ప్రతిపాదనలను పంపించాలని, అందులో నుంచి ముగ్గురు అర్హులైన డీజీపీల పేర్లను యూపీఎస్సీ ఎంపిక చేసి రాష్ట్రానికి పంపిస్తుందని, అందులో నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఈ విధానాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ వస్తున్నాయి. అయితే శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, కావున ఈ కీలక బాధ్యతలను పర్యవేక్షించే పోలీసు బాస్(డీజీపీ)ని నియమించుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలనే బలమైన వాదన అప్పటి నుంచి దాదాపుగా అన్ని రాష్ట్రాలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే డీజీపీల నియామకానికి సంబంధించి రాష్ట్రాలు చట్టం తీసుకు రావడం ఆ్వరా ఆ అధికారాన్ని తీసుకోవాలని కూడా సుప్రీం స్పష్టం చేసిందని ఐపీఎస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో జేవీ రాముడు రిటైర్ అయ్యాక రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీగా ఎన్.సాంబశివరావును అక్కడి టీడీపీ ప్రభుత్వం నియమించింది. అనంతరం పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తు కొత్త డీజీపీని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా యూపీఎస్సికి సాంబశివరావుతో పాటు మరో నలుగురు అర్హులైన డీజీపీల పేర్లను అక్కడి సర్కారు పంపించింది. అయితే కేవలం మూడు నెలలు మాత్రమే సర్వీసు ఉన్న సాంబశివరావు పేరును జాబితాలో ఎలా చేరుస్తారంటూ యూపీఎస్సీతో పాటు కేంద్ర హోంశాఖ అభ్యంతరాలు చెబుతూ ఆ జాబితాను తిరిగి పంపించి వేశాయి. కేంద్రం తీసుకున్న ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు ప్రభుత్వం సాంబశివరావును తమ పూర్తి స్తాయి డీజీపీగా నియమించుకోవడమే గాక డీజీపీని నియమించుకునే అధికారానికి సంబంధించిన చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. కాగా రాష్ట్రంలో అనురాగ్‌శర్మ గతేడాది నవంబర్‌లో రిటైర్ అయ్యాక 1986 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేందర్‌రెడ్డిని డీజీపీ కో ఆర్డినేషన్ తో పాటు రాష్ట్ర డీజీపీ బాధ్యతలను అదనంగా అప్పగిస్తు టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది.

అప్పటి నుంచి పూర్తి స్థాయి డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్సీకి అర్హులైన డీజీపీల జాబితాను పంపించే అంశాన్ని సర్కారు పరిశీలనలోనే ఉన్నదని తెలిసింది. తాజాగా పక్క తెలుగు రాష్ట్ర ఏపీలో డీజీపీ ఎంపికకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చిన రాష్ట్ర సర్కారు ఇక్కడ కూడా డీజీపీ నియామక అధికారాన్ని సొంతం చేసుకుంటూ చట్టాన్ని తీసుకు వచ్చే దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టిందని, ఇక శాసనమండలిలో కూడా ఈ బిల్లుపై ఆమోదం పొంది చట్టం తీసుకు రావడమే ఆలస్యమని సీనియర్ ఐపీఎస్ వర్గాలు తెలిపాయి. ఈ విధమైన చట్టాన్ని దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు తీసుకు వచ్చాయని, మనమే చివరి వాళ్లమయ్యామని వారు అన్నారు. దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండానే రాష్ట్ర డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాధినేతకు దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

నిర్లక్ష్యం ఖరీదు 11 ప్రాణాలు

నవతెలంగాణ-నిజామాబాద్ ప్రతినిధి/ముప్కాల్, ఆర్మూర్ /నారాయణఖేడ్

రోడ్డు పక్కన బావుల వద్ద ఫెన్సింగ్ వేయని సర్కార్ల నిర్లక్ష్యం...బస్సుల కోసం గంటల తరబడి నిలబడలేక ఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణం... ఆటో డ్రైవర్ అత్యాశ, అలసత్వం వెరసి మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన 11 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో తల్లీ, ఇద్దరు బిడ్డలు.. తోడికోడళ్లు ఉన్నారు. మరో మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగింది. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కర్నాటక రాష్ట్రంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు చనిపోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్యాసింజర్ ఆటో 19 మంది ప్రయాణికులతో ముప్కాల్ నుంచి మెండోరా మండల కేంద్రానికి వెళ్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో మెండోరాకు చేరుకుంటున్న సమయంలో ఆటో డ్రైవర్ గోపి శ్రీనివాస్ వాటర్ బాటిల్ అందుకునేందుకు ఒక పక్కకు వంగాడు. అప్పటికే ఓవర్‌లోడ్‌తో ఓ పక్కకు వంగి ఉన్న ఆటో పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. రెప్పపాటులో జరిగిన ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురు ప్రయాణికులను రక్షించారు. పోలీసులకు సమాచారం అందించారు. క్రేన్ సహాయంలో నీళ్లలో మునిగిపోయిన ఆటోను బయటకు తీశారు. ఆ తర్వాత బావి అడుగుభాగంలో ఉన్న మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఈ ఘటనలో 11 మంది బావిలో మునిగి మృతిచెందారు. మృతుల్లో ముప్కాల్ మండలంలోని వేంపల్లికి చెందిన నాగంపేట సాయమ్మ(50), మోర్తాడ్ మండలం ధర్మోరాకు చెందిన మద్దికుంట లక్ష్మి(35), డిచ్‌పల్లి మండలం కేశాపూర్ గ్రామానికి చెందిన కేశాపూర్ గంగవ్వ(41), గుండు గంగామణి(45), వర్ని మండలం మోస్రాకు చెందిన పెద్దోళ్ల సంపత్ (19), మెండోరా మండలం (కొడిచర్ల)కు చెందిన మెట్టు వినయశ్రీ(6), బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన తెడ్డు రోజా(27)తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు చక్కని(3), చిన్ను (1), ఆర్మూర్ మండలం ఆలూర్‌కు చెందిన మనస్విని(3) ఉన్నారు. మెండోరాకు చెందిన నిమ్మ సత్తెమ్మ(50) మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. కలెక్టర్ రామ్మోహన్‌రావు, సీపీ కార్తికేయ సహాయక చర్యలను పర్యవేక్షించారు. బావి వద్ద ఫెన్సింగ్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం, అనుభవలేమి ఘటనకు కారణమని వారు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆరు మృతదేహాలను ఆర్మూర్, నాలుగు మృతదేహాలను బాల్కొండ ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాల్సిందిగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ద్వారా కలెక్టర్‌ను రామ్మోహన్‌రావును ఆదేశించారు.

మిన్నంటిన రోదనలు

బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన తెడ్డు రోజాతో పాటు ఆమె కుమార్తెలు చిన్ను(1), చక్కని(3), డిచ్‌పల్లి మండలం కేశాపూర్ గ్రామానికి చెందిన తోడికోడళు కేశాపూర్ గంగవ్వ(41), గుండు గంగామణి(45) మృతిచెందటంతో వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.

8 మంది సురక్షితం..

ఇదే ప్రమాదంలో ఆర్మూర్‌మండలం ఆలూర్‌కు చెందిన మనస్విని చనిపోగా ఆమె తల్లి సంగీత, కొడుకు మనీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారితోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బకు చెందిన ప్రవీణ, డ్రైవర్ గోపి శ్రీనివాస్ సహా ముప్కాల్ వెంపల్లికి చెందిన సుమలత, పెద్దోళ్ల మల్లవ్వ, బొప్పారం చిన్నరాజు, బొప్పారం విజయ ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రాణాలు కాపాడిన పైపు

బావిలోపడ్డ ఆటో ఘటనలో నీటిని తోడే ఇనుపపైపు తమ ప్రాణాలను కాపాడాయని వేంపల్లి గ్రామానికి చెందిన క్షతగాత్రులు బొప్పారం చిన్నరాజు, విజయ తెలిపారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తమ బంధువులను దూరం చేసుకున్నామని వాపోయారు. ఇనుప పైపును పట్టుకుని మరో ముగ్గురు ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు. తమకండ్లెదుటే వదిన సాయమ్మ నీటిలో మునిగి చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.

సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ఆటో ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రకటించారు.

రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని నలుగురు...

కర్నాటకలోని జేవంగి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొట్టడంతో సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం వల్లూరు గ్రామానికి చెందిన నలుగురు చనిపోయారు. వల్లూర్ గ్రామానికి చెందిన మెత్రి లక్ష్మి-రాంగొండ దంపతుల కూతురు ఉత్తమ పెండ్లి కంగ్టి మండలం నాగూర్(బి)కి చెందిన పాండుతో మూడేండ్ల కింద జరిగింది. వీరికి రెండేండ్ల కొడుకు సాయి ఉన్నాడు. అతని పుట్టెంటుకలు తీసేందుకు కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా మొగుల్‌కోడ్‌లోని దత్తగిరి భాగ్యవంతి భాగమ్మ గుడికి వెళ్లేందుకు బీదర్‌కు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో గుల్బార్గాకు బయల్దేరారు. 30 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఓ దాబా వద్ద భోజనాల కోసం బస్సు ఆగింది. ఆ సమయంలో లక్ష్మి(40), గొల్ల పద్మ(35), గొల్ల సునీత(6), సాయి(2) మూత్ర విసర్జనకని రోడ్డు దాటుతుండగా వేగంగ వచ్చిన టిప్పర్ ఢీకొంది. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. వారి శరీరాలు ఛిద్రం అయ్యాయి. ఘటనా స్థలంలో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బాధిత కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుంటామని సర్పంచ్ ద్వారా ఎమ్మెల్యే తెలిపారు.

సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానమే లేదు

(మొదటి పేజీ తరువాయి)

రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులతో సమానంగా, కనీస వేతనాలతో పాటు బోనస్‌ను కూడా చెల్లించడానికి ప్రాతిపదిక ఏదైనా ఉన్నదా? అయినచో ఆ వివరాలు ఏమి? వారి సేవలను క్రమబద్ధీకరించి, శాశ్వత పదవుల్లో నియమించాలని యోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పై విధంగా సమాధానం చెప్పారు.

అసైన్డ్ బిల్లు సవరణ అన్యాయం

(మొదటి పేజీ తరువాయి)

విమర్శించారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత న్యాయ శాఖపై ఉన్నదని చెప్పారు.

గవర్నర్ అపాయింట్‌మెంట్ ఎందుకివ్వరు..?

రాష్ట్ర ప్రజలకు పెద్ద దిక్కైన గవర్నర్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని సున్నం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సార్లు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించిన పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.బడుగు, బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు, ఇతర సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్దామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అన్నిటికీ సీఎం జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు.

ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ విధ్వంసం

- మైనార్టీలు ప్రార్థన చేస్తున్న సమయంలో దాడి
- మహిళల్ని తోసేసి ఫర్నీచర్ ధ్వంసం

నవతెలంగాణ - మీర్‌పేట్

ఇంట్లో ప్రార్థనలు చేస్తున్న మైనార్టీలపై భజరంగ్‌దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం..అమీర్‌పేట్‌లోని ప్రశాంతిహిల్స్ పేజ్-2లో ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంట్లో కొందరు మైనార్టీలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడకు ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రార్థనలు ఇక్కడ ఏంట్రా అంటూ అక్కడున్న వారిని తోసేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కులం పేరుతో దూషిస్తూ పాస్టర్ జీవీ వరప్రసాద్‌పై చేయిచేసుకున్నారు. మరోసారి ఇక్కడ ప్రార్థనలు చేస్తే బట్టలూడదీసి కొడతామని వారు హెచ్చరించారు. శ్యామల (60) అనే వృద్ధులని నెట్టేశారు. ఎందుకు నెడుతున్నారని అడిగితే ఇక్కడ ప్రార్థనలు చేయొద్దని హుకుం జారీచేశారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సముదాయించినా వినిపించుకోలేదు. పోలీసుల ముందే మళ్లీ దాడికి తెగబడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట మైనార్టీలు ధర్నా చేశారు. సీఐ మన్మోహన్‌కు ఘటనపై వివరించారు. ఈ ధర్నాలో పాస్టర్ వరప్రసాద్, శ్రీకాంత్, సాయిలు, సంధ్యారాణి, స్నేహలత, సృజన్, శ్యామలమ్మ, డేవిడ్, 150 మంది పాల్గొన్నారు.

మహారాష్ట్ర తరహాలో దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం

- రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో విజ్జుకృష్ణన్



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

మహారాష్ట్ర తరహాలో దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం చేపడతామని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజ్జుకృష్ణన్ అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో పహలూఖాన్ (పాడిరైతు)ను గోగూండాలు హత్య చేశారని తెలిపారు. పహలూఖాన్ మొదటి వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 3న ఢిల్లీలో పశు విక్రయాలు ఎత్తివేయలని డిమాండ్ చేస్తూ వేలాది మందితో ధర్నా నిర్వహిస్తామన్నారు.

ఏప్రిల్ 11న అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావం సందర్భంగా అన్ని గ్రామాల్లో జెండావిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో జరిగే పాలస్తీనా రైతుల సంఘీభావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. జంగారెడ్డి, ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు, నున్నా నాగేశ్వర్‌రావు, బండ శ్రీశైలం, మల్లు నాగార్జునరెడ్డి,జి. వెంకట్రామిరెడ్డి, సహాయ కార్యదర్శులు వి. సంజీవరెడ్డి, వర్ణ వెంకట్‌రెడ్డి, జయరాజు, కున్సోతు ధర్మా తదితరులు పాల్గొన్నారు.

పేదల భూములు పెద్దలకు..

- అప్పగించేందుకే అసైన్డ్ చట్టం

(మొదటి పేజీ తరువాయి)

చట్టం ద్వారా రియల్ ఎస్టేట్, భూకబ్జాదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. పేదల భూములు ఇప్పటికే వేల ఎకరాల్లో భూస్వాముల చేతుల్లో ఉన్నాయని, ఈ చట్టం ద్వారా ఆ భూములు మొత్తం వారికే ధారాదత్తం అవుతాయని వారు పేర్కొంటున్నారు. ఆదివారం శాసన మండలిలో పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చట్టం 1977ను సవరించే బిల్లును ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. డీజీపీని నియమించుకునే అధికారం రాష్ట్రానికే కల్పిస్తూ కొత్త పోలీసు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆదివారం శాశనమండలి బిల్లును ఆమోదించింది. సీఎం కేసీఆర్ తరుపున మంత్రి కేటీఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. తెలంగాణ విద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ చట్టం -1968ని సవరించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కేంద్ర పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగును పదోతరగతి వరకు తప్పనిసరి బోధించాలన్న బిల్లును ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధి చట్టం -1992ను, తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం -1987లను ఇంకా సవరించేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పెట్టిన రెండు బిల్లులను కూడా సభ ఆమోదించింది.

అంగన్‌వాడీ సెంటర్లలో ప్రీ-ప్రైమరీ విద్య శాశన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రీ-ప్రైమరీ తరగతులు నిర్వహిస్తామని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 11,800 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ కేంద్రాలు పాఠశాల ఆవరణలో ఉన్నందున అక్కడే ఎల్‌కేజీ, యుకేజీ నిర్వహణపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

అంతకు ముందు సభ్యులు పూల రవీందర్, కాటే పల్లి జనార్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కడియం సమా ధానమిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో 2015-16 సంవత్సరంలో27లక్షల 92వేల మంది విద్యార్థులు, 2016-17లో 28లక్షల 33వేల మంది విద్యార్థులు, 2017-18లో27లక్షల 61వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యారని వివరించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో బోగస్ లెక్కలుండేవని, ఆధార్‌తో లింక్ చేయడం వల్ల బోగస్ నమోదు తగ్గిందని సమాధానం చెప్పారు.


రైతు వారీగా యూనిట్ ఉండాలి : మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రైతులకు న్యాయం జరగాలంటే రైతు యూనిట్‌గా బీమా పథకం ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు మండల యూనిట్‌గా, గ్రామ యూనిట్‌గా ఉండడం వల్ల ఉపయోగం లేకుండా పోయిన మాట వాస్తవమే అని అంగీకరించారు. సభులు పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామిస్తూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొన్ని పంటలకు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆయా వివరాలను తెలంగాణ ప్రభుత్వం కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఆడియో, వీడియో రికార్డుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు. రైతు వారీగా పరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాల్లోనే కరెంటు దుబార ఎక్కువ : మంత్రి జగదీశ్‌రెడ్డి

ప్రభుత్వ కార్యాలయాల్లోనే కరెంటు దుబార ఎక్కువ చేస్తున్నట్టు తాము గుర్తించామని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు.అన్ని ప్రభుత్వ, విద్యా సంస్థల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విషయం వాస్తవమేనా? అని సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 3318 ప్రీపెయిడ్ మీటర్లు బిగించామన్నారు. టారిఫ్‌లో తేడా లేదని, పాతమీటర్ల స్థానంలోనే కొత్తవి బిగించామన్నారు. అంచెలంచెలుగా విస్తరిస్తామన్నారు. ఈ మీటర్లకు ఐదేండ్లు గ్యారెంటీ ఉంటుందని తెలిపారు.

ఎండ మంటలు




హైదరాబాద్: భానుడు ప్రకోపిస్తున్నాడు. ఎండలు భగభగమంటు న్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి వేడి ఎక్కువవుతున్నది. ఆదివారం ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఉదయం పదకొండు గంటలకే మాడు మండుతోంది. దీంతో జనం ఇండ్లకే పరిమితమైపో తున్నారు. ప్రధాన మార్గాలన్నీ నిర్మానుష్యమై పోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎండలు ఇంకెంత మండిపోతాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అమాంతంగా మారిన వాతావరణ పరిస్థితులతో.. ఆస్పత్రులకు రోగులకు తాకిడి ఎక్కువవుతున్నది.

ఆదివారం వాతావరణ శాఖ విడుదల చేసిన వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల వివరాలివి..

ప్రాంతం	ఉష్ణోగ్రత(డిగ్రీల సెల్సియస్)
ఆదిలాబాద్	39.5
భద్రాచలం	36.2
హన్మకొండ	35.5
హైదరాబాద్	36.0
ఖమ్మం	34.2
మహబూబ్‌నగర్	38.2
మెదక్	38.8
నల్లగొండ	38.0
నిజామాబాద్	39.0
రామగుండం	38.8

సకల ఉద్యోగుల మహాసభలో గందరగోళం

- ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌పై ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం
- సీఎంకు అనుకూలంగా మాట్లాడటంపై ఆగ్రహం
- ఉద్యోగుల సమస్యలు పట్టవా అంటూ నిలదీత



నవతెలంగాణ - సిటీబ్యూరో

తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టీఇజేఏసీ) ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'సకల ఉద్యోగుల మహాసభ' బహిరంగ సభ కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను వెనుకేసుకురావటంపై పలు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. గొడవ ముదిరి పెద్దది అవుతుండటంతో టీఇజేఏసీ చైర్మెన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్ వి.మమత, మరికొన్ని ఉద్యోగ సంఘాల నేతలు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల్ని, ఉద్యోగుల్ని సముదాయించారు. ఇంతలోనే శ్రీనివాస్‌గౌడ్ జోక్యం చేసుకుని తాను ఎమ్మెల్యేగానూ, ప్రజా ప్రతినిధిగానూ ఈ సభకు హాజరుకాలేదని, ఉద్యోగ సంఘం మాజీ నేతగా, ఉద్యోగుల సమస్యలు తెలుసుకాబట్టే మీలో ఒకడినై బాధను పంచుకుని సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో చర్చించేందుకు వచ్చానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. గొడవ నేపథ్యంలో స్టేజీపై కూర్చున్న జేఏసీ నేతలు తప్పా స్టేడియం మొత్తం ఖాళీ అయింది. అయినప్పటికీ శ్రీనివాస్‌గౌడ్ తన ప్రసంగాన్ని ఆపకుండా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను త్వరలో స్వరాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామన్నారు. ఉద్యోగ సంఘాల నేతల్ని ప్రగతి భవన్‌లోకి రానీయకుండా గేటు బయటకు గెంటేశారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించడంలో వాస్తవం లేదన్నారు. సెక్యూరిటీ సిబ్బంది నేతలను గుర్తించి ఉండకపోవడం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందన్నారు. సభకు హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తే సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యనైనా సీఎంతో కూర్చుని సానుకూలంగా పరిష్కరించుకుందామన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసే విధానాన్ని, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని వెనక్కి రప్పించాలని, పీఆర్సీ వెంటనే నియమించాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎంని కోరుదామన్నారు. టీఇజేఏసీ చైర్మెన్ కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కంటిబ్ర్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆర్డర్ టూ సర్వ్‌ను వెంటనే రద్దు చేయాలని, జిల్లా గ్రంథాలయాలు, మార్కెట్ కమిటీ, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. కొంతమంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు తమ పలుకుబడిని ఉపయోగించుకుని తమ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుకున్నారని, దీనిని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్తించేటట్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగోన్నతుల కోసం మూడేండ్ల సర్వీసును రెండేండ్లకు పరిమితం చేస్తూ విధించిన నిబంధనలను సవరించాలని, అర్హులైన ఉద్యోగులకు అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీచేయాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఇజేఏసీ సెక్రెటరీ జనరల్ వి.మమత మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు చేయకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది కాబట్టి వెంటనే బదిలీలు చేయాలన్నారు. ఏపీలో ఉన్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించి రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ఉద్యోగ సంఘాల నేతలు శివశంకర్, చంద్రశేఖర్, ముజీబ్, పద్మాచారి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మెన్ మధుసూదన్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పీఆర్సీ, బదిలీలు తదితర అంశాలపై మాట్లాడారు.

మతోన్మాద బీజేపీ పతనం ప్రారంభం

(మొదటి పేజీ తరువాయి)

అమోదిస్తాం. నేడు దేశం ఎదుర్కొంటున్న నాలుగైదు సమస్యలు, అంశాలపై ముఖ్యంగా చర్చలు సాగనున్నాయి. ప్రధాన మీడియా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలు, ఎన్నికల చుట్టూ తిప్పుతున్నాయి. సీపీఐ(ఎం) అలా కాదు. బీజేపీ దుష్పరిపాలన చేస్తున్నది. కాంగ్రెస్ విధానాలనే ఇంకా తీవ్రంగా అమల్లోకి

తెస్తున్నది. మతోన్మాదాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటిపై మహాసభలో విపులంగా చర్చించి, నిర్ణయాలు తీసుకుంటాం. కాంగ్రెస్ సైతం మతోన్మాదాన్ని నాశనం చేయలేకపోయింది. శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. రైతాంగం, వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. మహారాష్ట్రలో భారీ ఉద్యమం జరిగింది. 27 శాతం రైతులు దుర్భర పరిస్థితులపై ఉద్యమించారు. దేశంలో కుల వ్యవస్థ ఇంకా అంతం కాలేదు. ఏడు దశాబ్దాలుగా పెరుగుతూనే ఉన్నది, అంతేగాక రూపాంతరం చెందుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశాల్లో తిరగడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచే ప్రయత్నాల్లో ఉంది. ఒకరకంగా బెదిరింపులకు దిగుతున్నది. ట్రేడ్‌వార్‌తో దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది

కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ తృతీయ ఫ్రంట్ అంటున్నారు కదా ?

గత నాలుగేండ్లుగా దేశంలో బీజేపీ పాలన గమనిస్తున్నాం. ప్రజలను భ్రమల్లో పెట్టే పరిపాలించింది. ఇప్పుడు ఆ శక్తి తగ్గింది. బీజేపీ పాలితరాష్ట్రాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. త్రిపురలో సీపీఐ(ఎం) ఓడిపోయి, బీజేపీ గెలవడం గొప్ప విషయం కాదు. 1.5 శాతం కాంగ్రెస్ ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి, ఈనేపథ్యంలో బీజేపీకి గెలుపు సాధ్యమైంది. ఏడాదిలో ఆ పార్టీ రంగు తేలిపోద్ది. గిరిజనులను ప్రత్యేక రాష్ట్రం విషయంలో మోసగించింది. దీంతో ఆ తరగతుల్లో అసంతృప్తి పెరిగింది. 2019లో ప్రతిఘటన తప్పదు. ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీని ఎదిరించడానికి, అధికారం నుంచి తొలగించడానికి సానుకూల పరిస్థితులపై అఖిలభారత మహాసభలు ఇచ్చే పిలుపు ఆధారంగా కార్యాచరణను చేపడతాం.

20 రాష్ట్రాల్లో విజయం సాధించామని బీజేపీ చెబుతున్నది కదా ?

రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో పాలకపార్టీ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న చోటనే బీజేపీ మట్టికరిచింది. ఇదొక ప్రజావ్యతిరేక చిహ్నం. ఆఖరుకు గుజరాత్ ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ఎదురుగాలి వీస్తున్నది. ఆ పార్టీకి మిత్రులు దూరమయ్యారు. శివసేన సైతం అఖిలభారత కిసాన్‌సభ చేపట్టిన మహారాష్ట్ర రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. అందరూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి దూరమవుతున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ సంగతేంటి ?

ఆర్థిక విధానాల్లో ఎలాంటి వ్యత్యాసం లేదు. కాంగ్రెస్, బీజేపీవి ఒకేరకమైన విధానాలు. అవి దేశానికి పనికిరావు. ప్రత్యామ్నాయం కావాలి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు గతంలో ఏర్పాటయ్యాయి. అఖిలభారతస్థాయిలో ప్రత్యామ్నాయం కావాలి. బీజేపీని ఓడించడానికి చంద్రబాబు, కేసీఆర్, మమతాబెనర్జీ ముందుకొస్తున్నారు. సంతోషం. పాత విధానాలతో ఫ్రంట్ కడితే ఉపయోగం లేదు. అధికారంలోకి వస్తే ఏంచేస్తామో ముందే ప్రజలకు చెప్పాలి. అది వాటి బాధ్యత. ప్రజల హక్కు.

కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీని ఓడించగలరా ?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లేదు. తెలంగాణలో ఉంది. ఇక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇక్కడే పంచాయితీలు వస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ లేదు. బెంగాల్‌లోనూ అదే పరిస్థితి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది. ఎవరు ఎక్కడ ప్రధాన పాత్ర పోషిస్తారో అక్కడ వారు బీజేపీని ఓడించాలి. సీపీఐ(ఎం) ఆమేరకు సహకారం అందిస్తుంది. ఓట్ల చీలిక రాకుండా చూస్తాం.

కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి పెట్టే పరిస్థితి లేదని ప్రకాశ్‌కరత్ అన్నారు కదా ?

ఇందుకు గతంలోని అనుభవాలు తెలుసు కదా. చరణ్ సింగ్‌ని చూశాం. చంద్రబాబు బీజేపీని ప్రత్యేక హోదా విషయంలో తిడుతున్నాడు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ఎత్తుకున్నాడు. ఇదంతా అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారు. వామపక్షాలు ఎప్పుడైనా పద్ధతిగా వ్యవహరించాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ కలిసి పోటీచేసి సత్ఫలితాలు సాధించాయి.ఐక్యతను ప్రదర్శించాయి. బీహార్‌లో లాలూదే ప్రధానపాత్ర. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లేదు. కర్నాటకలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. నికరంగా పనిచేయాలి. ఆమేరకు సీపీఐ(ఎం) శక్తిమేరకు పనిచేస్తున్నది. ఓట్లను ఒకేచోటికి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నది.

కాంగ్రెస్ వైపు పోవాలని పార్టీలో భిన్నవాదనలు ఏమైనా ఉన్నాయా ?

మతోన్మాదం, లౌకికవాదం విషయంలో కాంగ్రెస్‌కు, బీజేపీకి స్పష్టమైన తేడా ఉంది. బీజేపీని ఓడించేవారితో కలిసి పనిచేస్తాం. పొత్తులు అవసరం లేదు. గతంలో మద్దతు ఇచ్చాం. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇలానే చేశాం. వివి గిరి నుంచి శంకర్‌దయాల్‌శర్మ వరకు మద్దతు ప్రకటించాం.

డేటా లీకేజీ వ్యవహారం ప్రస్తుతం దేశంలో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై మీరేమంటారు ?

ఫేస్‌బుక్కు, ట్విట్టర్, వాట్సాప్ తదితర సమాచార మాధ్యమాలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. ఈ సందర్భంగా సమాచారం లాభం కోసం వాడుకుంటున్నారని మేము మొదటి నుంచి చెబుతున్నాం. వ్యక్తుల సమాచారం దుర్వినియోగం చేస్తున్నాయి. దుర్మార్గమైన బీజేపీ, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌కు సాయం చేస్తున్నాయి. వీటిపై తీవ్రమైన నియంత్రణ ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు. ఇది సరికాదు. చట్టాలు అమలుచేయాలి.

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం గురించి చెబుతారా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మొదట్లోనే చెప్పింది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అందుకే ఆ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే చంద్రబాబు సైతం పిల్లిమొగ్గలేస్తున్నారు. ఆయన అవిశ్వాసం పెట్టారు. ప్లేటు ఫిరాయించాడు. జగన్ సైతం అవిశ్వాసం పెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీని అవమానాలకు గురిచేసింది. నిజాయితీగా కలిసి రావాలి. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ, వైసీపీ చూస్తున్నాయి. చివరకు పార్టీల భవిష్యత్తు ప్రత్యేక హోదాపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. పార్లమెంటులో టీఆర్ఎస్ అడ్డుపడుతున్నది. కేసీఆర్ కూడా భవిష్యత్తులో ప్రత్యేక హోదా అడగవచ్చు.

జనసేన సరైన దారిలోనే వెళుతున్నదా ?

పవన్‌కల్యాణ్ బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కో సందేశం ప్రజలకు పోతున్నది. దీంతో గందరగోళం కనిపిస్తున్నది. రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నాడు. ఎందుకు వస్తున్నాడో తేల్చుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. దీంతో ఆయన మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. సామాజిక న్యాయం, ప్రజా అజెండాతో ముందుకు వస్తే సహకరిస్తాం.

ఏపీలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నాయా ?

అవును నిజమే. ఏపీలో అదే జరుగుతున్నది. గతంలో ప్రత్యేక హోదా కోసం సీపీఐ(ఎం), ఇతర పక్షాలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తే కలిసి రాలేదు. ఇప్పుడు ఎన్నికల కోసం మాట్లాడుతున్నాయి. ఈ మోసాలను ప్రజలు గమనించారు.

సినీనటుడు శివాజీ ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్నేసిందని చెప్పారు, ఇది నిజమేనా?

శివాజీ సంచలనాత్మక ప్రకటన చేశాడు. మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆపరేషన్ ద్రవిడ విషయంలో నిర్దిష్టత లేదు. ఏ పార్టీని వాడుకుని ఏపార్టీని దెబ్బతియాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలి. ఇప్పటికైనా ప్రజలకు తెలియజేయాలి.

త్రిపురలో బీజేపీ గెలవడానికి కారణాలేంటి ?

త్రిపురలో సీపీఐ(ఎం) 25 ఏండ్లుగా పరిపాలించింది. అక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఆపార్టీ విభజన వాదాన్ని ముందుకు తెచ్చింది. డబ్బులు విపరీతంగా పంచింది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది. మతాలను ఉపయోగించుకుంది. గోరఖ్‌పూర్‌లో ఈ సంగతి స్పష్టమైంది. అయినా సీపీఐ(ఎం)కు 45 శాతం ఓట్లు వచ్చాయి. ద్రోహపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేసింది. ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. భయపెట్టి, యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ప్రజలను లొంగదీసుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రతిఘటన ఎదురవుతున్నది. యూపీలో ఏడాదిన్నరలో వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తున్నది. ఐక్యత ఉంటే ఫలితాలు బాగుంటాయని యూపీ పార్లమెంటు ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. దేశ వ్యాప్తంగా బీజేపీ పతనం ప్రారంభం కావడానికి ఇది సంకేతం.

ప్రశ్న:అవిశ్వాసం చర్చకు రాకుండా కొన్ని పార్టీలు అడ్డం పడుదుతున్నాయిగా ?

పార్లమెంటు సజావుగా జరగనీయకుండా టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే ఆందోళన చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టకుండా అడ్డుకుంటున్నాయి. సమస్యలను ఆసరా చేసుకుని పరిస్థితిని బీజేపీ వాడుకుంటున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నది. ఒకవైపు అవిశ్వాసం తీర్మానం చర్చకు పెట్టే విషయంలో సభ ఆర్డర్‌లో లేదని చెబుతుండగా, మరోవైపు బిల్లులు పాస్ చేయడానికి సభ ఎలా ఆర్డర్‌లోకి వచ్చిందో బీజేపీ ప్రభుత్వం చెప్పాలి.

ప్రశ్న: బీఎల్ఎఫ్ ప్రయోగం ఫలించేనా ?

ఇది కొత్త ప్రయోగం కాదు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలో ఇప్పటికే సంఘటనలు ఉన్నాయి.తమిళనాడులో పీపుల్స్ ఫ్రంట్ కూడా ఉంది. అయితే అది ఎన్నికల అనంతరం నిలబడలేదు. సీపీఐ(ఎం) వైఖరి, వామపక్షాల సహకారంతో ఒక వేదికను తీసుకురాబోతున్నాం రాజకీయ వేదిక స్థాయికి తేవాలని ప్రయత్నిస్తున్నాం. గట్టి ప్రత్యామ్నాయంగా కానుంది. సామాజిక ఉద్యమాలు, ఇతర పోరాటాల నేపథ్యంలో ఏర్పడిందే బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్). ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్, 4200 కిలోమీటర్ల మహాజన పాదయాత్ర నేపథ్యంలో వచ్చింది. గతంలో ఉన్నవాటికంటే భిన్నంగా ఇది ముందుకు వెళుతుంది. ఇలాంటి ప్రయత్నం దేశవ్యాపతంగా జరగాల్సి ఉంది.

15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి ?

ఇటీవల కేంద్రం నియమించిన 15వ ఆర్థిక సంఘం నిబంధనలు రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉన్నాయి. ఆర్థిక వేత్తలు సైతం ఇదే చెబుతున్నారు. సీపీఐ(ఎం) కేరళలో అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం ఈ నిబంధనలు సరిగ్గా లేవని చెప్పింది. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే అవకాశాలు ఉన్నాయి. 2011 జనాభా ప్రాతిపదికన చేయాలని నిర్ణయించారు. తద్వారా జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో శ్రద్ధ తీసుకోని రాష్ట్రాలకు నిధులు వెళతాయి. చదువు, ఆరోగ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకున్న రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. విధానం మార్చడం సరికాదు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్రాలకు నిధులివ్వాలి. ఉమ్మడి పద్ధతిలో విధాన రూపకల్పన జరగాలి. ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోకుండా మార్గదర్శకాలు జారీచేశారు. ఇది సరికాదు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ చొరవ చేసి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కేరళ మంత్రి ప్రయత్నాలను అభినందించింది. 13వ ఆర్థిక సంఘం కార్యదర్శి భాస్కర్ సైతం కేంద్రం తాజాగా అనుసరించిన విధానాన్ని వ్యతిరేకించారు.

నవచిత్రం

విరచిస్తా నేడే నవశకం..


మహేష్

మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని తొలిపాటను ఆదివారం రిలీజ్ చేశారు. "విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జన హితం.. నలుపెరుగని సేవే అభిమతం.. కష్టం ఏదైనా సమ్మతం.. భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను.. బాధ్యుడ్నై ఉంటాను.. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ ప్రతినిధిగా.. దిస్ ఈజ్ మీ..' అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన అద్భుతమైన పాటకు దేవిశ్రీప్రసాద్ వీనుల విందైన సంగీతం తోడైంది. సంగీతం, సాహిత్యం సమపాళ్ళలో కుదిరిన ఈ పాటను డేవిడ్ సైమన్ అంతే అద్భుతంగా ఆలపించారు. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్, విజన్ ఆఫ్ భరత్ టీజర్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన తొలిపాటతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 20న విడుదల చేస్తున్నాం' అని నిర్మాత తెలిపారు.


వెంకటేష్


వరుణ్‌తేజ్

ఫన్ అండ్ ఫ్రస్టేషన్..


వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రధారులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించబోయే చిత్రానికి 'ఎఫ్ 2' అనే టైటిల్ ఖరారు చేశారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఉపశీర్షిక. 'మంచి సందేశంతోపాటు పక్కా కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించగల అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింబోతున్నారు. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన వివరాలు తెలియజేస్తాం' అని చిత్ర యూనిట్ తెలిపింది.

అడగాల్సింది నన్ను కాదు..

"సంఘమిత్ర'లో శ్రుతిహాసన్‌కి బదులు నన్ను తీసుకోవడానికి కారణం ఏంటని నన్ను కాదు అది అడగాల్సింది దర్శక, నిర్మాతలను కదా' అంటూ మీడియా ఆసహనం వ్యక్తం చేసింది దిశాపటాని. 'లోఫర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా ఆ తర్వాత 'ఎం.ఎస్.ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీ'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం నటించిన 'బాఘీ 2' చిత్రం ఈనెలాఖరున విడుదల కానుంది. త్వరలోనే 'సంఘమిత్ర' షూటింగ్‌లో పాల్గొన బోతున్న దిశా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పై విధంగా స్పందించింది. 'శ్రుతిహాసన్ చాలా ప్రతిభగల నటి. ఆమె స్థానాన్ని నేను భర్తీ చేయలేను. ఆమె ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకుందో నాకు తెలీయదు. నాకు తెలిసింది ఒక్కటే వచ్చిన అవకాశాన్ని నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకోవడమే' అని దిశా చెప్పింది.

దిశా పటాని






రవితేజ


రవితేజ నేల టిక్కెట్టూ.. మజాకా..!

రవితేజ కథానాయకుడిగా ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. శరవేగంగా జరిపిన షూటింగ్‌తో చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉంది. ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రయూనిట్ రవితేజ తాజా లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ,'సకుటుంబ సపరివార సమేతంగా చూసే రీతిలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో దాదాపు 80 శాతం పూర్తయ్యింది. అలాగే పాటల పరంగా మరో మూడు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈచిత్రంలో చాలా ప్రత్యేకతలున్నాయి. కథ, కథనం, సంగీతం, ఫొటోగ్రఫీ, ఆర్ట్.. ఇలా అంశాన్ని తీసుకున్నా దేనికదే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ఈచిత్ర కథను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తీర్చిదిద్దుతున్న వైనానికి ప్రేక్షకుల ప్రశంసలు తప్పకుండా లభిస్తాయి. ఇప్పటికే 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ సాధించాలని ఆశిస్తున్నాం. ఇక మాస్‌మహరాజా రవితేజ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆయనదైన శైలిలో మరోసారి ప్రేక్షకుల్ని వినోదాన్ని అందించబోతున్నారు. 'టైటిల్'తోపాటు రిలీజ్ చేస్తున్న డిఫరెంట్ లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని మే 24న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలీ, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 'ఫిదా' ఫేం శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ : ఛోటా.కె.ప్రసాద్, కళ : బ్రహ్మ కడలి, ఫొటోగ్రఫీ : ముఖేష్, సమర్పణ : సాయి రిషిక, నిర్మాత : రామ్ తాళ్లూరి, దర్శకత్వం : కళ్యాణ్‌కృష్ణ కురసాల.

హాలీవుడ్‌లోనూ ఊపందుకున్న వేసవి సందడి






















షో

హాలీవుడ్‌లోనూ సమ్మర్ సందడి మెల్లమెల్లగా పుంజుకుంటోంది. ఈ సీజన్‌ను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని దర్శక,నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వకుండా భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. రకరకాల జోనర్ల నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులకు వేసవి వినోదాన్ని అందించేందుకు బోల్డెన్ని చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి.

బ్లాకర్స్

కూతుళ్ళను చెడు అలవాట్లకు లోను కాకుండా తల్లిదండ్రులు చేసే ప్రయత్నమే ఈ చిత్రం. తమ ముగ్గురు టీనేజ్ యువతులను వారి బాయ్‌ఫ్రెండ్స్ లోబరుచు కునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ విషయం తెలుసుకున్న ముగ్గురు తల్లిదండ్రులు వారిని ఆపేందుకు, కన్యత్వం కోల్పోకుండా ఉండేందుకు చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు కేకానన్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ సెనా, ఇకే బరినోల్ట్జ్ తండ్రి పాత్రల్లో, లీస్లీ మన్ తల్లి పాత్రలో నటించగా, కర్తిన్ న్యూటన్, గిడెన్ అడ్లర్, గెరాల్డెన్ విశ్వనాథమ్ కూతుళ్ళుగా నటించారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 6న విడుదల కానుంది.

చప్పక్కిడిక్

1969లో మసాచుసెట్స్‌లో జరిగిన కారు ప్రమాదాన్ని తెలిపే చిత్రమిది. ఆ టైమ్‌లో మసాచుసెట్స్‌లోని చప్పక్కిడిక్ ప్రాంతంలో సెనేటర్ టెడ్ కెన్నెడీ కారు ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ మీద నుంచి నీటిలో పడిపోతుంది. దీంతో మేరీ జో కొపెంచే అనే ప్రయాణికురాలు చనిపోతుంది. ఆ ప్రమాదం కారణంగా కెన్నెడీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడుతుంది. తనకు హెల్ప్ చేయడం కోసం తన తండ్రిని రంగంలోకి దింపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ డ్రామా చిత్రానికి జాన్ కుర్రాన్ దర్శకత్వం వహించారు. ఇందులో కెన్నెడీ పాత్రలో జాసన్ క్లార్క్, మేరీ పాత్రలో కేట్ మారా, కెన్నెడీ తండ్రి పాత్రలో బ్రూస్ డెర్న్ నటించారు. గతేడాది టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలందుకున్న ఈ సినిమా ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏ క్వైట్ ప్లేస్

అటవి ప్రాంతంలో ఓ కుటుంబం ఏకాంతంగా జీవిస్తుంటుంది. ఆ ఫ్యామిలీలో భార్యాభర్త, ఇద్దరు పిల్లలుంటాయి. హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలోకి ఓ అదృశ్య శక్తి వస్తుంది. వారి నుంచిగాని, ఆ ప్రాంతం నుంచి గానీ ఎలాంటి శబ్దం వచ్చినా ఆ శక్తి వారిని వెంటాడుతూ చిత్ర హింసలకు గురి చేస్తుంటుంది. దీంతో వారంతా నిశబ్దంగా గడపాల్సి వస్తుంటుంది. మరి అలా ఎన్నాళ్ళు గడపగలిగారు?, ఈ క్రమంలో చోటు చేసుకున్న భయానక సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. హర్రర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు జాన్ క్రాసిన్స్కి దర్శకత్వం వహించారు. దర్శకుడు జాన్ క్రాసిన్స్కి, ఎమిలీ బ్లంట్, నహ్ జుపె, మిల్లిసెంట్ సిమాండ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 6న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

ది మిరాకిల్ సీజన్

వాలిబాల్ కెప్టెన్ విషాద మరణం తర్వాత ఆ టీమ్ ఉత్సాహాన్ని, స్పిరిట్‌ను కోల్పోతుంది. వారిలో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపే వ్యక్తి కావాల్సి వస్తుంది. కొత్తగా వచ్చిన కోచ్ సహకారంతో స్టేట్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచేందుకు ఆ వాలిబాల్ టీమ్ పడే తపన, స్ట్రగుల్సే ఈ చిత్రం. ఈ అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి సీన్ మెక్ నమారా దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో హెలెన్ హంట్, విలియమ్ హర్ట్, ఎరిన్ మోరియర్టీ, డానికా యరోష్ నటించారు. వేసవి కానుకగా ఈ సినిమా కూడా ఏప్రిల్ 6న రిలీజ్ అవుతోంది.

ఓవర్‌బోర్డ్

1987లో అదే పేరుతో వచ్చిన సినిమాకిది రీమేక్. మెక్సికన్‌లో ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి చెడు అలవాట్ల గురై దారి తప్పుతాడు. విహారయాత్రలో భాగంగా పనిమనిషితో సాన్నిహిత్యం పెట్టుకుంటాడు. సంపన్నుడని తెలిసి అతనికి దగ్గరవ్వాలని ఆమె కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వీరి మధ్య సాగే సంఘర్షణ ప్రతీకారం తీర్చుకునే స్థాయికి చేరుకుంటుంది. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర హాస్యభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. రాబ్ గ్రీన్ బర్గ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపన్నుడిగా యుజినియో డెర్బీజ్, వర్కర్‌గా అన్నా ఫరిస్ నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ఏప్రిల్ 13న విడుదల కానుంది.

సూపర్ ట్రూపర్స్ 2

2001లో వచ్చిన 'సూపర్ ట్రూపర్స్' చిత్రానికిది సీక్వెల్. అమెరికా, కెనడా మధ్య సరిహద్దు వివాదం తలెత్తుతుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు అమెరికాకు చెందిన పోలీసులు (ట్రూపర్స్) సరిహద్దులో పెట్రోలింగ్ స్టేషల్ ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తుంటారు. అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలేంటి?, డ్యూటి కోసం ఏం చేశారనే కథాంశంతో ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు జే చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఐదుగురు చేసే కామెడీ ప్రధానంగా సాగే ఈ క్రైమ్ కామెడీ మిస్టరీ చిత్రంలో జే చంద్రశేఖర్, పాల్ సోటర్, స్టీవ్ లెమ్మె, ఎరిక్ స్టాల్హోన్స్కీ, కెవిన్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది.

అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్


సమ్మర్‌లో రాబోతున్న అత్యంత క్రేజీ చిత్రాల్లో ఇదొకటి. మార్వెల్ సంస్థ నుంచి 'అవెంజర్స్' సిరీస్‌లో భాగంగా వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భూమిపై దాడికి తెగబడుతున్న షాడోస్ తానోస్‌ను ఎదుర్కొనేందుకు సూపర్ పవర్స్ కలిగిన ఏలియన్స్‌తో కలిసి అవెంజర్స్ టీమ్ చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఆంథోని రష్యా, జో రూసో సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ హీరో సినిమాలో గత చిత్రాల్లో నటించిన ప్రధాన తారాగణమైన రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్, క్రిస్ ఎవాన్స్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 27న రిలీజ్ అవుతోంది.


డెడ్‌పూల్ 2

ఈ ఏడాది సమ్మర్‌లో క్రేజ్ సంతరించుకున్న చిత్రాల్లో 'డెడ్‌పూల్ 2' సైతం ఉంది. కేఫ్‌టేరియా చెఫ్(సూపర్‌మ్యాన్) ఫాటల్ బోవిన్ ఎటాక్ తర్వాత తన ఆకారాన్ని కోల్పోతాడు. అంధవికారంగా మారతాడు. తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలని తపిస్తాడు. ఈ క్రమంలో తన శత్రువులైన నింజాస్, యాకుజా, కేననిస్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోరాటం చేస్తూ ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్‌ల ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జర్నీ చేపడతాడు. ఈ జర్నీలో అతను ఏం తెలుసుకున్నాడనేది సినిమా. 2016లో వచ్చిన 'డెడ్‌పూల్'కిది సీక్వెల్. అలాగే 'ఎక్స్‌మెన్ సిరీస్‌లో వస్తున్న 11వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

సోలో: ఏ స్టార్‌వార్స్ స్టోరీ


చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అత్యంత క్రేజ్ సంపాదించుకున్న చిత్రాల్లో 'స్టార్‌వార్స్' సినిమాలు ప్రథమ స్థానంలో ఉంటాయి. తాజాగా 'స్టార్ వార్స్' ఫ్రాంచైజీలో భాగంగా 'సోలో: ఏ స్టార్‌వార్స్ స్టోరీ' చిత్రం తెరకెక్కింది. హన్ సోలో పాత్ర చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. తన టీమ్‌తో కలిసి హన్ సోలో చేసే సాహస యాత్ర, ప్రత్యర్థులను తుద ముట్టించడానికి చేసే పోరాటం నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాకు ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్, రాన్ హోవర్డ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. హన్ సోలో పాత్రలో అల్డెన్ ఎరెన్రిచ్ నటిస్తుండగా, వుడీ హర్రెల్సన్, ఎమీలియా క్లార్క్, డోనాల్డ్ గ్లోవర్, తన్డీ న్యూటన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వేసవి వినోదాన్ని పంచేందుకు ఈ సినిమా మే 25న విడుదల కానుంది.
























ఫారం-ఎఫ్
జిల్లా కలెక్టర్ ద్వారా ప్రకటన
రూల్ 7 (సి)ను చూడండి

జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ నం. జ1/92/2018, తేది: 24.03.2018

ఇందుమూలముగా జారీ చేసిన నోటిఫికేషన్‌నం. జ1/92/2018, తేది: 14.01.2018, 26.02.2018 & 28.02.2018న జారీ చేసిన ప్రకటనను ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు & ఈనాడు, సాక్షి మొ॥గు॥ తెలుగు దినపత్రికలలో తేది: 02.02.2018, 04.03.2018 మరియు 21.03.2018న ప్రచురించిన ప్రకారం చందన్‌వెల్లి గ్రామం షాబాద్ మండలంలోని టిఎస్‌ఐఐసి ప్రాజెక్టు కొరకు ప్రజాప్రయోజనార్థం భూమిని సేకరించదమైనది.

సదరు నోటిఫికేషనుకు స్పందిస్తూ ఈ క్రింద తెలిపిన ప్రభావితవ్యక్తులు (భూమి యజమానులు మరియు ఇతరులు) చర్చల ద్వారా వారి ఫిర్యాదులను నివృత్తి చేసుకొనుటకు ముందుకొచ్చెను. అట్టి ప్రభావిత వ్యక్తుల వివరములు ఈ క్రింది విధముగా

చందన్‌వెల్లి గ్రామం, షాబాద్ మండలం

క్ర. సం.	భూయజమాని పేరు & చిరునామా	సర్వే నం.	(ఎ.గుం.) విస్తీర్ణం	రిమార్కులు
1.	అల్లవాడ నర్సింహా రెడ్డి తండ్రి పాపి రెడ్డి	190	3.35	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
2.	1. కావలి మల్లమ్మ భర్త బాలయ్య		2.00	
	2. కావలి కిష్టయ్య & (3) ఇతరులు తండ్రి వెంకటయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కావలి భారతమ్మ భర్త నారాయణ	190	2.00	
	4. కావలి లక్ష్మమ్మ భర్త నర్సింహులు		2.00	
3.	1. కొత్త్వారు ఎల్లయ్య తండ్రి రామయ్య		1.06	
	2. కొత్త్వారు మనమ్మ భర్త పెంటయ్య	190	1.06	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కొత్త్వారు చంద్రయ్య తండ్రి రామయ్య		2.00	
4.	శ్రీమతి చాకలి లక్ష్మమ్మ భర్త చెన్నయ్య	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
5.	ఫకీర్ పాషా తండ్రి అహ్మద్ షా	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
6.	1. మ్యాదరి పోచయ్య తండ్రి ఎల్లయ్య	190	3.00	
	2. మ్యాదరి రాములు తండ్రి ఎల్లయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
7.	ఎండి. ఇమాం తండ్రి అజీజ్ మియా	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
8.	1. మహమ్మద్ వహీద్ తండ్రి యుసూఫ్		1.27	
	2. ఎండి జాఫర్	190	1.27	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. ఎండి. సాదిక్		1.26	
9.	1. మ్యాదరి అనసూజ భర్త నర్సింహులు		3.00	
	2. మ్యాదరి వెంకటయ్య తండ్రి శంకరయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. మ్యాదరి అంజమ్మ భర్త అంజయ్య		3.00	
10.	1. గాదీల అనంతమ్మ భర్త లక్ష్మయ్య	190	3.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. గాదీల కృష్ణయ్య తండ్రి లక్ష్మయ్య			
11.	1. గాదీల జంగయ్య తండ్రి సాయన్న	190	3.10	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. గాదీల నర్సింలు తండ్రి రామయ్య		3.10	
12.	గుదాల అంజమ్మ భర్త చంద్రయ్య	190	4.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
13.	మ్యాదరి సుక్కమ్మ భర్త బుగ్గయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
14.	1. గుడిసె లింగయ్య తండ్రి సాయన్న	190	2.18	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. గుడిసె బాలయ్య తండ్రి వెంకయ్య		2.17	
15.	బోద వెంకటయ్య తండ్రి పెంటయ్య	190	0.39	ప్రభుత్వ అసైన్డ్ భూమి
16.	బోద సవర్ణ భర్త శ్రీనివాస్	190	0.37	ప్రభుత్వ అసైన్డ్ భూమి
17.	బోద మంజుల భర్త మనయ్య	190	0.22	ప్రభుత్వ అసైన్డ్ భూమి
18.	1. బోద పెద్ద వెంకటయ్య తండ్రి పెంటయ్య		1.00	
	2. బోద సువర్ణ భర్త శ్రీనివాస్	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. బోద మంజుల భర్త మనయ్య		1.00	
19.	1. బోద చెన్నమ్మ భర్త బాలయ్య		1.00	
	2. బోద లావణ్య భర్త వెంకటయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. బోద నర్సింహులు తండ్రి బాలయ్య		1.00	
20.	బోద లావణ్య భర్త వెంకటయ్య	190	0.38	ప్రభుత్వ అసైన్డ్ భూమి
21.	బోద సత్తయ్య తండ్రి బాలయ్య	190	1.38	ప్రభుత్వ అసైన్డ్ భూమి
22.	1. మ్యాదరి చంద్రమ్మ భర్త చంద్రయ్య		0.39	
	2. మ్యాదరి అడివయ్య తండ్రి బాలయ్య	190	0.39	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. మ్యాదరి చెన్నయ్య తండ్రి బాలయ్య		0.38	
23.	1. చాకలి సత్తయ్య తండ్రి బాలయ్య		1.00	
	2. చాకలి శంకరయ్య తండ్రి వెంకయ్య		1.00	
	3. చాకలి రమేష్ తండ్రి శ్రీశైలం		1.00	
	4. మహేశ్వరి తండ్రి శ్రీశైలం	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	5. చాకలి చంద్రకళ భర్త రామస్వామి		1.00	
	6. చాకలి లలిత భర్త కృష్ణ		1.00	
	7. చాకలి అంతమ్మ భర్త లేట్ రామయ్య		1.00	
	8. చాకలి బాలమ్మ భర్త మల్లయ్య		1.00	
24.	1. గుడిసె భిక్షపతి తండ్రి పెంటయ్య	190	1.20	
	2. గుడిసె పోచమ్మ భర్త పెంటయ్య		1.20	ప్రభుత్వ అసైన్డ్ భూమి
25.	1. సకినాల నర్సింప తండ్రి విఠలయ్య		1.27	
	2. సకినాల వెంకటయ్య తండ్రి విఠలయ్య	190	1.27	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. సకినాల యాదయ్య తండ్రి విఠలయ్య		1.26	
26.	సకినాల లక్ష్మమ్మ భర్త చంద్రయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
27.	సకినాల భారతమ్మ భర్త లింగయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
28.	1. బత్తిగారి బుగ్గరాములు తండ్రి నారాయణ	190	1.23	
	2. బత్తిగారి అడివయ్య తండ్రి నారాయణ		2.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
29.	నీరటి పోచయ్య తండ్రి ఎల్లయ్య	190	1.10	ప్రభుత్వ అసైన్డ్ భూమి
30.	1. పిడికిరాళ్ళ యాదమ్మ భర్త వెంకటయ్య	190	2.00	
	2. పిడికిరాళ్ళ మల్లేష్ తండ్రి రామయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
31.	1. మహమ్మద్ జహంగీర్ తండ్రి కరీం	190	2.00	
	2. మహమ్మద్ సలీం తండ్రి జహంగీర్		2.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
32.	1. వడ్ల పార్వతమ్మ భర్త శంకరయ్య	190	1.20	
	2. వడ్ల మల్లేష్ తండ్రి శంకరయ్య		1.20	ప్రభుత్వ అసైన్డ్ భూమి
33.	1. వడ్ల పద్మమ్మ భర్త వెంకటచారి	190	1.20	
	2. వడ్ల రాఘవా చారి తండ్రి వెంకటచారి		1.20	ప్రభుత్వ అసైన్డ్ భూమి
34.	లంబాడి చాంద్రు తండ్రి పాండు	190	5.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
35.	వడ్డె రాములమ్మ భర్త వెంకటయ్య	190	2.20	ప్రభుత్వ అసైన్డ్ భూమి
36.	బేగరి జంగయ్య తండ్రి శాంతయ్య	190	1.05	ప్రభుత్వ అసైన్డ్ భూమి
37.	బేగరి రామయ్య తండ్రి శాంతయ్య	190	0.39	ప్రభుత్వ అసైన్డ్ భూమి
38.	బేగరి లక్ష్మయ్య తండ్రి శాంతయ్య	190	1.12	ప్రభుత్వ అసైన్డ్ భూమి
39.	బేగరి అంజయ్య తండ్రి శాంతయ్య	190	1.30	ప్రభుత్వ అసైన్డ్ భూమి
40	వడ్ల యాదమ్మ భర్త మురళి	190	5.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
41	1. కొలన్ శ్రీలత భర్త ప్రభాకర్ రెడ్డి		5.00	
	2. కొలన్ ప్రభాకర్‌రెడ్డి తండ్రి నర్సింహారెడ్డి	190	3.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
42	1. మహమ్మద్ అన్వర్‌ఖాన్ తండ్రి షంషీర్‌ఖాన్	190	4.22	ప్రభుత్వ అసైన్డ్ భూమి
43	పంతులు రాంచందర్ తండ్రి పరంధాములు	190	1.12	ప్రభుత్వ అసైన్డ్ భూమి
44	వడ్డె నర్సింములు తండ్రి ఎల్లయ్య	190	2.20	ప్రభుత్వ అసైన్డ్ భూమి
45	బత్తిగారి అంతయ్య తండ్రి జంగయ్య	190	1.06	ప్రభుత్వ అసైన్డ్ భూమి
46	1. మ్యాదరి మనమ్మ భర్త జంగయ్య		1.08	
	2. మ్యాదరి పెంటయ్య తండ్రి ముత్తయ్య	190	1.08	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. మ్యాదరి బాలయ్య తండ్రి ముత్తయ్య		1.07	
47	బోద సత్తయ్య తండ్రి బాలయ్య	190	1.29	
	బోద నర్సింములు తండ్రి బాలయ్య		1.29	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
48	బోద వెంకటయ్య తండ్రి పెంటయ్య	190	0.39	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
49	కుత్తాల పెంటమ్మ భర్త ఎల్లయ్య	190	5.07	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
50	బోద నర్సింములు తండ్రి బాలయ్య	190	1.04	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
51	బజారు భీములు తండ్రి జంగయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
52	అప్పలి వసంత భర్త వెంకటయ్య (తండ్రి బజార్ రామచంద్రయ్య)	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
53	1. బజారు భాగ్య భర్త బాలకృష్ణయ్య		1.00	
	2. బజారు రవి తండ్రి బాలకృష్ణయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. బజారు జంగమ్మ భర్త బాలకృష్ణయ్య		1.00	
54	తొంట జంగమ్మ భర్త నర్సింములు	190	1.20	ప్రభుత్వ అసైన్డ్ భూమి
55	కొంగర బాలమ్మ భర్త ఎల్లయ్య	190	1.20	ప్రభుత్వ అసైన్డ్ భూమి
56	తొంట సత్తయ్య తండ్రి రామయ్య	190	4.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
57	1. తొంట కృష్ణయ్య తండ్రి వెంకయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. తొంట యాదమ్మ భర్త అంజయ్య		2.00	
58	ఎండి. సల్లాం తండ్రి జహంగీర్	190	2.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
59	చాకలి పార్వతమ్మ భర్త మొగులయ్య	190	2.36	ప్రభుత్వ అసైన్డ్ భూమి
60	చాకలి అంజమ్మ భర్త సత్తయ్య	190	1.27	ప్రభుత్వ అసైన్డ్ భూమి
61	1. లంబాడి చంద్రు తండ్రి పొత్య		1.27	
	2. లంబాడి వాలి భర్త సంజు	190	1.27	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. లంబాడి దావలి భర్త హన్మంతు		1.26	
62	1. లంబాడి లక్ష్మణ్ తండ్రి గోపాల్	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. లంబాడి కిషన్ తండ్రి గోపాల్		2.20	
63	కమ్మరి రమణయ్య తండ్రి వెంకన్న	190	4.39	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
64	1. తొంట రామచందర్ తండ్రి రామయ్య	190	3.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. వెంకటయ్య తండ్రి రామయ్య		3.20	
65	కదిగారి యాదమ్మ భర్త పోచయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
66	అనెగళ్ల జంగయ్య తండ్రి రామయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
67	అనెగాల మల్లేష్ తండ్రి వెంకటయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
68	ఎర్రగడ్డ బాలామణి భర్త సాయన్న	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
69	తొంట రాములమ్మ భర్త మాసయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
70	కుతాల పెద్ద నర్సింములు తండ్రి వెంకయ్య	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
71	తొంట రాములు తండ్రి రామయ్య	190	2.35	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
72	1. కశిరెడ్డి రాంరెడ్డి తండ్రి రంగారెడ్డి	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. కశిరెడ్డి మహిపాల్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి		2.00	
73	కొలన్ నరసింహ రెడ్డి తండ్రి రాంరెడ్డి	190	4.08	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
74	కొలన్ ముత్తారెడ్డి తండ్రి సత్తి రెడ్డి	190	4.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
75	కొలన్ బల్వత్ రెడ్డి తండ్రి వెంకట్‌రెడ్డి	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
76	1. కొలన్ బోజిరెడ్డి తండ్రి హన్మంత్ రెడ్డి		1.10	
	2. కొలన్ కలమ్మ భర్త శ్రీనివాస్‌రెడ్డి	190	1.10	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కొలన్ బాల్‌రెడ్డి తండ్రి హన్మంత్‌రెడ్డి		1.10	
	4. కొలన్ ప్రభాకర్‌రెడ్డి తండ్రి హన్మంత్‌రెడ్డి		1.10	
77	కొలన్ రాంచంద్రారెడ్డి తండ్రి హన్మంత్‌రెడ్డి	190	4.01	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
78	1. కుత్తాల నాగయ్య తండ్రి లాలయ్య		5.00	
	2. కుత్తాల నార్సింములు తండ్రి లాలయ్య		3.20	
	3. కుత్తాల నారాయణ తండ్రి లాలయ్య	190	3.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. కుత్తాల సత్తమ్మ భర్త లేట్ పెంటయ్య		2.00	
	5. కుత్తాల బుగ్గమ్మ భర్త లేట్ పెంటయ్య		1.20	
79	బైండ్ల రామచంద్రయ్య తండ్రి బాలయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
80	1. బైండ్ల రామయ్య తండ్రి వెంకయ్య		3.00	
	2. బైండ్ల లక్ష్మమ్మ భర్త రామచంద్రయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. బైండ్ల వెంకటయ్య తండ్రి రామయ్య		4.31	
81	తలారి లక్ష్మమ్మ భర్త బాల్‌రాజ్	190	2.10	ప్రభుత్వ అసైన్డ్ భూమి
82	బోనాల నర్సింములు తండ్రి పుల్లయ్య	190	2.30	ప్రభుత్వ అసైన్డ్ భూమి
83	1. బోనాల సత్యమ్మ భర్త పోచయ్య		1.17	
	2. బోనాల కృష్ణయ్య తండ్రి జంగయ్య		1.16	
	3. బోనాల వెంకటేష్ తండ్రి రామయ్య	190	1.16	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. బోనాల వెంకటయ్య తండ్రి పోచయ్య		1.16	
	5. బోనాల మనెమ్మ భర్త నర్సింములు		1.16	
84	పొలారం మల్లయ్య తండ్రి లేట్ మల్లయ్య	190	4.30	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
85	మహమ్మద్ వహీద్‌అలీ తండ్రి మహమ్మద్ అలీ రైట్ పర్ ఎల్ఆర్ఎస్	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
86	చాకలి అంజయ్య తండ్రి బాలయ్య	190	4.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
87	1. ముదావత్ లక్ష్మణ్ తండ్రి రాగూర్	190	1.30	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. ముదావత్ కిషన్ తండ్రి రాగూర్		1.30	
88	చాకలి అనుసుజ భర్త లక్ష్మయ్య	190	0.23	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
89	పటాయ కిషన్ తండ్రి పెద్ద రాగ్య	190	1.18	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
90	పట్లావత్ లక్ష్మణ్ తండ్రి గోపాల్	190	0.22	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
91	1. పంతులు జనార్ధన్ తండ్రి యాదగిరి		1.12	
	2. పంతులు అనంతం తండ్రి యాదగిరి		1.12	
	3. పంతులు హరిచరన్ తండ్రి యాదగిరి	190	1.12	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. పంతులు కృష్ణ స్వామి తండ్రి యాదగిరి		1.12	
	5. పంతులు ప్రభాకర్ తండ్రి యాదగిరి		1.12	
92	1. కొలన్ నర్సింహారెడ్డి తండ్రి వెంకటరెడ్డి		5.00	
	2. కొలన్ శ్రీనివాసరెడ్డి తండ్రి రఘురాంరెడ్డి	190	5.00	వేలం
	3. కొలన్ జనార్ధనరెడ్డి తండ్రి వెంకట్‌రెడ్డి		5.00	కొనుగోలుదారులు
	4. కొలన్ బల్వంత్ రెడ్డి తండ్రి వెంకట్‌రెడ్డి		5.00	
93	కందివనం సుదర్శన్ తండ్రి కృష్ణయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
94	1. కందివనం కృష్ణయ్య తండ్రి రామస్వామి		2.13	
	2. కందివనం మాణిక్య ప్రభు తండ్రి రామస్వామి	190	2.12	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కందివనం సత్యనారాయణ తండ్రి రామస్వామి		2.12	
95	కొండుటి నర్సింములు గౌడ్ తండ్రి బాలయ్య గౌడ్	190	5.08	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
96	కందివనం హన్మయ్య తండ్రి మల్లయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
97	మ్యాదరి వెంకటయ్య తండ్రి బాలయ్య	190	1.23	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
98	కావలి శ్రీరాములు తండ్రి జంగయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
99	పిడికిరాళ్ల మల్లేష్ తండ్రి పోచయ్య	190	2.01	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
100	కొలన్ మోహన్‌రెడ్డి తండ్రి వెంకట్‌రెడ్డి	190	1.15	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
101	1. చాకలి నర్సింములు తండ్రి ఎల్లయ్య		1.31	
	2. చాకలి రామచంద్రి తండ్రి ఎల్లయ్య	190	1.31	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. చాకలి లక్ష్మయ్య తండ్రి ఎల్లయ్య		1.30	
102	1. గడీల యాదయ్య తండ్రి తండ్రి ఎల్లయ్య		5.00	
	2. గడీల అమృత భర్త నర్సింములు	190	1.25	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. గడీల కుమార్ తండ్రి నర్సింములు		2.20	
103	1. సబావత్ చంద్రు తండ్రి నర్సింములు		1.13	
	2. సబావత్ పాండు తండ్రి నర్సింములు	190	1.13	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. సబావత్ రాందాస్ తండ్రి నర్సింములు		1.12	
104	1. చాకలి శ్రీరాములు తండ్రి బాలయ్య		1.28	
	2. చాకలి నర్సింములు తండ్రి బాలయ్య	190	1.28	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. చాకలి మల్లమ్మ భర్త వెంకటయ్య		1.28	
105	1. చాకలి సైలయ్య తండ్రి పోచయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. చాకలి మంజుల భర్త చెన్నయ్య		1.36	
106	చాకలి నర్సింములు తండ్రి పోచయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
107	జరీనా బేగం భర్త గౌస్ మియా	190	4.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
108	1. గడీల చిన్న చంద్రయ్య తండ్రి వెంకయ్య		1.14	
	2. గడీల లక్ష్మమ్మ భర్త అంతయ్య	190	1.13	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. గడీల అంజయ్య తండ్రి వెంకయ్య		1.13	
109	గూడల బాలయ్య తండ్రి చంద్రయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్ భూమి
110	1. పంతులు రాధ కిషన్ తండ్రి పరంధాములు	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. పంతులు నర్సింగ్‌రావ్ తండ్రి పరంధాములు		2.00	
111	1. కందివనం రామస్వామి గౌడ్ తండ్రి నర్సయ్య	190	3.24	వేలం కొనుగోలుదారులు
	2. శ్రీమతి లక్ష్మమ్మ భ లేట్ అంజయ్య		3.20	
112	1. గడీల చంద్రయ్య తండ్రి జంగయ్య	190	4.35	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. గడీల అడివయ్య తండ్రి జంగయ్య (రైట్ పర్ ఎల్ఆర్ఎస్)		4.35	
113	1. కావలి కమలమ్మ భర్త అడివయ్య		1.36	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. కావలి నర్సింహ తండ్రి అడివయ్య	190	1.36	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కావలి మల్లేష్ తండ్రి అడివయ్య		1.36	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. కావలి రామయ్య తండ్రి బాలయ్య		5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
114	గుర్రాల అనుసూజ భర్త చంద్రారెడ్డి	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
115	గుర్రాల నర్సింహ రెడ్డి తండ్రి మల్లారెడ్డి	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
116	బత్తిగారి నర్సింములు తండ్రి నారాయణ	190	2.16	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
117	1. పేరి లికిత భర్త పెంటారెడ్డి	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. పేరి మల్లారెడ్డి తండ్రి నర్సింహారెడ్డి		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
118	1. గౌండ్ల నర్సింములు తండ్రి అంజయ్య		1.00	
	2. గౌండ్ల శివరాజ్ గౌడ్ తండ్రి అంజయ్య		1.00	
	3. గౌండ్ల జంగయ్య గౌడ్ తండ్రి అంజయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. గౌండ్ల పాండు తండ్రి అంజయ్య		1.00	
	5. గౌండ్ల శ్రీహరి గౌడ్ తండ్రి అంజయ్య		1.00	
119	1. సామని జంగయ్య తండ్రి శంకరయ్య		3.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. సామని మల్లయ్య తండ్రి లచ్చయ్య	190	3.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. సామని మల్లమ్మ భర్త వెంకటయ్య		2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
120	1. కొత్త్వారు మనయ్య తండ్రి బాలయ్య		1.14	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. కొత్త్వారు స్వామి తండ్రి బాలయ్య	190	1.14	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కొత్త్వారు పాండు తండ్రి బాలయ్య		1.14	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
121	1. మ్యాదరి లక్ష్మీనారాయణ తండ్రి బాలయ్య	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. మ్యాదరి యాదయ్య తండ్రి బాలయ్య		2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
122	1. బత్తిగారి లక్ష్మమ్మ భర్త చంద్రయ్య		1.10	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. బత్తిగారి జంగమ్మ భర్త శంకరయ్య		1.10	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. బత్తిగారి వెంకటయ్య తండ్రి జంగయ్య	190	1.10	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. బత్తిగారి అంతయ్య తండ్రి జంగయ్య		1.10	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
123	బత్తిగారి కృష్ణమ్మ భర్త బుగ్గయ్య	190	4.34	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
124	బత్తిగారి యాదగిరి తండ్రి బాలయ్య	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
125	1. చిప్పపల్లి యాదగిరి తండ్రి కిష్టయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. చిప్పపల్లి మల్లయ్య తండ్రి యాదగిరి		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
126	1. మహమ్మద్ జహంరుద్దీన్ తండ్రి కమ్రుద్దీన్	190	1.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. మహమ్మద్ జహెద్ తండ్రి జహంరుద్దీన్		1.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
127	సామని యాదమ్మ భర్త నర్సింములు	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
128	1. మీరంపల్లి నర్సయ్య తండ్రి మల్లయ్య	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. మీరంపల్లి ప్రభాకర్ తండ్రి సత్యం		2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
129	1. కంకంటి నర్సింములు తండ్రి వెంకయ్య		0.36	
	2. కంకంటి కిష్టయ్య తండ్రి వెంకయ్య	190	0.36	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కంకంటి చంద్రయ్య తండ్రి వెంకయ్య		0.36	
	4. కంకంటి రవి తండ్రి వెంకయ్య		0.36	
130	1. షాబాద్ అనుసూజ భర్త యాదయ్య		1.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. షాబాద్ వెంకటయ్య తండ్రి చంద్రయ్య	190	1.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. షాబాద్ నర్సింములు తండ్రి చంద్రయ్య		1.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
131	పిడికిరాళ్ల నక్కుబాయ్ తండ్రి పోచయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
132	పిడికిరాళ్ల పోచయ్య తండ్రి రామయ్య	190	4.30	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
133	పిడికిరాళ్ల కవిత తండ్రి నారాయణ	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
134	కొండూరు బాలామణి భర్త సాయన్న	190	5.01	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
135	1. కందివనం బాలయ్య తండ్రి కిష్టయ్య		2.00	
	2. కందివనం భిక్షపతి తండ్రి బాలయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. కందివనం వెంకటయ్య తండ్రి బాలయ్య		2.00	
136	1. మంగలి రత్నమ్మ భర్త జంగయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. మంగలి పుష్పమ్మ భర్త శ్రీనివాస్		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
137	1. అప్పలి జంగమ్మ భర్త అప్పలయ్య		2.12	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. అప్పలి వెంకటయ్య తండ్రి అప్పలయ్య	190	2.12	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. అప్పలి నర్సింములు తండ్రి అప్పలయ్య		2.13	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. అప్పలి అంతయ్య తండ్రి అప్పలయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
138	బోనాల అంతయ్య తండ్రి చంద్రయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
139	1. బుద్ద రామయ్య తండ్రి మల్లయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. బుద్ద నర్సింములు తండ్రి మల్లయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. బుద్ద అంజయ్య తండ్రి మల్లయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
140	1. బుద్ద అనుసూజ భర్త లేట్ వెంకటయ్య		1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. బుద్ద లక్ష్మమ్మ భర్త నర్సింములు	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. బుద్ద యాదయ్య తండ్రి కిష్టయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	4. బుద్ద బాలయ్య తండ్రి నారాయణ		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
141	1. కంకంటి నర్సింములు తండ్రి వీరయ్య	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. కంకంటి కమలమ్మ భర్త యాదగిరి		2.20	
142	1. గుర్రం గిరిబాబు తండ్రి నర్సింములు	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. గుర్రం శివకుమార్ తండ్రి సుదర్శన్		1.20	
143	అవుల భారతమ్మ భర్త యాదయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
144	వడ్ల నర్సింహాచారి తండ్రి మురళి	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
145	1. కశిరెడ్డి శంకరమ్మ భర్త విఠల్ రెడ్డి	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. కశిరెడ్డి విఠల్ రెడ్డి తండ్రి పెంటారెడ్డి		2.20	
146	కశిరెడ్డి ఇందిరమ్మ భర్త నర్సింహా రెడ్డి	190	4.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
147	1. చాకలి వీరమ్మ భర్త యాదయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. చాకలి అంజమ్మ భర్త సత్తయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. చాకలి లక్ష్మీనారాయణ తండ్రి రామయ్య		2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
148	చాకలి యాదయ్య తండ్రి మల్లయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
149	1. కందివనం రామస్వామి తండ్రి నర్సయ్య	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. కందివనం మల్లేష్ తండ్రి లేట్ అంజయ్య		3.00	
150	చాకలి చిన్నయ్య తండ్రి మల్లయ్య	190	1.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
151	ఎండి. యూసఫ్ తండ్రి అహ్మద్ షా	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
152	ఎండి. మొయిన్ తండ్రి యూసఫ్	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
153	1. వడ్ల అమృత భర్త బ్రహ్మయ్య		1.00	
	2. వడ్ల వెంకటేష్ తండ్రి బ్రహ్మయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	3. వడ్ల జగదాంబ భర్త బ్రహ్మయ్య		1.00	
154	కందివనం నరేష్ తండ్రి రాములు	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
155	చాకలి యాదయ్య తండ్రి రామయ్య	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
156	1. కంకటి పోచయ్య తండ్రి రామయ్య	190	1.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. కంకటి యాదయ్య తండ్రి రామయ్య		0.20	
157	1. చాకలి వెంకటయ్య తండ్రి జంగయ్య	190	1.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. చాకలి చెన్నయ్య తండ్రి జంగయ్య		1.00	
158	సామని నాగేష్ తండ్రి జంగయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
159	లంబాడి లక్ష్మణ్ తండ్రి లంబాడి పెద్దరాగ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
160	మ్యాదరి సరిత భర్త పాండయ్య	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
161	పిడికిరాల లక్ష్మమ్మ భర్త లేట్ నర్సింములు	190	0.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
162	కొలన్ సరిత భర్త సుధాకర్ రెడ్డి	190	3.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
163	కొలన్ సౌజన్య భర్త మహేష్ రెడ్డి	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
164	కొలన్ సుధాకర్ రెడ్డి తండ్రి నర్సింహారెడ్డి	190	2.01	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
165	కందివనం వెంకటస్వామి తండ్రి రామస్వామి	190	2.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
166	పొన్న నర్సింహారెడ్డి తండ్రి లక్ష్మా రెడ్డి	190	5.00	కొనుగోలుదారుడు
167	కుర్రనోళ్ల సత్తమ్మ భర్త ఎల్లయ్య	190	5.00	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
168	(బండిరి అంజయ్య) సాయి శ్రీనివాస్ వాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్	190	4.20	కొనుగోలుదారుడు
169	రైజోం డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్	190	10.20	కొనుగోలుదారుడు
170	1. సుప్పాల కిష్టయ్య తండ్రి వెంకయ్య	190	2.20	ప్రభుత్వ అసైన్డ్‌భూమి
	2. పిడికిరాల రాములు తండ్రి పోచయ్య		1.00	
		మొత్తం	668.39	

1) యజమాని కాకుండా

ఆసక్తి గల వ్యక్తుల పేరు మరియు చిరునామా	సర్వే నం.	విస్తీర్ణం	ఆసక్తి స్వభావం
ఏమిలేవు	ఏమిలేవు	ఏమిలేవు	ఏమిలేవు

ఇందుమూలముగా నోటీసై చేయబడిన ఫిర్యాదులు మరియు అభ్యంతరములేమైనా ఉన్నట్లయితే, జిల్లా కలెక్టర్/కలెక్టర్ సమక్షమునకు ఈ ప్రకటన ప్రచురించిన తేది నుండి ఏడు రోజులలోగా దాఖలు చేయవలెను.

సం/- రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ చెవెళ్ల — సం/- జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా — సం/- జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా

మోడీ యాప్ డేటా చోరీ చేస్తోంది : రాహుల్



న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యాప్ డేటాను చోరీ చేసి అమెరికా కంపెనీలకు ఇచ్చిందని రాహుల్ గాంధీ ఆదివారం విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ ట్వీట్ల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. కేంబ్రిడ్జి ఎనాలిటికా వివాదం నేపథ్యంలో మోడీపై రాహుల్ దాడి తీవ్రతను పెంచారు. నరేంద్ర మోడి యాప్ కోరుతూ అప్లికేషన్ కోసం సైన్ అప్ చేసిన వారి డేటాను తీసుకు వెళ్ళేందుకు అమెరికన్ కంపెనీలను ఆయన అనుమతించారన్నారు. "హాయ్! నా పేరు నరేంద్ర మోడి. నేను భారత దేశపు ప్రధాన మంత్రిని. మీరు నా అధికారిక యాప్ కోసం సైన్అప్ చేస్తే, అమెరికా కంపెనీలలో ఉన్న మా మిత్రులకు మీ డేటాను అందిస్తాను." అని మోడి అన్నట్లు వ్యంగ్యంగా రాహుల్ ట్వీట్ చేశారు. కేంబ్రిడ్జ్ ఎనాలిటికా డేటా లీక్ చేయడం వివాదమైన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా నిబంధనలను ఉల్లంఘిస్తూ కేంబ్రిడ్జి ఎనాలిటికా డేటాను చోరి చేయడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆ రెండు పార్టీల నేతలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. డేటా కంపెనీతో మీకు సంబంధాలున్నాయంటే, మీకు సంబంధాలున్నాయంటూ విమర్శిం చుకుంటున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నిరాకరించింది. బిజెపి, బీహార్‌లోని దాని మిత్రపక్షమైన జెడి(యు) 2014 ఎన్నికలతో సహా డేటా కంపెనీ సహాయం తీసుకున్నదని కాంగ్రెస్ విమర్శించింది.

నాలుగేండ్ల కుమార్తెను అమ్మకానికి పెట్టిన తండ్రికి 60 ఏండ్ల జైలు

విస్కాన్సిన్: తన నాలుగేండ్ల కుమార్తెను వ్యభిచారం కోసం విక్రయిస్తానంటూ మీడియాలో ప్రకటించిన ఒక తండ్రికి 60 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 18 ఏళ్ల లోపు వయస్కులైన పిల్లలను వ్యభిచారానికి ప్రేరేపిస్తున్నాడన్న అభియోగంపై అరెస్ట చేసిన ఆండ్రూ జేమ్స్ టర్లీ అనే ఈ వ్యక్తికి హారిస్ కౌంటీలోని కోర్టు ఈ మేరకు శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు. రెండేళ్ల క్రితం ఒక మీడియా సంస్థలో 'ప్లే విత్ డాడీస్ లిటిల్ గర్ల్' అంటూ టర్లీ తన నాలుగేళ్ల కుమార్తెను వ్యభిచారానికి అమ్మకానికి పెట్టాడని పోలీసులు చెప్పారు.

తన కుమార్తె పదేళ్ల కన్నా చిన్నదని చెబుతూ ఒక క్లయింట్‌తో దాదాపు 70 ఇ-మెయిల్స్ ద్వారా బేరం కుదుర్చుకున్నాడని హారీస్ కౌంటీ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది.

స్వేచ్ఛా మార్కెట్ విధానంతో ముందడుగు

చైనా పునరుద్ఘాటన

బీజింగ్: స్వేచ్ఛా మార్కెట్ విధానం, ఆర్థిక సంస్కరణలతో ప్రగతిపథంలో ముందడుగు వేస్తామని చైనా ప్రకటించింది. చైనా ఉప ప్రధాని హాన్ ఝెంగ్ ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశీయ, విదేశీ సంస్థలను సమానంగా పరిగణిస్తామని, మేథోసంపత్తి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై టారిఫ్‌లను పెంచుతూ వాణిజ్య పోరుకు తెరతీసిన నేపథ్యంలో చైనా ఆర్థిక సంస్కరణలను ప్రకటించటం విశేషం. ఇటీవల చైనా ఉప ప్రధానిగా ఎంపికయిన హాన్ తొలిసారిగా ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజింగ్‌లోని చైనా అభివృద్ధి వేదికను బయట ప్రపంచానికి విస్తరించాల్సిన అవసరం వుందన్నారు. ఈ కార్యాచరణను తాము చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) ప్రాజెక్టు ద్వారా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

ఆర్థిక ప్రపంచీకరణ 'తిరుగులేనిది'న్న విషయం చైనాకు తెలుసని, ఏకపక్షవాదం, వాణిజ్య రక్షణ విధానాలూ ఎవరి ప్రయోజనాలకూ ఉపయోగపడవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైనా నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన చైర్మన్ హీ లీఫెంగ్ మాట్లాడుతూ 'సరఫరాల విషయంలో వ్యవస్థీకృత సంస్కరణలను విస్తరించటంతో పాటు అసమగ్ర సరఫరాలను నిర్మూలించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలో బొగ్గు, ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానంలో వున్న చైనా ఈ ఏడాది తన ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు 3 కోట్ల టన్నుల మేర తగ్గించనున్నదని ఎన్‌డిఆర్‌సి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాము చేపట్టిన బిఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా తమ అంతర్జాతీయ సహకారాన్ని కూడా విస్తరించేందుకు చైనా కృతనిశ్చయంతో వుందని ఆయన చెప్పారు. అదే విధంగా మేథో సంపత్తి హక్కులకు చట్టపరంగా సమాన స్థాయిలో రక్షణ కల్పిస్తామని, తమ ఆర్థిక వ్యవస్థను వాస్తవిక పరిస్థితులతో సమన్వయం చేసుకుంటామని ఆయన చెప్పారు.


అవినీతి ఊబిలో షింజో అబే

రాజ్యాంగ సవరణ ద్వారా బయటపడే యత్నం

టోక్యో: ఇటీవల వెలుగులోకి వచ్చిన రాజకీయ కుంభకోణంతో సతీ సమేతంగా పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన జపాన్ ప్రధాని షింజో అబే, దీని నుండి బయటపడేందుకు రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నిస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. ప్రధాని అబే తన మద్దతుదారుల్లో ఒకరికి ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, ఇందులో ఆయన భార్య అకీ కీలక పాత్ర పోషించారని ప్రతిపక్షం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ భూ విక్రయాలకు సంబంధించి అధికారిక రికార్డులను తారుమారు చేశామని, ప్రధాని అబే, ఆయన భార్యతో పాటు మరికొంత మంది రాజకీయ నేతల పేర్లను ఇందులో నుండి తొలగించామని ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన అధికారులు అంగీకరించటంతో ఈ కుంభకోణం పరిధి మరింత విస్తరించింది. 'దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించి ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజల ముందుంచుతానని ఆయన అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ వార్షిక సమావేశంలో ప్రకటించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ వ్యవస్థను పునర్నిర్మించటం ద్వారా తాను తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానంటూ అధికారంలో కొనసాగాలన్న కృతనిశ్చయాన్ని వెల్లడించారు. ఈ కేసులో తనకు, తన భార్యకు ప్రమేయం వుందన్న ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, ఈ కుంభకోణంపై ప్రధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మిన్నంటుతున్నాయి. ఈ కుంభకోణం వెలుగులోకి రావటంతో 2012 చివరిలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నాటికంటె ఇప్పుడు అబే ప్రజాదరణకు భారీగా గండిపడింది. ఈ కుంభకోణానికి సంబంధించిన శ్వేతపత్రాన్ని గతంలో ఈ వ్యవహారాన్ని చూసిన ఆర్థికశాఖ మాజీ అధికారి ఆదివారం నాడు పార్లమెంట్‌కు సమర్పించాల్సి వుంది. అయితే తాను ప్రజాదరణ కోల్పోతున్నాన్న వాదనను కొట్టి పారేస్తున్న ప్రధాని షింజో అబే తాను రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ప్రకటించిన ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరించి తీరుతానని స్పష్టం చేశారు. అధికారికంగా స్వయం రక్షణ దళం(ఎస్‌డిఎఫ్)గా పిలువబడుతున్న జపాన్ సైన్యానికి రాజ్యాంగబద్ధతపై జరుగుతున్న చర్చకు కూడా తెరదించాలని తాను భావిస్తున్నానన్నారు. జపాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, తాము భూ, నౌకా, వాయు సేనలను కొనసాగించబోమని ప్రస్తుత రాజ్యాంగం చెబుతున్న విషయం తెలిసిందే. దీనితో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌డిఎఫ్ దళాల రాజ్యాంగ బద్ధతపై మేధావులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2015లో జపాన్ సైనిక దళాల విస్తరణ చేపట్టిన అబే ప్రభుత్వం తన మిత్ర దేశాల కోసం ఈ దళాలను వినియోగిస్తుండటంతో ఈ మార్పు రాజ్యాంగ విరుద్ధమైనదంటూ దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాజ్యాంగ సంస్కరణకు ఇదే అనువైన సమయం అని తాను భావిస్తున్నానని, సైనిక దళాల రాజ్యాంగ బద్ధతపై జరుగుతున్న చర్చకు ఇక ముగింపు పలుకుదామ'ని ప్రధాని అబే పిలుపునిచ్చారు.

కావేరి మేనేజ్‌మెంట్ బోర్డును
తక్షణమే ఏర్పాటు చేయాలి

డీఎంకే డిమాండ్



చెన్నై : కేంద్ర ప్రభుత్వం తక్షణమే కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు (సిఎంబి)ని ఏర్పాటుచేయాలని డిఎంకె ఆదివారం డిమాండ్‌చేసింది. సిఎంబి స్థానంలో మరేదైన పానెల్‌ను ఏర్పాటు చేయడం అనుమతించబోమని తెలిపింది. ఇక్కడ జరిగిన రెండు రోజుల డిఎంకె సదస్సులో ఈ మేరకు ప్రత్యేక తీర్మానం చేసింది. అంతరాష్ట్ర వివాదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కులు దెబ్బతినకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిఎంకె అభ్యర్థించింది. ఈ విషయంలో అధికార ఎఐఎడిఎంకె విఫలమైతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించింది. డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ ఈ తీర్మానాన్ని సదస్సులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎంబి స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్‌వైజరి కమిటీని ఏర్పాటు చేసే అవకాశముందని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అటువంటి చర్యను వ్యతిరేకిస్తూ తీర్మానించారు. సిఎంబి ఏర్పాటు విషయంలో రాజీపడొద్దని, దాని స్థానంలో మరే ఇతర పానెల్ ఏర్పాటును అంగీకరించొద్దని, సాధ్యమైనంత త్వరలో సిఎంబిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం" అని డిఎంకె తీర్మానం పేర్కొంది.

సెన్సెక్స్ ▼ 253	నిఫ్టీ ▼ 101	డాలరుకు రూపాయి విలువ	బంగారం(10గ్రా)	వెండి (కేజీ)	కోడిగుడ్లు	
32,923	10,094	65.18	రూ. 30,408	రూ. 40,200	హైదరాబాద్ 368, ఒక్కగుడ్డు 4.30, వరంగల్ 370	విజయవాడ 374, చెన్నై 397, ముంబయి 410

అంబానీ ఇంట పెండ్లి కళ

- ఆకాశ్ అంబానీ-శ్లోకా నిశ్చితార్థం
- స్విట్జర్లాండ్‌లో వివాహం?



పనాజీ: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట పెండ్లికళ వచ్చింది.కుమారుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థ వేడుక గోవాలో స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వేడుకలో అంబానీ తనకు కాబోయే కోడలికి స్వీట్ తినిపిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి..ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ అయిన రోజీ బ్లూ డైమండ్స్ సంస్థ అధినేత రసెల్ మెహతా కుమార్తె శ్లోకా.. ధీరూభాయ్ అంబానీ పాఠశాలలో శ్లోకా, ఆకాశ్..కలిసే చదువుకున్నారు. అలా ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి స్నేహం కాస్త పెండ్లి పీటలకు తీసుకెళ్తున్నది.. డిసెంబర్‌లో స్విట్జర్లాండ్‌లో పెండ్లి వేడుక నిర్వహించనున్నట్టు సమాచారం.

మూడోవంతు కంపెనీల మూసివేత..!

ఒక్క ఏడాదిలోనే క్లోజయిన 2,38,000 కంపెనీలు..!!



న్యూఢిల్లీ: ఈ ఏడాది (2018) జనవరి 31 వరకల్లా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫెయిర్స్(ఎంసీఏ) వద్ద 17,29,363 కంపెనీలు రిజిస్టర్ కాగా, వాటిలో మూడోవంతు మూసివేతకు గురయ్యాయి. ఎంసీఏ డేటా ప్రకారం మూసివేతకు గురైన కంపెనీల సంఖ్య 5,38,340(32 శాతం). కాగా, వీటిలో 2,38,000 కంపెనీలు(15 శాతం) గతేడాది (2017)లో మూసివేతకు గురయ్యాయి. 2017, జనవరి 31కల్లా మూసివేసిన కంపెనీల సంఖ్య 3,00,000.. మూసివేతకు గురైనవాటిలో ఎక్కువభాగం కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 248 కిందనేనన్నది గమనార్హం. ఈచట్టం ప్రకారం మూడు కారణాలతో కంపెనీలను మూసివేసే అధికారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ)కి ఉన్నది. కంపెనీని రిజిస్టర్ చేసిన ఏడాదిలోగా కార్యకలాపాలు ప్రారంభించకపోయినపుడు, తగినంత మూ లధనం లేనపుడు, వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలు ఎలాంటి కార్యక లాపాలు నిర్వహించనపుడు మూసివేసే అధికారం ఆర్వోసీకి ఉంటుంది. మూసివేతకు గురవుతున్నవాటిలో మొండి బకాయి కంపెనీలు అధికమని, ఆ తర్వాతి స్థానంలో డొల్ల(బినామీ) కంపెనీలుంటాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 31కల్లా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం కంపెనీలు 11,51,153.. కాగా, కార్యాచరణలో ఉన్నవాటిలో మొదటిస్థానంలో వ్యాపార సర్వీసుల విభాగానికి చెందిన కంపెనీలున్నాయి. వాటి సంఖ్య 3,46,498 కాగా, రెండోస్థానంలో తయారీరంగ కంపెనీలు (2,32,059), మూడోస్థానంలో వాణిజ్య కంపెనీలు (1,51,843), నాలుగో స్థానంలో నిర్మాణరంగ కంపెనీలు(1,04,359) ఉన్నాయి.

వివాదాలకు పుట్టిల్లు ఫేస్‌బుక్

#%deletefacebook% హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం ఒకవైపు, మొజిల్లా, టెస్లా, స్పేస్‌ఎక్స్ లాంటి ప్రముఖ కంపెనీలు ఇచ్చిన షాకులు మరోవైపు, అంతర్జాతీయ టెక్ సమాజం ఈసడింపులు ఇంకోవైపు.. వెరసి ఇన్నాండ్లుగా 'ఫేస్‌బుక్' ఆడిన వికృత క్రీడలకు తెర పడే రోజు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. 14సంవత్స రాల ఫేస్‌బుక్ ప్రయాణంలో బయటపడిన పలు వివాదాలపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..

జై



పార్ట్ - 1

అనుమతి లేకుండానే వినియోగదారుడి వ్యక్తిగత సమాచారం, స్థితిగతులు, అభిరుచులు తదితరాలను అంగడి సరుకుగా బేరానికి పెడుతూ.. యూజర్స్ ను ప్రభావితం చేస్తూ.. వివిధ అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రస్తుతం చెల్లించుకుంటున్న మూల్యం అంతా ఇంతా కాదు.

ఎట్టకేలకు పాపం పండింది!

విశ్వసనీయత అఘాతంలో పడి ఊపిరాడక ఉసురు తీసుకొంది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిత్వం, సేవా ధృక్పథం, సంస్థ పురోగతి తదితరాలు ఖాతాదారులకు ఎనలేని విశ్వాసం, నమ్మకాన్ని కలిగించాయి. ఎంతటి నమ్మకం అంటే? అడిగిన వెంటనే, ఆలోచించకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని అందించేంతలా..! కానీ, ఆ విశ్వసనీయత మాటున దాగున్న వ్యాపార సూత్రం ఎట్టకేలకు బయటపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పని చేసిన "కేంబ్రిడ్జ్ అనలిటికా" సంస్థకు 5కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం లీకయినట్టు తేలడం సంస్థ ప్రతిష్టను, వినియోగదారుల నమ్మకాన్ని నట్టేటముంచాయి. డేటా చౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ సంస్థ షేర్లు ఇప్పటి వరకూ 14 శాతానికి పైగా నష్టపోయాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీలో జుకర్‌బర్గ్ 4వ స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు. ఈ ఆర్థిక అంశాలు ఫేస్‌బుక్‌కి పెద్ద చిక్కులను తేనప్పటికీ, వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోవడం సంస్థకు పెద్ద నష్టమనే చెప్పాలి.

వివాదాలకు కేరాఫ్..

ఫిబ్రవరి 04, 2004 కాలిఫోర్నియా కేంద్రంగా ప్రారంభమై.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఫేస్‌బుక్.. ఖాతాదారుల వ్యక్తి గత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇప్పటికే, పలు వివాదాల్లో చిక్కుకొన్నది.

అందరికీ ఓపెన్ ఆఫర్

2007 సంవత్సరంలో ఫేస్‌బుక్ 'బీకాన్ ట్రాకింగ్ ప్రోగ్రాం' అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, సుమారు ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను వినియోగదారుడి అనుమతి లేకుండానే ట్రావెలాసిటీ, ఫండాంగో, నాట్, ఓవర్ స్టాక్ వంటి సైట్స్ లో పెడుతూ.. మూడో వ్యక్తులు సైతం యూజర్ కార్యకలాపాలను చూసే వెసులుబాటును కల్పించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రేగడంతో ఆ ఫీచర్‌ను ఫేస్‌బుక్ అదే సంవత్సరం చివర్లో తొలగించింది.

బ్రౌసింగ్ హిస్టరీ అంతా..

యూజర్ ఏదైనా సైట్ కి లాగిన్ అవ్వాలంటే, ఫేస్‌బుక్ క్రెడెన్షియల్స్ ఉంటే సరిపోయే విధంగా వివిధ మాధ్యమాలు, వెబ్ సైట్లతో డీలింగ్ కుదుర్చుకున్న ఫేస్‌బుక్.. "ఓపెన్ ఐడీ' పేరుతో మరో ఫీచర్ కి 2008లో తెరలేపింది. ఈ విధానంలో యూజర్ ఎవరైనా ఫేస్‌బుక్ తో వివిధ సైట్స్ లో లాగిన్ అవొచ్చు. ఐతే, లైక్ బటన్ మాదిరి ఓ గుర్తును ఫేస్‌బుక్ ఆయా సైట్స్‌లో ఉంచి, యూజర్ ఇంటర్నెట్ బ్రౌసింగ్ డేటా హిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం వివాదానికి అంకురార్పణ చేసింది.

ఎఫ్‌టీసీ సెటిల్‌మెంట్

వినియోగదారుల అనుమతి లేకుండా వారి సమాచా రాన్ని కొన్ని ప్రకటన సంస్థలతో ఫేస్‌బుక్ పంచుకొని మొట్టికాయలు వేయించుకున్న ఘటన 2012లో జరిగింది. ఎఫ్‌టిసి సెటిల్ మెంట్‌గా పేర్కొనే ఈ వివాదం 2009లో ప్రారంభమైంది. తప్పు తెలుసుకున్న ఫేస్‌బుక్ చివరకు తన ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చడం విశేషం.

అరవై లక్షల మంది ఫోన్ నెంబర్స్..

2013 జూన్ నెలలో ఫేస్‌బుక్ సుమారు అరవై లక్షల మంది ఖాతాదారుల ఫోన్ నెంబర్స్, ఈ-మెయిల్ అడ్రెస్ లను వివిధ సంస్థలకు అమ్ముకున్నట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే, ఇది కేవలం బగ్(సాంకేతిక సమస్య) మాత్రమేనని, మరో కారణం కాదని, ఫేస్‌బుక్ తేలిగ్గా తీసుకోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది.

ఖాతాదారుల పర్సనల్ డేటాను అంగడి సరుకుగా మార్చిన సంస్థ

- ప్రారంభించిన నాటి నుంచే నిబంధనలకు తిలోదకాలు
- ఓపెన్ ఐడీ పేరుతో యూజర్ బ్రౌసింగ్ హిస్టరీ తస్కరణ
- యాడ్ కంపెనీలకు డేటా.. చివరికి ఎఫ్‌టీసీ సెటిల్మెంట్!
- అరవై లక్షల మంది ఫోన్ నెంబర్లను అమ్ముకున్న సంస్థ
- అనుమతి లేకుండానే యూజర్ల డేటా విశ్లేషణ..

వినియోగదారులు చేసే పోస్టులు, స్టేటస్‌లను పరిశీ లించి వారు ఉపయోగించే కొన్ని పదాలను వారికి తెలియ కుండానే తీసివేయడం వంటి చర్యలతో ఫేస్ బుక్ మళ్ళీ తీవ్ర విమర్శల పాలైంది. దీనికి గానూ..

7 లక్షల మంది డేటా విశ్లేషణ

దాదాపు 7 లక్షల మంది వినియోగదారుల డేటాను అనుమతి లేకుండానే సదరు సంస్థ విశ్లేషించడం ఆలోచించాల్సిన విషయం. ఇవే కాకుండా.. తప్పుడు వీడియో వ్యూస్, ఫేక్ పీపుల్, ఫేక్ న్యూస్ తదితర వివాదాల్లో ఫేస్‌బుక్ చిక్కుకోవడం తెలిసిందే!

రెండు నెలలు.. రూ.18లక్షల కోట్ల నష్టం

- 72వేల కోట్లు కోల్పోయిన ఎస్బీఐ

ముంబయి: గత రెండు నెలల నుంచి మదుపరులు తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. ఈ కాలంలో బాంబే స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు దాదాపు 18లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. ఇందులో ట్రేడ్ వార్ ప్రకంపనల మూలంగా గత శుక్రవారం ఒక్కరోజులోనే రూ. 2.3లక్షల కోట్లు ఊడ్చుకుపోయాయి. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ 72.7 వేల కోట్ల రూపాయలు కోల్పోయింది. ఈ కాలంలోనే చెన్నై కేంద్రంగా నడుస్తున్న కనిష్క గోల్డ్ కంపెనీ 800 కోట్ల రూపాయలు మోసం చేసిందని సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదే కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.56.3వేల కోట్లు నష్టపోయింది.

జులై 1 నుంచి ముఖ ప్రామాణికంగా ఆధార్

- బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడకపోవటంతో..
- సుప్రీంకోర్టుకు వివరించిన ఆధార్ అథారిటీ



న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జులై ఒకటి నుంచి ముఖ ప్రామాణికంగా (ఫేస్ అథంటిఫికేషన్) కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్నది. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలో యూఐడీఏఐ ప్రకటిం చింది. దీనివల్ల ఎంతో మేలు జరగనున్నదని చెబుతున్నది. ఆధార్ కార్డులున్న వారిలో ఎక్కువ మందికి బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిగా పడటంలేదు. మరీ ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఈ సమస్య అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రేషన్ నిలిపివేయటంతో.. ఆకలితో అలమటించి పలువురు పేదలు చనిపోయిన విషయం విదితమే. అస్తవ్యస్తంగా ఆధార్ అమలవుతున్న తీరుపై సుప్రీంకోర్టు నిలదీయగా, ముఖ ప్రామాణికాన్ని అమలు చేస్తామని మోడీ సర్కారు తెలియజేసింది.

మూడు విధాలుగా ప్రయోజనం

ఆధార్ అథంటిఫికేషన్‌ను వినియోగించటానికి మూడు విధానాలను తీసుకురాబోతున్నది. ఓటీపీ, కండ్ల గుర్తింపుతో పాటు ఫిగర్ ప్రింట్లను వినియోగించుకోవచ్చు. తద్వారా ఆధార్ వినియోగదారుల వెరిఫికేషన్ సులువౌతుందని అంచనా. అయితే ముఖ ప్రామాణికంగా తీసుకునే కొత్త ప్రయోగం ఇంకెన్ని తలనొప్పులకు కారణమవుతుందోనన్న ఆందోళన పేదల్లో వ్యక్తమవుతున్నది.

ప్రత్యామ్నాయ విధానాలతోనే ప్రగతి

ఆర్థికాభివృద్ధి హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం

- సామాజిక, మానవాభివృద్ధిలో వెనుకబాటు
- అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలి : సీపీఐ(ఎం) సెమినార్‌లో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్


ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తేనే తెలంగాణ ప్రగతి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగానే తెలంగాణలోనూ ఆర్థికాభివృద్ధి హైదరాబాద్‌కే కేంద్రీకృతమైందని అన్నారు. సీపీఐ(ఎం) 22వ అఖిల భారత మహాసభల సందర్భంగా 'తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా' అనే అంశంపై ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు ఆయన మాట్లాడారు. అసమానతలకు, వెనుకబాటుతనానికి, చెరువుల ధ్వంసానికి, విద్య, వైద్యం కార్పొరేటీకరణకు ఉమ్మడి రాష్ట్రాన్ని విలన్‌గా చూపారని చెప్పారు. అనేక ఆకాంక్షలతో తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు. ఆకాంక్షలు నెరవేరకపోతే ప్రజల్లో అసహనం పెరుగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, వృద్ధి పెరుగుతోందని, ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్తున్నారని గుర్తు చేశారు. ఆర్థికాభివృద్ధి ఉన్న మాట వాస్తవమేనని, అది హైదరాబాద్‌కే కేంద్రీకృతమైందని వివరించారు. సామాజికాభివృద్ధి, మానవాభివృద్ధిలో తెలంగాణ వెనుకబడి ఉందని చెప్పారు. తెలంగాణలో మానవీయ పేదరికం ఎక్కువ ఉందని, అక్షరాస్యత కూడా తక్కువగా ఉందని చెప్పారు. పౌష్టికాహారలేమితో 46 శాతం ప్రజలు ఉన్నారని వివరించారు. అందరికీ విద్య, వైద్యం, తాగునీరు అందడం, పారిశుధ్యం, స్త్రీ, పురుషుల నిష్పత్తి వంటివాటిలోనూ వెనుకబడి ఉన్నామని అన్నారు. 18 ఏండ్ల వయసులోపే బాల్యవివాహాలు జరుగుతున్నాయని వివరించారు. యువ వితంతువులు తెలంగాణలో ఎక్కువున్నారని అన్నారు. మద్యం తాగడం వల్ల భర్తలు చిన్న వయసులోనే చనిపోతున్నారని, మహిళల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణ అభివృద్ధిలో సామాజిక అసమానతలు గురించి చెప్పలేదన్నారు. తెలంగాణ ఉద్యమం రావడానికి నీళ్లు, నిధులు, నియామకాలే కారణమని చెప్పారు. ఈ నాలుగేండ్లలో రాష్ట్రంలో 12 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని వివరించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల సమస్యలు తీర్చకుండా రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రాజెక్టులు నిర్మిస్తే భూమిలేని వారికి ప్రయోజనమేంటనీ ప్రశ్నించారు. దీంతో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులుగా మారుతారని చెప్పారు. అన్ని సామాజిక తరగతుల్లోనూ సమ్మిళిత అభివృద్ధి, పారిశ్రామికీకరణ జరగాలని ఆకాంక్షించారు.

ప్రణాళికాబద్ధమైన పారిశ్రామికీకరణ జరగాలి : ఎస్ వీరయ్య

రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన పారిశ్రామికీకరణ శాస్త్రీయంగా జరగాలని నవతెలంగాణ సంపాదకులు ఎస్ వీరయ్య సూచించారు. నిజాం కాలం నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరకు పారిశ్రామికీకరణలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లేదన్నారు. పెట్టుబడి ఉన్న చోటే పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. పెట్టుబడికి లాభం మాత్రమే పరమావధి అన్నారు. పరిశ్రమలు నెలకొల్పడంపై ప్రభుత్వ జోక్యం పరిమితమని, వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ లేదన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పారిశ్రామికీకరణ జరగలేదన్నారు. యజమానుల ప్రయోజనాలను కాపాడ్డం, కార్మికులను నియంత్రించడమే లక్ష్యంగా పాలకులు పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లా స్వరూపం, బొగ్గుగనులు, ఇనుపఖనిజం, సహజ వనరులు, ఆహార పంటలను బట్టి వాటికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పాలని సూచించారు. ఎయిర్‌పోర్టు, ఓడరేవు లేకుండా పారిశ్రామికీకరణ పూర్తిస్థాయిలో జరగడం సాధ్యం కాదన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు 4,5 ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని సూచించారు. ఐటీ ఉద్యోగులకు భద్రత లేదన్నారు. 31 జిల్లాల్లో పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించే విజన్ డాక్యుమెంట్‌లో స్కైవేలు, ఫ్లైఓవర్లు మాత్రమే ఉన్నాయన్నారు. పరిమితికి మించిన పట్టణీకరణ, నిరుద్యోగం, తాగునీటి కొరత, చెత్త వంటి సమస్యలు భవిష్యత్తులో పర్యావరణ సమస్యలుగా మారే ప్రమాదముందన్నారు.



సామాజిక సమస్యలపైనా పోరాడతాం... : ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్



వ్యవసాయరంగ సమస్యలేగాక దేశంలోని సామాజిక సమస్యలన్నింటిపైనా పోరాడేందుకు నిర్ణయించామని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ వ్యాఖ్యానించారు. తద్వారా మోడీ సర్కారు అవలంభిస్తున్న ప్రజా, రైతు, దేశ వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పారు. దేశంలో వ్యవసాయరంగం సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నా.. రైతు బాగుపడాలన్నా ప్రత్యామ్నాయ విధానాలే శరణ్యమని తెలిపారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో ఇలాంటి పాలసీలనే అమలు చేస్తున్నారని తెలిపారు. నూతన సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఏఐకేఎస్.. రైతాంగాన్ని హెచ్చరించిందని గుర్తుచేశారు. సామాజిక అణచివేత, ఆర్థిక అసమానతలపైనా ఏకకాలంలో పోరాటాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం భూ సంస్కరణలనేవి ప్రధాన సమస్యగా ఉన్నాయని చెప్పారు. ఇవి సక్రమంగా అమలు కాకపోవటం వల్ల దళితులు, గిరిజనులకు న్యాయం జరగటం లేదని అన్నారు. మరోవైపు రైతులకు ఎంతో చేస్తున్నామని చెబుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సైతం స్వామినాథన్ కమిటీ, ప్రొఫెసర్ జయతీఘోష్ కమిటీ సిఫారసులను అమలు చేయటం లేదన్నారు. వీటిని అమలు చేయకుండా రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వటం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండబోదని చెప్పారు. ఈ పథకాన్ని కౌలు రైతులకు వర్తించపోవటం శోచనీయమన్నారు. విధానాల్లో లోపాలుండటం వల్ల ఒకప్పుడు విత్తన భాండాగారాలుగా విలసిల్లిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు విత్తన కొరతను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన రైతు ర్యాలీ దేశం మొత్తాన్ని ఆలోచనలో పడేసిందని తెలిపారు. అక్కడి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలను బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆగస్టు 9 అన్ని రాష్ట్రాల్లో జైల్‌భరో కార్యక్రమాలు నిర్వహిస్తామని, 10 కోట్ల సంతకాలు సేకరిస్తామని వివరించారు. సెప్టెంబరు 5న ఢిల్లీలో 'కిసాన్ మజ్దూర్ ర్యాలీ' నిర్వహించటం ద్వారా వ్యవసాయం పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగడతామని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌దే అధికారం : ప్రొఫెసర్ కంచ ఐలయ్య



బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అధికారంలోకి వచ్చేందుకు ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించి వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య చెప్పారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య అందించమే లక్ష్యంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషలిస్టు మోడల్ ఎడ్యుకేషన్ విధానమే దేశానికి శరణ్యమన్నారు. ఇప్పటికే కేరళ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రయోగం చేసి విజయవంతమైందన్నారు. కేరళ ప్రభుత్వం ఆంగ్ల విద్యను అందిపుచ్చుకోవడంతో మంచి ఫలితాలు సాధించిందన్నారు. బీఎల్‌ఎఫ్ రూపొందించిన లాల్ నీల్ ఎజెండాను అమలు చేయడంలో సీపీఐ(ఎం) కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. పూలే, అంబేద్కర్, మార్క్స్, లెనిన్, మావోల విద్యా విధానాలను అమలు చేయకపోతే ప్రపంచ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యతుల్లోనూ 'పోరాటాలే చేస్తాం...అధికారం వద్దు' అంటే తెలంగాణ ప్రత్యామ్నాయ అభివృద్ధి జరగదని, పేదల సమస్యలు పరిష్కారం కావన్నారు. ముఖ్యంగా సీపీఐ(ఎం) నేతృత్వంలో కొనసాగిన పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసం కొన్ని ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించాయన్నారు. దీనిని దేశం ఉంచాలన్నారు. బీఎల్‌ఎఫ్ అధికారంలోకి వచ్చేందుకు టీమాస్ ఫోరం కృషి చేస్తుందన్నారు. బీజేపీకి హిందుత్వ ఎజెండాయే తప్ప డెవలంప్‌మెంట్ ఎజెండా లేదన్నారు. మార్క్సిజానికి మాత్రమే డెవలంప్‌మెంట్ మోడల్ ఉందని, దాన్ని రష్యా, చైనా దేశాలు అమలు చేశాయన్నారు. తెలంగాణలో 50 శాతం తెలుగు, 50 శాతం ఇంగ్లీష్ భాషను నేర్పించాలని, సంస్కృతం అక్కర్లేదన్నారు.

పరిశుభ్రమైన నీటితోనే వ్యాధుల నియంత్రణ: డాక్టర్ రాజారెడ్డి



మానవ మనుగడకు నీరు తప్పసరి, అందుకు ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందించాలని నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి సూచించారు. పరిశుభ్రమైన నీరు అందకపోవడం వల్ల 8 లక్షల మంది డైయేరియా వంటి వ్యాధుల బారిపడ్డారని చెప్పారు. 1937లో బ్రిటీష్ ప్రభుత్వం దేశంలో ఫ్లోరోసిస్‌పై పరిశోధనలు చేసిందన్నారు. 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పొదిలి పరిసర ప్రాంతాల్లో తాగునీటిలో ఫ్లోరోసిస్ ఉన్నట్టు గుర్తించిందన్నారు. ఈ నీరు తాగిన వారికి డెంట ల్, ఎముకలు, కిడ్నీ సమస్యలు వస్తాయన్నారు. ఫ్లోరోసిస్ నీటిని తాగడం వల్లే పోషకాహార లోపం వస్తుందన్నారు. 46 శాతం మంది పిల్లలు, 74 శాతం మంది మహిళలు ఎనిమియాతో బాధపడుతున్నారన్నారు. పేదలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కులమే నేటి రాజకీయ సమస్య : ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి



రాష్ట్రంలో కులం సామాజిక సమస్యగా ఉండేది. ఇప్పుడు రాజకీయ సమస్య అయింది. సీపీఐ(ఎం) ప్రథమంగా కులాన్ని ప్రధాన సమస్యగా గుర్తించింది. పాదయాత్ర, ఇతర కార్యక్రమాలు చేపట్టింది. టీమాస్, బీఎల్‌ఎఫ్ దిశగా అడుగులు వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు,మైనారిటీల శాతం 90 శాతం పైనే. ఇందులో 50 శాతం బీసీలే. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా అధికం. శ్రీకృష్ణ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ప్రభుత్వాలు కులం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండ, జఠిలం చేస్తున్నాయి. కులం అనేది పెద్ద సమస్యగా మారింది. అనేక సమస్యలు, ఇబ్బందులు, ఇతరాలను సృష్టిస్తున్నది. బీసీ కమిషన్ సరిగ్గా లేదు. కమిషన్ చేయాల్సిన పనులపై వారికి అవగాహన లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో బాగా వెనుకబడినవారే ఎంబీసీలు అని అంటున్నాం.కేవలం వృత్తిమీద ఆధారపడేవారు. బీసీలకు బలమైన నాయకులు లేరు. ఎంబీసీల నుంచే బీసీలకు శక్తి వస్తుంది. బీసీలను శాస్త్రీయంగా విభజించాని అనంతరామన్ కమిషన్ చెప్పింది. జాతీయ బీసీ కమిషన్ బీసీలను ఓబీసీ, ఎంబీసీ, ఈబీసీలుగా విభజించాలని సిఫారసు చేసింది. ఎంబీసీలకు జీవతాశయాలు ఉండవు.

CPI(M)
22nd CONGRESS
HYDERABAD
18-22,April 2018

సమిష్టిగా పోరాడితేనే ఫలితాలు : ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు



వ్యక్తులుగా కాక సమిష్టిగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయి. కులానికి పునాది మతం. మతాల్లో కులం లేదు. మతం ప్రాబల్యం పెరుగుతున్నది. తగ్గడం లేదు. వీటిని ప్రభుత్వమే పెంచిపోషిస్తున్నది. రాజకీయ స్వార్థం కోసం మతం ముసుగు వేసుకుంటున్నది. దేశంలో మోడీ సర్కారు హయాంలోనే మతపరమైన అల్లర్లు అధికమయ్యాయి. సంఘటితమైతేనే వివక్ష పోతుంది. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఐక్యం కావాలి. మహిళల సంఖ్య అన్ని రంగాల్లో పెరగాలి. ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి.

సవాళ్లను ఎదుర్కోవాలి : కోవా ప్రతినిధి మజహర్ హుస్సేన్

సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు సవాళ్లను ఎదుర్కోనేందుకు పుట్టారు. దేశంలోనే హైదరాబాద్‌లో 41 శాతం ముస్లిం జనాభా ఉంది. వీరంతా పరిపాలనలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల్లోనూ ఎదగాలి. పెట్టుబడితో సంబంధాలు కలిగి ఉండాలి. రుణాలు, ఇతరాలను సాధించుకుని ఆర్థికంగా ముందుకుపోవాలి. విద్య కచ్చితమైన అవసరం. నైపుణ్యాలను పెంచుకోవాలి. సాంకేతిక పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదం సైతం ముందుకుపోతున్నది. రోబోటైజేషన్‌తో 2030 నాటికి మరింత పెరగనుంది. యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వాలి.

పోడుభూములకు పట్టాలివ్వాలి : ప్రొఫెసర్ ఈసం నారాయణ

ఏండ్ల నుంచి గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని ప్రొఫెసర్ ఈసం నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. పట్టాలిస్తామని చెప్పిన వారికే గిరిజనులందరి మద్దతుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి ఇస్తామంటుందనీ, గిరిజనుల భూమికి హక్కు పత్రాలు లేవనీ..మరి ఆ మొత్తం ఎవరికిస్తారో చెప్పాలని అన్నారు. 'గిరిజన సంక్షేమం' అనే అంశంపై ఆయన మాట్లాడారు. విద్యా, వైద్యం, అభివృద్ధి ఇలా...అన్ని విభాగాల్లోనూ గిరిజనులు వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం బడ్జెట్ లక్షల కోట్లలో ఉంటున్నా...బడుగుల జీవితాలు మాత్రం మారడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలను మూసివేస్తున్నారనీ, దీంతో గిరిజన, ఆదివాసీలు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. ఐటీడీఏలు గిరిజనులకు ఉపయోగపడటం లేదని అన్నారు. పీసా చట్టం సక్రమంగా అమలు చేస్తేనే గిరిజనుల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

దీపాలం కాదు..మేం దివిటీలం : ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత



"ఇంటికి దీపం ఇల్లాలు..' లాంటి సామెతలతో మహిళలను ఇండ్లకే పరిమితం చేస్తున్నారు. స్త్రీలు దీపాలుగా కాదు..దివిటీలుగా ఉండాలని కోరుకుంటున్నారు..' అని ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అన్నారు. మహిళలు అంటే కేవలం బోనాలు, బతుకమ్మలు మాత్రమే అన్నట్టుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'యువత- మహిళలు' అనే అంశంపై ఆమె ప్రసంగించారు. పాలకులను మంచినీళ్లు కావాలంటే మద్యం ఇస్తున్నారనీ, ఉద్యోగం కావాలంటే ఉచిత ఇంటర్నెట్ అంటున్నారని చెప్పారు. మహిళా బిల్లు ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నా, పాలక వర్గాలు మాత్రం దానిపై దృష్టి సారించడం లేదని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలు లేని ఏకైన రాష్ట్రం దేశంలో తెలంగాణేనని తెలిపారు. పాలకులు, చట్టాలు పాలకవర్గాల పక్షమేనని, మహిళలను, దళితులను పట్టించుకోవడం లేదని అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో తనపై దాడి జరిగితే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని రావడం, దాడి ఘటన నవతెలంగాణ దినపత్రికలో మొదటి పేజీలో రావడం అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. కులం పోతేనే మహిళల సగం కష్టాలు పోతాయన్నారు. నిరుద్యోగం పెరుగుతుందనీ, రాష్ట్రంలో సుమారు ఆరులక్షల మంది గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు.



'గుడి-బడి'లో ఏది అవసరం?

విద్యవల్లనే మనిషి ఉన్నతోన్నత స్థితిని పొందుతాడని నమ్మిన ఫూలే శూద్రులకు, అతిశూద్రులకు, మహిళలకు విద్య నేర్పాలని బడి తలుపులు తెరిచిన మొదటి వ్యక్తి. అట్లా ఫూలే దంపతులు అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక విద్యా ఉద్యమాన్ని నడిపారు. అనంతరం డా॥బి.ఆర్. అంబేద్కర్ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేవారి దీనస్థితికి హైందవ ధర్మమే కారణమని తేల్చివేశాడు. "బ్రాహ్మణ సాహిత్యాన్ని మొత్తంగా పరిశీలిస్తే ఉన్నవాళ్లని పైకెత్తడం, లేనివాళ్లను అణిచివేయడమే అన్నాడు. ఇంకా హిందూత్వవాదులు ఋషుల్లా మాట్లాడుతారు. కసాయివాళ్లలా ప్రవర్తిస్తారు" అన్నాడు. ఇది వాస్తవమేనని చెప్పడానికి నేడు దేశవ్యాప్తంగా దళితులపై, మహిళలపై, మైనార్టీ ప్రజలపై, అణగారిన వర్గాలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, సమాజ భవిష్యత్తుకు పునాదులైన విశ్వవిద్యాలయాలలో దళిత, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులపై జరుగుతున్న దాడులు మన కండ్లముందు కనిపిస్తున్నాయి. మహాత్మా జ్యోతిబాఫూలేని గురువుగా స్వీకరించి, వారు చెప్పిన "విద్యవల్లనే మనిషి మహోన్నత స్థితిని పొందుతాడు" అన్న మాటను ప్రగాఢంగా విశ్వసించి బడిలోకి రానీయకుంటే కిటికీ దగ్గర ఉండి, విద్యనర్జించి ప్రపంచ సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సామాజికవేత్త అయ్యాడు.

వలిగి కృష్ణ

వేల సంవత్సరాలుగా భారతదేశంలో గుడి కేంద్రంగా అబద్ధాలను నిజాలుగా నమ్మిస్తూ బ్రాహ్మణీయ మను వాదం భారత సమాజాన్ని పరిపాలిస్తూ వస్తున్నది. సమాజం వర్ణాలుగా విభజించబడి, బ్రాహ్మణులు పండితులుగా, క్షత్రియులు రాజ్యపాలకులుగా వైశ్యులు వ్యాపారులుగా, శూద్రులు ఉత్పత్తి మరియు సేవకవర్గంగా ఉన్నారు. ఇందులో బ్రాహ్మణులకు పూర్తిగా, క్షత్రియులకు, వైశ్యులకు పాక్షికంగా విద్య నేర్చుకునే అవకాశం ఉండేది. శూద్రులకు, తర్వాత సష్టించబడిన అతిశూద్రులకు విద్య నిషేధం. భారతదేశం చిన్న చిన్న పల్లెలుగా, గ్రామాలుగా విభజించబడి ఉన్నది. ఈ రకంగా భారతదేశంలో గుడిలేని గ్రామాలు వెతికినా దొరకవు. కానీ బడిలేని గ్రామాలు కోకొల్లలు. బ్రాహ్మణీయ ఊహా జనిత సిద్ధాంతాలను, మార్మిక వాదాలను గ్రహించిన చార్వాకులు, లోకాయతులు బ్రాహ్మణు లు బోధిస్తున్న సిద్ధాంతాలకు ఆధారాలు లేవని దేవుడు, అతీత శక్తులంటూ ఏవీ లేవని ప్రజలు వాటిని నమ్మవద్దనీ, ప్రతిదీ ఆచరణ, అనుభవం ద్వారానే తెలుసుకొని భవిష్యత్‌ను నిర్మించుకోవాల ని ఆనాటి సమాజాన్ని చైతన్యపరిచారు. చార్వాకు ల, లోకాయతుల హేతువాద, శాస్త్రీయ దక్పథానికి కొనసాగింపుగా సమస్త మానవాళి అవసరాలను తీరుస్తున్న ఉత్పత్తి వర్గ ప్రజలారా మీ జీవితాలలో బ్రాహ్మణీయ భావాజాలం నింపిన చీకట్లను తొలగించడానికి, మనుషులంతా సమానమే అని చాటిచెప్పడానికి 'బహుజన సుఖాయ: బహుజన హితాయ' అంటూ గౌతమ బుద్ధుడు ఒక సామాజిక విప్లవానికి నాంది పలికాడు. బుద్ధుని ఆలోచనా విధానానికి ప్రజలంతా ఆకర్షితులై అతని మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, మళ్లీ ఆనాటి బ్రాహ్మణులు తమ ప్రాబల్యం కోల్పోవడమే కాకుండా తమ బండారం బయటపడుతుందని, ఒకవేళ అదే నిజమైతే ప్రజలు తమను తిరస్కరిస్తారని తెలుసుకొని బుద్ధుడు అవతార పురుషుడనీ, భగవంతుని స్వరూపమనీ ప్రజలు నమ్మేలా కుట్ర పన్నారు. మళ్లీ ప్రజలు బ్రాహ్మణుల కుట్రకు మోసపోయి యథావిధి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిబాఫూలే, డా.బి.ఆర్. అంబేద్కర్, నారాయణగురు, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి మహనీయులు, చార్వాకులు, లోకాయతుల ఆలోచనల నుంచి, బుద్ధుని సిద్ధాంతం నుంచి సమానత్వాన్ని, శాస్త్రీయతను, హేతుబద్ధతను స్వీకరించి సమాజ మార్పునకు ఎనలేని కషిచేశారు. విద్యవల్లనే మనిషి ఉన్నతోన్నత స్థితిని పొందుతాడని నమ్మిన ఫూలే శూద్రులకు, అతిశూద్రులకు, మహిళలకు విద్య నేర్పాలని బడి తలుపులు తెరిచిన మొదటి వ్యక్తి. అట్లా ఫూలే దంపతులు అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక విద్యా ఉద్యమాన్ని నడిపారు. అనంతరం డా॥బి.ఆర్. అంబేద్కర్ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేవారి దీనస్థితికి హైందవ ధర్మమే కారణమని తేల్చివేశాడు. "బ్రాహ్మణ సాహిత్యాన్ని మొత్తంగా పరిశీలిస్తే ఉన్నవాళ్లని పైకెత్తడం, లేనివాళ్లను అణిచివేయడమే అన్నాడు. ఇంకా హిందూత్వవాదులు ఋషుల్లా మాట్లాడుతారు. కసాయివాళ్లలా ప్రవర్తిస్తారు" అన్నాడు. ఇది వాస్తవమేనని చెప్పడానికి నేడు దేశవ్యాప్తంగా దళితులపై, మహిళలపై, మైనార్టీ ప్రజలపై, అణగారిన వర్గాలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, సమాజ భవిష్యత్తుకు పునాదులైన విశ్వవిద్యాలయాలలో దళిత, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులపై జరుగుతున్న దాడులు మన కండ్లముందు కనిపిస్తున్నాయి. మహాత్మా జ్యోతిబాఫూలేని గురువుగా స్వీకరించి, వారు చెప్పిన "విద్యవల్లనే మనిషి మహోన్నత స్థితిని పొందుతాడు" అన్న మాటను ప్రగాఢంగా విశ్వసించి బడిలోకి రానీయకుంటే కిటికీ దగ్గర ఉండి, విద్యనర్జించి ప్రపంచ సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సామాజికవేత్త అయ్యాడు. నవభారత నిర్మాత అయ్యాడు. బోధించు, సమీకరించు, పోరాడు అనే లక్ష్యాలను నిర్దేశించుకొని సమాజ మార్పునకు కషిచేశారు. భారత రాజ్యాంగంలో 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్యను ఆర్టికల్ 21(ఎ) ద్వారా పొందుపరిచాడు. కానీ బ్రాహ్మణీయ, భూస్వామ్య భావజాలం గల మన పాలకులు అణగారిన వర్గాల ప్రజలు విద్యనభ్యసిస్తే తమ ఆటలు సాగవని, తమ మాటలు వినరని, తమతో సమానమైతే ఎట్లా అని, అందరూ పల్లకి ఎక్కితే పల్లకి మోసేవాళ్లెవరని ఆయా వర్గాలకు విద్య ప్రాముఖ్యతను ప్రచారం చేయలేదు. అట్లా ఉత్పత్తి వర్గాలు, దళితులూ, మహిళలు విద్యకు దూరమయ్యారు. ఇంతకాలం చదువు విలువ తెలుసుకోలేక వెనుకబడిన ఈ వర్గాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్న తరుణంలో మనువాదం, భూస్వామ్య భావజాలాలు మెండుగా కలిగిఉన్న పాలకులు బడిని వదిలేసి గుడిచుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. గుడి చుట్టూ రాజకీయాలు నడిచినంతకాలం ఈ సమాజం బాగుపడదు. ప్రస్తుతం బడి చుట్టూ, బడి కేంద్రంగా రాజకీయాలు ప్రారంభమవ్వాలి. ఇక్కడ బడి చుట్టూ రాజకీయాలు అంటే విద్యకు ప్రాముఖ్యతను కల్పించి అన్ని వర్గాలకు సమానమైన, నాణ్యమైన గుణాత్మక విద్యను కల్పించడం. తద్వారా నైపుణ్యంగల మానవ వనరులు ఏర్పడతాయి. సమాజం అన్ని రంగాలలో అభివద్ధి సాధిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకపార్టీ భారతదేశం ఒక లౌకిక రాజ్యం అన్న సంగతిని మరిచిపోయి హిందూ రాజ్యం స్థాపించాలని ప్రయత్నిస్తున్నది. ఇటు తెలంగాణ ప్రభుత్వంలోని పాలకపార్టీ కులాలకు, వత్తులకు అతీతంగా అభివద్ధి చెందుతున్న తెలంగాణ సమాజాన్ని మళ్లీ కులాలపేరుతో, మతాల పేరుతో భవనాలు నిర్మించి, పాఠశాలలు ఏర్పాటుచేసి అంతరాల సమాజాన్ని నిర్మిస్తూ భూస్వామ్య పాలన కొనసాగిస్తున్నది. నేడు తెలంగాణలో మూతబడిన దేవాలయాలను తెరిపించి బ్రాహ్మణులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉత్పత్తి కులాలైన గొల్ల కురుమలకు గొర్లు, మత్స్యకారులకు చేపలు, చేనేతలకు మగ్గాలు, గీతకార్మికులకు మోకులు, ఇంకా పందులు, బర్లు, కోళ్లు, మేకలు ఇచ్చి, వాటిని పెంచి సంపదను సష్టించమని, ఆ సంపదతో మేము రాజభోగాలు అనుభవిస్తామని చెప్పకనే చెబుతూ ఉత్పత్తివర్గాల పిల్లలను బడికి దూరం చేసే కుట్ర జరుగుతున్నది. దీనిని తెలంగాణ సమాజం గుర్తించవలసిన అవసరమున్నది. గుడుల వలన ఒక్క బ్రాహ్మణులు తప్ప మిగతా సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు. అదే సమాజం మొత్తానికి ఉపయోగపడే బడులు నేడు గ్రామాలలో మూతబడుతున్నాయి. ఇలా "అజ్ఞానానికి కేంద్రమైన గుడిలో దీపం వెలిగిస్తారంట – అదే జ్ఞానానికి నిలయమైన బడిలో చీకట్లు నింపుతారంట." ఇది సమాజ తిరోగమనానికి నాంది. గుడి నిజమైనా గుడిలో దేవుడు అబద్ధం, పూజారి నిజమైనా పూజారి చదివే మంత్రాలు అబద్ధం. బడి నిజమే, బడిలో ఉపాధ్యాయుడు నిజమే, విద్యార్థులు నిజమే. ఉపాధ్యాయుడు బోధించే పాఠాలు నిజమే, ఆ పాఠాలను విద్యార్థు లు నేర్చుకొని జ్ఞానాన్ని పొందడం నిజమే. క్లుప్తం గా చెప్పాలంటే గుడి అభివద్ధిని నిరోధిస్తుంది. బడి అభివద్ధిని కాంక్షిస్తుంది. గుడి ప్రశ్నలను చంపేస్తుంది. బడి ప్రశ్నలను మొలకెత్తిస్తుంది. మొన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు ప్రాథమిక విద్యను బోధించిన గురువుగారికి పాదాభివందనం చేసి, తెలంగాణ సమాజానికి గురువు గొప్పతనాన్ని చెప్పకనే చెప్పారు. అంటే తాను ఉన్న స్థితికి కారణం బడిలోని ఉపాధ్యాయుడే తప్ప గుడిలోని పూజారి కాదు అని నిర్ధారణ చేశాడు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు గుడి నుండి ఏ ఒక్క మానవ వనరు (వత్తి నిపుణులు, ఒక ఉపాధ్యాయుడు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక శాస్త్రవేత్త) అయినా ఉత్పత్తి అయినట్టు ఆధారాలు న్నాయా? ఒక మానవ వనరులే కాదు, సమాజా నికి ఉపయోగపడే ఏదైనా సరే ఉత్పత్తి జరిగిందా? అదే బడి నుండి ఈ సమాజాభివద్ధికి అవసరమైన సర్వం ఉత్పత్తి జరిగింది. ఈ రోజు మనిషి భూగ్రహం వదిలి అంతరిక్షంలోని ఇతర గ్రహాలపై జీవంకోసం అన్వేషణ కొనసాగిస్తున్నాడంటే దానికి కారణం బడి, బడిలోని ఉపాధ్యాయుడు మాత్రమే. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానంలో బ్రాహ్మణ సాహిత్యానికి, విద్యను కాషాయీకరించడానికి పెద్దపీట వేసే కుట్ర జరుగుతున్నది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరమున్నది. విద్యావిధానంలో 'శాస్త్రీయ స్ఫూర్తిని' నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సమాజంలో శాస్త్రీయ దక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణావా దాన్ని పెంపొందించడమనేది ప్రభుత్వాల బాధ్యతగా భారత రాజ్యాంగంలోని 51ఎ(హెచ్) ఆర్టికల్ ద్వారా చెప్పబడినది. అయినా భారత సమాజం అవిద్యతో, అజ్ఞానంతో, శాస్త్రీయ దక్పథం కొరవడి మూఢనమ్మకాలలో కొట్టుమిట్టాడు తున్నది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో రాజశేఖర్‌గౌడ్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ తన భార్యకు రోగం నయమవుతుందనే కారణంతో 3నెలల చిన్నారిని బలివ్వడం ఎంత దారుణం. ఇలా ప్రతి రోజు ఏదో ఒక చోట చేతబడులు, బాణామతి పేర్లతో దాడులు, హత్యలు, సజీవ దహనాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం శాస్త్రీయంగా ఆలోచించకపోవడమే. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అశాస్త్రీయంగా, అహేతుకంగా, ఏ విధంగానూ ప్రజలకు మేలు జరగని, యజ్ఞాలు, యాగాలు, కానుకల పేరుతో ప్రజాధనాన్ని వథా చేయడమే కాకుండా ప్రజలను మూఢనమ్మకాలలో, భ్రమలలో ఉంచుతూ అంతా దైవాధీనమే అని నమ్మింపజేస్తూ అనాగరిక పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే మేధావులు, మరీ ముఖ్యంగా శాస్త్రజ్ఞానాన్ని అవపోసనపట్టి, శాస్త్ర అవగాహనతో పరిశోధనా రంగంలో ఉన్న శాస్త్రవేత్తలు 'శాస్త్రీయ స్ఫూర్తిని' ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరూ ఉన్నఫలంగా అద్భుతాలు సష్టించలేరన్న వాస్తవాన్ని, హేతుబద్ధ దక్పథాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత శాస్త్ర రంగంలో ఉన్నవారిపైనే ఉన్నది.



సెల్ : 9490411381

రుణం చెల్లించకుంటే ఇల్లు జప్తు చేస్తాం

గిరిజన మహిళకు బ్యాంకు మేనేజరు హెచ్చరిక ● కుట్టు మిషన్ తీసుకెళ్లొద్దని బతిమిలాడినా వదలని వైనం

పరిపూర్ణం

"కడుపుకు అన్నం తింటున్నరా.. గడ్డి తింటున్నారా.. బ్యాంకులో నాలుగేండ్ల క్రితం తీసుకున్న అప్పు ఇప్పటివరకు చెల్లించకపోతే ఎలా. మీరు ఎస్టీ అయితే రుణం చెల్లించవద్దని ఎక్కడైనా ఉందా! ప్రభుత్వం మీకు సబ్సిడీ రుణం ఇచ్చుడే సరికాదు. ఏయ్ ఎక్కువ మాట్లాడకు.. నీ దగ్గర ఏ వస్తువున్నా... తీసుకెళ్తా. ఇదే కాదు డబ్బు కట్టకపోతే ఇంటిని కూడా జప్తు చేస్తా. డబ్బులు కట్టి వస్తువులు తీసుకెళ్లు. ఇంత పెద్ద ఇల్లు ఉండి చిన్న అమౌంట్ కట్టకుంటే.. ఎలా?" అని ఎరుకలి లలితను బ్యాంకు మేనేజరు హెచ్చరిస్తూ బయభ్రాంతులకు గురిచేశాడు.

"నేను రోజూ బట్టలు కుడుతూ.. జీవనం సాగించే కుట్టుమిషన్‌ను ఎత్తుకెళ్లాడు. కాల్లావేలా పడ్డా వినలేదు. నా భర్త లేనప్పుడు సాయంకాలం వచ్చి నన్ను బెదిరించాడు. కన్నీరు పెట్టుకున్నా కనికరించలేదు. భూమీ బుట్టా లేనోళ్లం సారూ.. నేను మిషన్ కుడితేనే పూట గడిచేది. నాభర్త రుణం చెల్లించలేదని నానా దుర్భాషలాడి ఇంట్లో ఉన్న మిషన్‌ను తీసుకెల్లారు" అని బాధితురాలు లలిత తన ఆవేదన వ్యక్తం చేశారు.





కుట్టుమిషన్ తీసుకెళ్లినట్టు చూపుతున్న బాధితురాలు, బ్యాంకులో మూలనపడేసిన కుట్టుమిషన్

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఎరుకలి తిర్పతయ్య పందులు కాస్తూ.. బుట్టలు అల్లుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. ఆయనకు సొంత ఆస్తులేమీ లేవు. ఈత కర్రలతో బుట్టలు తయారు చేసి ఊర్లు తిరుగుతూ.. అమ్మి పొట్టుపోసుకునేవారు. కొని పందులను కూడా పెంచుతూ.. వాటినుంచి వచ్చే ఆదాయంతో అతికష్టం మీద బతికేవారు. అయన కష్టాలు చూసి 2014లో మాదా పథకం కింద రూ.50వేలు రుణం ఇచ్చారు. ఈ డబ్బులతో ఈ మధ్యే వ్యాపారం చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. డబ్బులు వచ్చిన తర్వాత సబ్సిడీ వచ్చిందేమోనని బ్యాంకు అప్పు కట్టలేదు. ఈమధ్య కాలంలోనే బ్యాంకు మేనేజరు పిలిపించుకొని డబ్బులు చెల్లించాలని చెప్పాడు. రుణదారు సోమవారం చెల్లిస్తానని చెప్పాడు. సోమవారం సాయంకాలం వరకు తిర్పతయ్య పనిమీద పక్క ఊరికెళ్లాడు. బ్యాంకు పనులు పూర్తైన తర్వాత మేనేజరు తన క్లర్కును తీసుకొని తిర్పతయ్య ఇంటికి వచ్చాడు. ఇంట్లో తిర్పతయ్య లేనిది చూసి భార్యతో నానా రకాల దుర్భాషలాడారు. "నీ మొగడు యాడికొయ్యిండు, బ్యాంకు లోను చెల్లించాలి" అని అడిగాడు. "నా దగ్గర డబ్బులు లేవు. మా ఆయన వచ్చిన తర్వాత చెప్పి రేపు డబ్బులు కడతాం" అని భార్య లలిత చెప్పింది. అయినా వినకుండా నానా రకాలుగా మాట్లాడుతూ కుట్టుమిషన్ తీసుకపోయిండు. డబ్బులు కట్టలేదనే సాకుతో కుట్టు మిషన్ తీసుకెళ్లడంతో ఊర్లో పరువు పొయిందని తిర్పతయ్య పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు.



బుట్టలు అల్లుతున్న తిర్పతయ్య తల్లిదండ్రులు

కోడేరు మండల కేంద్రంలో అంధ్రాబ్యాంకు నుంచి రూ.4కోట్ల రుణం వివిధ గ్రామాల ప్రజలు తీసుకున్నారు. వీరిలో రూ.రెండు లక్షల నుంచి రూ. పది లక్షల వరకు అప్పులు ఉన్నవారే అధికంగా ఉన్నారు. 15ఏండ్లుగా అప్పులు తీసుకున్న వారు కూడా తిరిగి చెల్లించలేదు. వీరిలో ఆధిపత్య కులాల వారే అధికంగా ఉన్నారు. వీరిని వదలిపెట్టి కేవలం ఎరుకల కులానికి చెందిన వ్యక్తి కాబట్టే.. తిర్పతయ్య రూ.20వేల అప్పుకింద బ్యాంకు మేనేజరు కుట్టు మిషన్ తీసుకెళ్లాడని కుటంబసభ్యులు వాపోతున్నారు.

సెల్ : 9490099324

బ్యాంకు మేనేజరు శైలి మార్చుకోవాలి

మేనేజరు ఎరుకలి తిర్పతయ్య ఇంటికొచ్చి మిషన్‌ను తీసుకెళ్లడం భావ్యం కాదు. తిర్పతయ్య రుణం తీసుకుంటే ఆయనను అడిగి వసూలు చేసుకోవాలి. ఒక్కొక్కరు రూ.లక్షల్లో అప్పులున్నారు. వీరిని వదిలిపెట్టి చిన్న అమౌంట్ విషయంలో మేనేజరు ఇలా చేయడం సరికాదు. మహిళ అని కూడా చూడకుండా మేనేజరు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నాం. బేషరుతుగా మిషన్‌ను తిరిగి వాపసు ఇవ్వాలి. లేనిచో సమస్య తీవ్రంగా మారుతోంది.

– శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కోడేరు

పై అధికారుల ఒత్తడి ఉండబట్టే..

ఇది నా సొంత నిర్ణయం కాదు. నాకు పైనుంచి ఒత్తడి ఉండబట్టే.. తప్పని పరిస్థితిలో మిషన్ తేవాల్సి వచ్చింది. ఇప్పటికైనా డబ్బులు కడితే మిషన్ ఇస్తాను. అతనికి మరో రూ.2 లక్షల రుణం కూడా ఇస్తాను. దీన్ని ఇంతటితో వదలేయండి. నేను ప్రజల కోసం పనిచేస్తున్నారు. రుణం తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తేనే కదా ఇతరులకు రుణ సౌకర్యం కల్పించేది.

మేనేజర్, అంధ్రాబ్యాంకు

కేసు నమోదు చేస్తాను

నాకు మూడు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చింది. మేనేజరును కూడా ఫోన్‌లో సంప్రదించాను. అయన వ్యవహార్‌శైలి బాగా లేదు. ఏమైందని నేను ఫోన్ చేస్తే... కేసు పెట్టుకొమ్మనడం సరికాదు. నేను ప్రస్తుతం ఎస్పీ గారి సమావేశంలో ఉన్నాను. రాగానే మీకు న్యాయం చేస్తాను.

: ఎస్సై షఫీ, కోడేరు

అధికార పార్టీలోకి రాకుంటే అంతే..!

నీరజ్

దంపతులపై గ్రామ పెత్తందారుల ఒత్తిడి

'మాది టీఆర్ఎస్ ప్రభుత్వం. మేం చెప్పిందే ఇక్కడ వేదం. మాకు తెలియకుండా షెట్టర్లు ఎలా నిర్మిస్తావు. ఇది నీ సొత్తు కాదు. ఈ స్థలాన్ని ఖాళీ చేయాలి. లేకుంటే మేమే కూల్చేస్తాం. మా పార్టీలోకి వస్తే వదిలేస్తాం. లేదంటే కష్టాలు తప్పవు' ఇదీ అధికార పార్టీకి చెందిన నాయకుల వ్యవహార్‌శైలి. చిన్న టీకొట్టు నడుపుకుంటూ 40 ఏండ్లుగా జీవనం సాగిస్తున్న దంపతులపై గ్రామ పెత్తందారుల దౌర్జన్యానికి ఇదో పరాకాష్ట. తమ మాట వినడం లేదని టీఆర్ఎస్‌కు చెందిన సర్పంచ్, మాజీ సర్పంచ్, వార్డు మెం బర్లు ఏకమై వారిని వేధిస్తున్న పరిస్థితి నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది...



బాధితులు నివాసానికి ఏర్పాటు చేసుకున్న రేకుల ఇల్లు

ముదిరాజ్ కులానికి చెందిన ఎరకలి కృష్ణయ్య, భార్య లక్ష్మమ్మ దంపతులది తాడూరు మండలం మేడిపూర్ గ్రామం. ఇక్కడ చిన్న గుడిసె కట్టుకుని 40ఏండ్ల నుండి నివాసముంటున్నారు. ఇంటి నెంబర్, ఆధార్ కార్డు కూడా వచ్చింది. ఇంటిపన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు. భార్యాభర్తలకు వేరే ఆధారం లేదు. వ్యవసాయం, ఆస్తిపాస్తులు లేవు. చిన్న టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అధికార పార్టీలోకి రావడం లేదని చెప్పి 40 ఏండ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని పెత్తందార్లు హుకుం జారీ చేశారు. టీఆర్ఎస్‌లో చేరితే సమస్యల్లేకుండా చేస్తామని చెబుతున్నారు. ఎదురు తిరిగితే బుల్డోజర్ పెట్టి కూల్చేయాలని తహశీల్దార్ మొదలుకుని పోలీసులదాక హెచ్చరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 'అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండి ఏం సాధిస్తావు. పార్టీలో చేరితే...నీకు ఎలాంటి సమస్యలు రావు' అంటూ పైగా సలహాలందిస్తున్నారని చెబుతున్నారు. సర్కారు భూమిలో ఉండేందుకు అధికారులు ప్రొసీడింగ్ ఆర్డరు ఇచ్చినా అది డూప్లికేటు అంటున్నారని, ఇక్కడి నుండి ఇల్లును ఖాళీ చేయకపోతే 420 కేసు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 'నాకు ఏ పాపం తెలియదు. పట్టా సర్టిఫికెట్ కోసం పది రూపాయలు ఖర్చయ్యాయని చెబితే ఇచ్చాను. నాకు వారు పట్టా కాగితం ఇచ్చారు, ఆ కాగితాలు తీసుకుని ప్రతీ అధికారి చుట్టు తిరిగినా ఫలితం లేదు. అధికార పార్టీలో ఉంటేనే న్యాయం జరుగుతుందని చెబుతున్నారు' అని దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఓసారి ఇల్లు ఖాళీ చేయాలని గ్రామపెద్దలు ఒత్తిడి తెచ్చారని, తమ దగ్గరున్న డాక్యుమెంట్లతో కోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టు ఇచ్చిన స్టేఆర్డర్ ముగియడంతో మరోసారి తమపై కుట్రలు చేస్తున్నారని కృష్ణయ్య వాపోయాడు.

మితిమీరుతున్న 'అధికార' ఆగడాలు...

'మరో ఏడాదిలో జనరల్ ఎలక్షన్లు రానున్నాయి. ఎవరైనా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊపేక్షించేది లేదు. మొదట సంక్షేమ పథకాలు నిలిపేయాలి. తర్వాత వారి ఇండ్లు సర్కారు స్థలంలో ఉంటే కూల్చేయాలి. పార్టీలో చేరి పనిచేస్తే వదిలేయాలి' ఇది పాలకులు ప్రజలపై విసురుతున్న అస్త్రాలుగా వాడుతున్నట్టు కృష్ణయ్య దంపతులను చూస్తే తెలుస్తోంది. జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇతర పార్టీలన్నా, ప్రజాసంఘాలన్నా వీరికి గిట్టడం లేదు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటే చాలు వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాటలు తప్ప మిగతావారి మాటలు వినే పరిస్థితి లేదు. అధికార పార్టీ అనునాయులకే డబుల్‌బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఇదివరకు ఇచ్చిన మూడెకరాల భూమి కూడా వారి కార్యకర్తలకే ఇచ్చారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు పోలీసులు అండదండలు బాగానే ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. అన్యాయం జరిగిందని బలహీన వర్గాలకు చెందినవారు కేసులు నమోదు చేయాలని కోరితే పోలీసులు ఎక్కడా కేసులు పెట్టడం లేదు. కానీ అగ్రకుల పెత్తందారులు చిన్న ఫిర్యాదు చేసినా క్షణాల్లో తమపై కేసులు నమోదు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

సెల్ : 9398769450



బాధిత దంపతులు

ఖాళీ చేయాలి.. లేదంటే కూల్చేస్తాం..

కృష్ణయ్య ఉంటున్నది ప్రభుత్వ స్థలం, అందుకే ఖాళీ చేయాలని చెప్పాం. ఆయన వినకుంటే ఇంటిని కూల్చేస్తాం. వీరే కాదు ఎవరు ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకున్నా ఇదే పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేం నడుచుకుంటాం.

– చంద్రశేఖర్, తహశీల్దార్, తాడూర్ మండలం

ఇంటిని కూల్చితే ప్రతిఘటిస్తాం...

కృష్ణయ్య ఇంటిని ఎవరైనా కూల్చితే ప్రతిఘటిస్తాం. అతను 40 ఏండ్ల నుండి అక్కడే నివాసముంటున్నాడు. ఒక వ్యక్తి పట్టా చేసుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి. ఇప్పటికైనా పోలీసులు, ఆర్డీఓ అంటూ ఆయన్ను మానసికంగా ఒత్తిడి చేయడం సరికాదు. ఇంటిని కూల్చివేస్తామని చెబితే ఊరుకోం. వారికి న్యాయం జరక్కపోతే ఆందోళనలు చేపడుతాం.


– అంతటి కాశన్న, కేవీపీఎస్, జిల్లా అధ్యక్షులు, నాగర్‌కర్నూల్



క్రికెట్ సమగ్రతకు విఘాతం!

'ఆస్ట్రేలియా నాయకత్వ బృందం తీసుకున్న బాల్ టాంపరింగ్ నిర్ణయం క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. మ్యాచ్ సమగ్రతను దెబ్బతీసే పనికి పూనుకున్నారు. ఇది చాలా తీవ్రమైన చర్య. కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ దీనికి పూర్తి బాధ్యత వహించాలి, అందుకు అతడిపై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించటం సముచితం'

- ఐసీసీ సీఈవో డెవిడ్ రిచర్డ్‌సన్



అత్యంత నిరుత్సాహకరం

'ఉదయం లేవగానే దక్షిణాఫ్రికా నుంచి ఈ వార్తతో నివ్వెరపోయాను. షాకింగ్‌తో కూడిన నిరుత్సాహానికి లోనయ్యాను. ఆస్ట్రేలియా జట్టుగా ఈ పనికి పూనుకున్నదనే విషయం నమ్మలేకపోతున్నాను. స్మిత్‌సేన చేసినది పూర్తిగా తప్పు. ఇందుకు క్రికెట్ బోర్డు తగిన చర్యలు తీసుకోవాలి. ఇది బోర్డు చూసుకోవాల్సినదే ఐనా.. జాతీయ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు క్రీడాస్ఫూర్తి అత్యంత ప్రధానం.'

- మాల్కోమ్ టర్న్‌బాల్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి



కెప్టెన్సీ ఊడింది నిషేధం వేటు పడింది

కాన్‌బెర్రా/దుబాయ్ : ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్‌కు రెండు వైపులా సెగ తగిలింది!. బాల్ టాంపరింగ్ వివాదంలో ఓ ఐసీసీ ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించగా, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో జొహనెస్‌బర్గ్‌లో జరిగే నాల్గో టెస్టులో స్మిత్ ఆడబోడు. ఈ మేరకు ఐసీసీ సీఈవో రిచర్డ్‌సన్ వెల్లడించాడు. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు తప్పు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ఐసీసీ ఆసీస్ సారథిపై చర్యలు తీసుకున్నది. క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రవర్తినందుకు ఆర్టికల్ 2.2.1 ప్రకారం స్మిత్‌కు రెండు డీ మెరిట్ పాయింట్లు విధించింది. దీంతో స్మిత్‌పై ఓ టెస్టులో వేటు పడింది. దీనితో పాటు 100 శాతం మ్యాచ్ ఫీజును స్మిత్ జరిమానా రూపంలో కోల్పోయాడు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌పై లెవల్ 2 తప్పిదం కింద 3 డీ మెరిట్ పాయింట్లు విధించింది. మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెట్టింది.


టిమ్ పైనెకు సారథ్య బాధ్యతలు : జట్టుగా పాల్పడిన బాల్ టాంపరింగ్ వివాదంతో రాత్రికి రాత్రే ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్సీ వీడనని స్మిత్ చెప్పినా.. క్రికెట్ ఆస్ట్రేలియా భిన్నంగా స్పందించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పాటు ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ సైతం కెప్టెన్ స్మిత్‌పై వేటు వేయాలని సూచించాయి. దీంతో నాల్గో రోజు ఉదయం ఆట ఆరంభమయ్యే సమయానికి జట్టుకు సమాచారం అందించారు. మూడో టెస్టులో మిగిలిన రెండు రోజులకు వికెట్ కీపర్ టిమ్ పైనెకు కెప్టెన్సీ అప్పగించారు. కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్‌గా డెవిడ్ వార్నర్‌లను పక్కకు తప్పించారు. ఐతే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో మూడో టెస్టుకు సంబంధించి మాత్రమే ఈ మార్పులు!. నాల్గో టెస్టుకు ఎలాగూ స్మిత్ అందుబాటులో ఉండబోడు. దీంతో అతడి భవితవ్యం ఐపీఎల్ తర్వాతే తేలనున్నది. 'ఈ మ్యాచ్ కొనసాగాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్యలో మా దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన తీవ్రత దృష్ట్యా క్రికెట్ ఆస్ట్రేలియా సమగ్రత అధికారి ఐయాన్ రాయ్ దక్షిణాఫ్రికాకు బయల్దేరాడు. అక్కడ్నుంచి పరిస్థితిని సమీక్షించి, దీనిపై తదుపరి చర్యలకు సిఫారసు చేస్తాడు. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇది చీకటి రోజు' అని క్రికెట్ బోర్డు సీఈవో జేమ్స్ సూథర్‌లాండ్ పేర్కొన్నాడు.



ఆటగాడిగా ఎదిగి.. సారథిగా దిగజారి!

టెస్టు క్రికెట్‌లో దిగ్గజ బ్రాడ్‌మన్ తర్వాత అతడిని చేరుకోగలడనే అరుదైన అంచనాలు. లెగ్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చినా.. ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం. సంప్రదాయ విరుద్ధమైన బ్యాటింగ్ శైలితో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారైన విలక్షణ ఆటగాడు. అతడి టెక్నిక్ అర్థం కాదు, అతడి వికెట్ అంత సులువుగా లభించదు. అతడే ఆస్ట్రేలియా తాజా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఆటగాడిగా అద్భుత ఆటతీరుతో ప్రపంచం చేత చప్పట్లు కొట్టించుకున్న స్మిత్.. నేడు క్రీడాస్ఫూర్తి లేని మోసగాడిగా అదే క్రికెట్ ప్రపంచం ముందు తలదించుకున్నాడు!.

క్రికెట్ చరిత్రలో సహజంగానే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కాస్త దూకుడెక్కువ, మైదానంలో ప్రత్యర్థిని కవ్వించే వెకిలి చేష్టలు అధికం. ఇందుకు స్టీవ్ స్మిత్ అతీతం ఏమీ కాదు. చూసేందుకు నెమ్మదస్తుడిలా కనిపించినా.. స్మిత్ చిలిపి చేష్టలు చిన్నవేవీ కావు. మైదానంలో ఎన్నోసార్లు స్మిత్ కవ్వింపు చర్యలు దిగాడు. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌ను శాసించటం, తద్వారా కంగారూ ఆటగాళ్లకు తల పొగరు, లెక్కలేనితనం జతకూడాయని క్రికెట్ విశ్లేషకులు అంటారు. ఆసీస్ ఆటగాళ్ల ప్రవర్తన ఎలాగున్నా.. స్మిత్ మాత్రం గతంలో మరే కంగారూ కెప్టెన్ ఎదుర్కొనని రీతిలో అవమానాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాల్సిందే. నిజానికి స్మిత్ కంటే దారుణంగా వ్యవహరించిన ఆసీస్ కెప్టెన్లు క్రికెట్ ప్రపంచానికి కొత్త కాదు. కానీ వాళ్లెన్నడూ ఇలా బాహాటంగా దొరకలేదంతే!. ప్రత్యేకించి స్మిత్ ఐదు ఘటనల్లో తన ప్రవర్తనతో నైతికతను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. మైదానంలో స్మిత్‌ను దిగజార్చిన ఆ ఐదు సంఘటనలు ఇవిగో..



- **బుర్ర పని చేయలే! :** నిరుడు భారత్‌తో బెంగళూర్ టెస్టులో స్మిత్ ప్రవర్తన అత్యంత అనుమానస్పదం. ఆ మ్యాచ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన స్మిత్.. రివ్యూ కోరేందుకు డ్రెస్సింగ్‌రూమ్ సంకేతాల కోసం సైగలు చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన భారత కెప్టెన్ కోహ్లి అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అంపైర్ల జోక్యంతో స్మిత్ మైదానం వీడి వెళ్లక తప్పలేదు. ఈ ఘటనలోనూ స్మిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తప్పును బాహాటంగానే ఒప్పుకున్నాడు. అయితే దాన్ని 'మతి చెడి (బుర్ర పనిచేయక)' అలా చేశా అని నొక్కానించాడు. ముందస్తు వ్యూహం లేకుండా ఆ పని ఎలా చేస్తారనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవికంగా చెప్పాలంటే బెంగళూర్‌లో స్మిత్ డ్రెస్సింగ్‌రూమ్ సలహా కోరటం, కేప్‌టౌన్‌లో బాల్ టాంపరింగ్‌కు కుట్ర పన్నటం ఒకే కోవలోకి వస్తాయి. ఈ రెండింటిలోనూ ముందస్తు ప్రణాళిక దాగి ఉన్నది. కానీ అప్పుడు స్మిత్ ఎటువంటి శిక్ష లేకుండా బయటపడ్డాడు.
- **అండర్సన్‌తో అనవసర వాదన :** ఇటీవల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్, స్మిత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆస్ట్రేలియన్లు స్లెడ్జింగ్‌తో వేధించటంలో సిద్ధహస్తులని అండర్సన్ ఆరోపించగా.. మాటల యుద్ధంలో అండర్సన్ తక్కువేవీ కాదని స్మిత్ తిట్టిపోశాడు. ఇదంతా మైదానం బయట జరిగిన వార్. ఇక స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా అండర్సన్‌తో మాటల దాడికి దిగాడు. అభ్యంతరకర రీతిలో నోటి దురుసు చూపించాడు. అంపైర్ల జోక్యంతో స్మిత్ వెనక్కి తగ్గాడు. ఇక్కడా స్మిత్ ఎటువంటి శిక్ష లేకుండా క్షేమంగా బయటపడ్డాడు.
- **అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం :** న్యూజిలాండ్‌తో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరం. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌పై ఆసీస్ రివ్యూకు వెళ్లగా అక్కడా స్మిత్‌కు చుక్కెదురైంది. కానీ స్మిత్ తీవ్ర అసహనం ప్రదర్శించాడు. ఈ ఘటనలో స్మిత్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పడింది. ఈ ఘటన తర్వాత కెప్టెన్‌గా మరింత సహనంతో ఉండేందుకు ప్రయత్నిస్తానని స్మిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వల్లేవేశాడు.
- **రబాడతో రగడ :** దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో సఫారీ పేసర్ కగిసో రబాడపై మ్యాచ్ రిఫరీ మూడు డీ మెరిట్ పాయింట్లు విధించాడు. దీంతో అతడిపై రెండు టెస్టుల నిషేధం పడింది. ఈ ఘటనలో స్మిత్ అవుటై వెళుతుండగా అతడిని రబాడ తాకాడు. అప్పీల్‌కు వెళ్లగా రబాడ శిక్షను ఒక్క డీ మెరిట్ పాయింట్‌కు కుదించారు. ఇక ఐసీసీ అప్పీల్ కమిషనర్ నిర్ణయాన్ని స్మిత్ ఆక్షేపించాడు. ఉద్దేశపూర్వకంగానే సఫారీ ఆటగాళ్లు భౌతిక దాడికొస్తే.. ఎలా వదిలేస్తారు? ఇక నుంచి రిఫరీ నిర్ణయాలను ఆసీస్ గౌరవించటంలో ఆచితూచి వ్యవహరిస్తుంది' అని స్మిత్ సూక్తులు చెప్పాడు.
- **బాల్ టాంపరింగ్ సూత్రధారి :** ఎంత చేసినా.. ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే అన్నట్టు స్మిత్ సైతం బాల్ టాంపరింగ్‌తో ఆగిపోయాడు. సఫారీ ఆటగాళ్లను కట్టడి చేసేందుకు వక్ర మార్గాన్ని ఎంచుకున్నాడు. యువ ఆటగాడు కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌తో ఎల్లో టేపును ఉపయోగించి బంతి రివర్స్ స్వింగ్‌కు సహకరించేలా రూపు మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాన్‌క్రాఫ్ట్ తనకప్పగించిన పనిలో ఉండగా అది కెమెరా కంటికి చిక్కింది. ఇదే సమయంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో కోచ్ అప్రమత్తం కావటం, హ్యాండ్స్‌కోంబ్‌ను మైదానంలోకి పంపించి టేపును మాయం చేయాలనే సందేశం ఇవ్వటం వీడియో ఫుటేజీల్లో తేలిపోయింది. ఇక చేసేది లేక.. తప్పు చేశామని స్మిత్ తుదకు అంగీకరించాడు. దీనిపై పశ్చాత్తాపం పడుతున్నానని స్మిత్ చెబుతున్నా.. ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుతో క్రికెట్ ప్రపంచమే విసిగిపోయింది!

- నవతెలంగాణ క్రీడా విభాగం

జీవితకాల నిషేధం?

న్యూఢిల్లీ : స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్‌లు బాల్ టాంపరింగ్ వివాదంలో ఇప్పటికే జాతీయ జట్టులో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీలను కోల్పోయారు. ఐసీసీ సైతం స్మిత్‌పై అతడిపై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించింది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 7 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్‌లో స్మిత్, వార్నర్‌ల ప్రాతినిధ్యంపై అనిశ్చితి నెలకొన్నది. జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి ప్రకారం స్మిత్, వార్నర్‌లపై జీవితకాల నిషేధం విధించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారులు దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. మిచెల్ స్టార్క్, హెజిల్‌వుడ్, నాథన్ లియాన్‌లు సైతం ఈ కుట్రలో భాగమైనా.. ప్రస్తుతానికి పూర్తి వివరాలు బయటకు రాలేదు ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు స్మిత్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వార్నర్ కెప్టెన్లుగా ఉన్నారు. బీసీసీఐ సూచనల కోసం ఎదురుచూస్తున్నామని రాజస్థాన్ రాయల్స్ పేర్కొనగా, హైదరాబాద్ స్పందించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా జీవితకాల నిషేధం విధిస్తే.. తద్వారా స్మిత్, వార్నర్‌లు ఐపీఎల్‌లోనూ ఆడే అర్హత కోల్పోనున్నారు. దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.



సఫారీ సంబురం

• 322 పరుగులతో ఆసీస్‌పై విజయం

కేప్‌టౌన్ : బాల్ టాంపరింగ్ వివాదం చుట్టుముట్టగా మానసికంగా ఎప్పుడో ఓడిన ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో 322 పరుగుల భారీ తేడాతో భంగపడింది. మోర్నీ మోర్కెల్ (5/23) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన వేళ 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే కుప్పకూలింది. దీంతో మరో రోజు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో గెలుపొందింది. ఈ విజయంతో సిరీస్‌లో సఫారీలు 2-1తో ముందంజ వేశారు. ఆసీస్ ఆటగాళ్లు బాన్‌క్రాఫ్ట్ (26), డెవిడ్ వార్నర్ (32) కాస్త కుదురుగా ఆడుతున్నట్టే కనిపించినా.. ఆసీస్ తన పది వికెట్లను కేవలం 50 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఖవాజా (1), స్మిత్ (7), షాన్ మార్ష్ (0), మిచెల్ మార్ష్ (16), కమిన్స్ (0), స్టార్క్ (7), లియాన్ (0), హాజిల్‌వుడ్ (5)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. తాత్కాలిక కెప్టెన్ టిమ్ పైనె (9) అజేయంగా నిలిచినా ఉపయోగం లేకపోయింది. దక్షిణాఫ్రికా వరుసగా 311, 373 పరుగులు చేయగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు కుప్పకూలింది.

అఫ్ఘాన్ జిలేబీ



• ఫైనల్లో విండీస్‌పై విజయం • ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ

హరారే : ప్రపంచ క్రికెట్ పసికూన అఫ్ఘనిస్థాన్ మరో అద్భుతం చేసింది. 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అఫ్ఘాన్.. ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 204 పరుగులకు కుప్పకూలారు. పావెల్ (44) ఒక్కడే రాణించాడు. అఫ్ఘాన్ బౌలర్ ముజీబ్ రెహమాన్ (4/43) మెరిశాడు. ఛేదనలో ఓపెనర్ షెహజాద్ (84), రెహమాత్ షా (51) చెలరేగటంతో మరో 56 బంతులుండగానే అఫ్ఘనిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ అత్యంత వేగంగా 100 వికెట్లు కూల్చిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మిచెల్ స్టార్క్ (52) రికార్డును రషీద్ 44 మ్యాచుల్లోనే తిరగరాశాడు.



బాగా ఆడినా..

• ఇంగ్లాండ్ చేతిలో ఓడిన భారత్

ముంబయి : టీ20ల్లో టీమ్ ఇండియా అమ్మాయిలు తొలిసారి భారీ స్కోరు నమోదు చేశారు. స్మృతి మంధాన (76, 40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీరాజ్ (53, 43 బంతుల్లో 7 ఫోర్లు) రెచ్చిపోవటంతో భారత్ తొలుత 198 పరుగులు చేసింది. ఇంకేముంది, మన విజయం లాంఛనమే అనిపించింది. అమ్మాయి క్రికెట్‌లో ఇది అత్యంత భారీ స్కోరు. కానీ ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. ఓపెనర్ డానెల్లె వ్యాట్ (124, 64 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసానికి టీమ్ ఇండియా చిన్నబోయింది. 15 ఫోర్లు సహా ఐదు సిక్సర్లు సంధించిన డానెల్లె.. ఇంగ్లాండ్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. బ్యూమోంట్ (35) సైతం మెరవటంతో 18.4 ఓవర్లలోనే ఇంగ్లీష్ అమ్మాయిలు ఛేదనను ముగించారు. ముక్కోణపు టీ20 టోర్నీలో రెండు మ్యాచులు నెగ్గిన ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడిన భారత జట్టు అట్టడుగున నిలిచింది.

నేడు ఆస్ట్రేలియాతో అమీతుమీ! : 2017 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో తొలి విజయం నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌పై గెలిస్తారనుకున్నా.. బౌలర్లు నిరాశపరచగా మళ్లీ ఓటమికి దగ్గరయ్యారు. ముక్కోణపు టీ20లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో రెండో లీగ్ మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పటికే ఆసీస్ చేతిలో వరుసగా నాల్గు (3 వన్డేలు, ఓ టీ20) మ్యాచుల్లో భంగపడిన అమ్మాయిలు.. నేటి మ్యాచ్‌లో ఓడితే ముక్కోణపు ట్రోఫీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌తో పోరులో బ్యాట్స్‌వుమెన్ ఫామ్‌లోకి రావటం సానుకూలాంశం. అన్ని విభాగాల్లోనూ కలిసికట్టుగా మెరిస్తేనే పటిష్టమైన ఆస్ట్రేలియాపై నెగ్గటం సాధ్యపడుతుంది.



జిమ్నాస్ట్ కోచ్‌కు రూ. 25 లక్షల సాయం

2018 జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌లో కాంస్యం సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి కోచ్ బ్రిజ్ కిశోర్‌కు ప్రభుత్వం రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించింది. క్రీడా మంత్రి పద్మారావు గౌడ్, సాట్స్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డిలు ఆదివారం హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో బ్రిజ్ కిశోర్‌కు చెక్‌ను అందజేశారు.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At M.H Bhavan, 1st Floor, Plot No. 21/1, Azamabad Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020,Telangana State,
Published at Navatelangana Printers Private Limited, M.H Bhavan,1st Floor No.21/1, Azamabad, Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020, Telangana State Editor : S.Veeraiah.Tel Tel/2014/59462.